సత్యమేవ జయతే

సాక్షి

WWW.SAKSHI.COM

పేజీలు: 16+4+20 వెల : ₹ 5.00

సంపుటి: 10
సంచిక: 354

శుక్రవారం 16-3-2018

SIMULTANEOUSLY PRINTED AT VIJAYAWADA | HYDERABAD | BANGALORE | CHENNAI | DELHI | MUMBAI | ANANTAPUR | GUNTUR | KADAPA | KHAMMAM | KARIMNAGAR | KURNOOL | MAHABOOBNAGAR | MANGALAGIRI | NALGONDA | NELLORE | NIZAMABAD | ONGOLE | RAJAHMUNDRY | SRIKAKULAM | TADEPALLI GUDEM | TIRUPATHI | VISAKHAPATNAM | WARANGAL



'పారదర్శకతతో పథకాలు అమలు చేస్తే చిట్టచివరి వ్యక్తికి కూడా సంక్షేమం అందుతుంది'

మా మమ్మీ.. బండి మమ్మీ

పిల్లల్ని బడిబాట పట్టించినట్లుగా మహిళల్ని 'బండిబాట' పట్టించడానికి 'ఆత్మనిర్భర్' అనే డ్రైవింగ్ స్కూల్‌ను నడిపిస్తోంది పావని. 'సాధికారత'కు ఆమె చెబుతున్న అర్థం.. 'బండి నడపడం'.

– ఫ్యామిలీలో



ఉచిత ఇన్‌ఫెర్టిలిటీ

కన్సల్టేషన్ శిబిరం

సంతానంలేని జంటల కోసం

ఉచిత కన్సల్టేషన్‌ను ఎవరు ఎంచుకోవచ్చును

- వ్యాసెక్టమీ లేదా ట్యూబెక్టమీ చేయించుకున్న పురుష లేదా మహిళా భాగస్వామిలో మీరూ ఒకరా?
- రెండు ఫ్యాలోపియన్ ట్యూబ్స్ మూసుకుపోయిన లేదా ఒకటి తెరిచి ఉండి మరియు మరొకటి మూసుకుపోయిన కారణంగా గర్భధారణ జరగనట్లయితే లేదా లాప్రోస్కోపీ తర్వాత గర్భధారణ జరగలేదా?
- I.U.I. (కృత్రిమ గర్భధారణ) 2-3 ప్రయత్నాల తర్వాత కూడా మీకు గర్భధారణ జరగలేదా
- మీ మొదటి బిడ్డ పుట్టిన తర్వాత రెండవ బిడ్డకోసం ప్రయత్నించినప్పటికీ గర్భధారణ జరగనట్లయితే (రెండవ ఇన్‌ఫెర్టిలిటి)
- మీరు "విచారించడానికి వీలు లేని ఇన్‌ఫెర్టిలిటీ" నుంచి బాధపడుతున్నారా, రిపోర్టులు అన్నీ నార్మల్‌గా ఉన్నప్పటికీ గర్భధారణ జరగడం లేదా?
- మీరు ఫైబ్రాయిడ్స్, ఎడినోమైయోసిస్, ఎండోమెట్రియాసిస్ వల్చని ఎండోమెట్రియం వలన బాధపడుతున్నారా?
- PCOD (పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) వలన బాధపడుతున్నారా? లేదా పలుమార్లు గర్భస్రావాలు జరిగాయా?
- పురుష భాగస్వామి ఆలిగోస్పెర్మియా (అతి తక్కువ వీర్యకణాల సంఖ్య) లేదా అజూస్పెర్మియా (వీర్యకణాలు అసలు లేకపోవుట) సమస్యతో బాధపడుతున్నారా?

హైదరాబాద్

18 నుంచి 21 మార్చి 2018

అథెనా, రోడ్ నంబరు 12, సెంచరీ హాస్పిటల్ దగ్గర, మహేష్ బ్యాంక్ ఎదురుగా, బంజారాహిల్స్, హైదరాబాద్.

లేదా 56677కి IVF Y అని పంపండి



మీ నగరంలో ఇప్పుడు ఉచిత ఫెర్టిలిటీ కన్సల్టేషన్ (మీ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి)

మహబూబ్‌నగర్

23 మార్చి 2018, శుక్రవారం

సాయికృష్ణ ఫంక్షన్ హాల్, రెయిన్‌బో స్కూల్ ఎదురుగా, సుభాష్‌నగర్, మహబూబ్‌నగర్

SMS
IVF M
Send to
56677

ఉచిత కన్సల్టేషన్ కోసం మీ సీటు బుక్ చేయడానికి IVF <SPACE>M అని SMS చేయండి మరియు 56677కు పంపండి

నిజామాబాద్

24 మార్చి 2018, శనివారం

సనా బాంక్వెట్ హాల్, శిహాద్ టవర్, 2వ అంతస్తు, పవన్ థియేటర్ ప్రక్కన, ఖిల్లారోడ్, నిజామాబాద్

SMS
IVF N
Send to
56677

ఉచిత కన్సల్టేషన్ కోసం మీ సీటు బుక్ చేయడానికి IVF <SPACE>N అని SMS చేయండి మరియు 56677కు పంపండి

కరీంనగర్

25 మార్చి 2018, ఆదివారం

నటరాజ్ గ్రాండ్ బాంక్వెట్ హాల్, జిల్లా కోర్ట్ బిల్డింగ్ ఎదురుగా, జగిత్యాల రోడ్, కరీంనగర్

SMS
IVF K
Send to
56677

ఉచిత కన్సల్టేషన్ కోసం మీ సీటు బుక్ చేయడానికి IVF <SPACE>K అని SMS చేయండి మరియు 56677కు పంపండి

మీ అపాయింట్‌మెంట్ నిర్ధారించుకోవడానికి
ఈ నంబర్లపై ఉ. 10.00 గం.ల నుండి సా. 5.00 గం.ల మధ్యన కాల్ చేయండి.

7412077802 / 7412077805

ఇందిరా IVF హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్
2వ అంతస్తు, అథెన, రోడ్ నంబరు 12, సెంచరీ హాస్పిటల్ దగ్గర, మహేష్ బ్యాంక్ ఎదురుగా, బంజారాహిల్స్, హైదరాబాద్.

హెల్ప్‌లైన్	వెబ్‌సైట్	ఇ-మెయిల్	ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్
07665009964 / 57	www.indiraivf.com	help@indiraivf.in	www.indiraivf.com/checkout

INDIRA IVF
Fertility & IVF Centre

ఉదయ్‌పూర్ | పూణె | ఢిల్లీ (పటేల్ నగర్, రోహిణి, లజ్‌పత్‌నగర్) | పాట్నా | జైపూర్ | ఇండోర్ | అహ్మదాబాద్ | లక్నో | నాగ్‌పూర్ | మీరట్ | మావ్ | ఆగ్రా | నాసిక్ | కోల్‌కతా | బెంగళూరు | చెన్నై | వారణాసి
అలహాబాద్ | రాంచి | ఫరీదాబాద్ | కాన్పూర్ | గోరఖ్‌పూర్ | హైదరాబాద్ | ముజఫర్‌పూర్ | భువనేశ్వర్ | ముంబయి (బోరివలి, నవీముంబయి) | భాగల్‌పూర్ | డెహ్రాడూన్ | రోహతక్ | ఘజియాబాద్

'बेटी बचाओ/बेटी पढ़ाओ' अभियान में सहयोग करें। भ्रूण लिंग परीक्षण करवाना जघन्य अपराध है, यह कार्य हमारे यहां नहीं किया जाता है। Prenatal Sex Determination & Sex Selection is illegal and not done here



సత్యమేవ జయతే
సాక్షి
WWW.SAKSHI.COM
పేజీలు: 16+4+20 వెల : ₹ 5.00
సంపుటి: 10
సంచిక: 354
శుక్రవారం 16-3-2018
SIMULTANEOUSLY PRINTED AT VIJAYAWADA | HYDERABAD | BANGALORE | CHENNAI | DELHI | MUMBAI | ANANTAPUR | GUNTUR | KADAPA | KHAMMAM | KARIMNAGAR | KURNOOL | MAHABOOBNAGAR | MANGALAGIRI | NALGONDA | NELLORE | NIZAMABAD | ONGOLE | RAJAHMUNDRY | SRIKAKULAM | TADEPALLI GUDEM | TIRUPATHI | VISAKHAPATNAM | WARANGAL



క్వార్టర్ ఫైనల్లో సింధు
ఆల్ ఇంగ్లండ్ టోర్నీ రెండో రౌండ్‌లో జిందాపోల్‌పై విజయం –స్పోర్ట్స్‌లో



వృద్ధి 7.3 శాతమే
2018–19 ఆర్థిక సంవత్సరంపై ఫిచ్ అంచనా - బిజినెస్‌లో


ఏపీకి ప్రత్యేక హోదా హామీ నిలబెట్టుకోనందుకు..

కేంద్ర సర్కార్‌పై అవిశ్వాసం

లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటీసులిచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

ఐదు రోజులు ముందుగానే అవిశ్వాసానికి సన్నద్ధం

- ఆర్థిక బిల్లు ఆమోదంతో పార్లమెంట్ సమావేశాలు కుదించే అవకాశం
- కార్యాచరణలో మార్పులు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
- అవిశ్వాసం గురించి లోక్‌సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ మేకపాటి
- శుక్రవారం నాటి సభా కార్యకలాపాల జాబితాలో చేర్చాలని వినతి
- మద్దతు ఇవ్వాలని వివిధ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి



"హోదా ఇస్తామంటూ పార్లమెంట్ సాక్షిగా ముందస్తు షరతుతో రాష్ట్రాన్ని విభజించి, ఇప్పుడు ఆ హామీని గౌరవించకపోతే ప్రజలకు పార్లమెంటరీ వ్యవస్థపై విశ్వాసం పోతుంది. ప్రపంచంలోనే పేరున్న మన దేశ ప్రజాస్వామ్యానికి ఇది ప్రమాదకరం.
- వైఎస్ జగన్

సాక్షి, న్యూఢిల్లీ:

రాష్ట్రాభివృద్ధికి ప్రాణవాయువు అయిన ప్రత్యేక హోదా సాధన కోసం నాలుగేళ్లుగా అలుపెరుగని పోరాటం సాగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా మరో కీలకమైన ముందడుగు వేసింది. ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి పెంచడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై శుక్రవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటీసు కూడా ఇచ్చింది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ఇదే తొలి అవిశ్వాస తీర్మానం కావడం గమనార్హం. వాస్తవానికి మార్చి 21న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని, ఏప్రిల్ 6న తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలను కుదిస్తారన్న వార్తల నేపథ్యంలో కార్యాచరణలో స్వల్ప మార్పులు జరిగాయి. ఐదు రోజులు ముందుగానే.. అంటే ఈ నెల 16వ తేదీన తీర్మానం ప్రవేశపెట్టాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలు వైఎస్ జగన్‌తో చర్చించి, నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక హోదాపై సానుకూలంగా స్పందించనందుకు నిరసనగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు వీలుగా వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గురువారం లోక్‌సభ

మిగతా 9వ పేజీలో ▶

సరిపడా సభ్యులు ఉంటే.. అవిశ్వాసానికి మద్దతు

- సీఎం చంద్రబాబు ప్రకటన
- కొందరు కావాలనే తీర్మానం పెడుతున్నారని ఆరోపణ

9 లో



మద్దతివ్వండి

రాజకీయ పార్టీలకు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ లేఖ 9 లో


మా న్యాయమైన డిమాండ్‌కు అండగా నిలవండి
విభజనతో నష్టపోయిన ఏపీని పాలకులు నిర్లక్ష్యం చేశారు
ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా హోదాను నిరాకరించారు
అందుకే కేంద్రంపై నేడు అవిశ్వాస తీర్మానం
అప్పటికీ హోదా ఇవ్వకపోతే ఏప్రిల్ 6న మా ఎంపీలు రాజీనామా చేస్తారు

పునరావాసమూ స్వాహా! 2 లో

ప్రధాని మోదీని నిలదీయండి

- తమిళనాడులాగా ఏపీలో జోక్యం చేసుకోవాలను కుంటున్నారు..
- నాపై పవన్‌ను రెచ్చగొడుతున్నారు
- నాలుగేళ్లుగా కనపడని అవినీతి ఇప్పుడు కనపడిందా?
- ఇది దుర్మార్గం
- 'ఆదరణ' పథకం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

2 లో



కలసి పనిచేద్దాం



- వామపక్ష నేతలకు పవన్‌కల్యాణ్ ప్రతిపాదన
- సీపీఎం, సీపీఐ నేతలతో విజయవాడలో భేటీ
- ప్రత్యేక హోదా, హామీల అమలు, ప్రజా సమస్యలపై చర్చ
- పొత్తులు, ఎన్నికలపై చర్చ జరగలేదన్న లెఫ్ట్ నేతలు మధు, రామకృష్ణ

వివరాలు 9లో

మూడు రాజ్యసభ స్థానాలు

ఏకగ్రీవం

- వైఎస్సార్‌సీపీ తరపున వేమిరెడ్డి, టీడీపీ తరపున సీఎం రమేశ్, కనకమేడల ఎన్నిక
- రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణపత్రం అందుకున్న వేమిరెడ్డి

- వివరాలు 5లో

పిచ్చుక గూడును తలపిస్తోన్న పునరావాస ఇల్లు



AP State Housing Corporation Ltd
S.P.River view buildings, Behind Manipal Hospital, Tadepalli, Guntur Dist

APSHCL NIT. No. 2490 / APSHCL /E&P / NIT/VJA/2017-18, Dated:08.03.2018.

Name of work: Package-IV, Construction of 1372 individual houses with Infrastructure works of R&R Polavaram Project displaced families at Buttayagudem(1372), in Buttayigudem (Mandal) of West Godavari District.

No.of Package	Name of layout	No.of Houses	Admn.Sanction Amount(Rs in lakhs)	Estimated Cost (Houses+Infra) Amount in Lakhs	ECV (Rs.in Lakhs)
Package-IV	Buttayigudem	1372	8002.77	6630.98	5360.35

OFFICER INVITING BIDS: Superintending Engineer (DWPCE), APSHCL Head Office.

ఆర్‌ఆర్ ప్యాకేజీ కింద బుట్టాయిగూడెంలో ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ జారీచేసిన టెండర్ నోటిఫికేషన్


■ ఈ ఇంటిని చూశారా.. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు నిర్మించిన ఇల్లు ఇది. కేవలం అగ్గిపెట్టె లాంటి ఒక గది.. దానికి అనుబంధంగా ఇరుకైన వంట గది.. పక్కనే స్నానాల గదితోపాటు కట్టిన మరుగుదొడ్డి. కిటికీలు, వాకిళ్లకు ఎక్కడా చెక్కను వినియోగించకుండా అల్యూమినియం రేకులను మాత్రమే వాడిన ఈ ఇంటిని రూ. లక్షతో నిర్మించవచ్చు. కానీ.. బుట్టాయిగూడెం మండలం ముప్పినవారిగూడెంకు సమీపంలో నిర్మిస్తున్న పునరావాస కాలనీలో ఒక్కో ఇంటికి రూ.3,90,670.55 చొప్పున 1,372 ఇళ్ల నిర్మాణ పనులను రూ.53.60 కోట్లకు టీడీపీ ఎమ్మెల్యే బినామీకి కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో రూ.20 కోట్లకుపైగా చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి.

బుట్టాయిగూడెం మండలం అటవీ భూమికి పరిహారం ఇచ్చిన భూమి



■ ఈ ఫొటో చూశారా.. బుట్టాయిగూడెం మండలం దాసయ్యపాలెం అటవీ ప్రాంతంలో సర్వే 987లో 12.83 ఎకరాల భూమి అటవీ శాఖకు చెందినది. బండరాళ్లతో నిండిన ఈ భూమిని అధికారులు మసిపూసి మారేడుకాయ చేసేశారు. మూడు పంటలు పండే సాగు భూమిగా మార్చేశారు. దానిని నందిన జానకిరామయ్యకు చెందినట్లుగా రికార్డులు చూపి ఎకరం రూ.10.85 లక్షల చొప్పున సేకరించారు. ఆ భూమిని వేలేరుపాడు మండలం చిగురుమామిడికి చెందిన నిర్వాసిత గిరిజనులు బాడిసె కన్నయ్య, కందుల వెంకమ్మ, మిడియం చంద్రమ్మ తదితరులకు కేటాయించారు. తమకు బోరు బావి ఉన్న అత్యంత సారవంతమైన భూమిని చూపి ఈ భూమిని కేటాయించారని.. దీన్ని ఎలా సాగు చేసుకోవాలని వారు కన్నీటి పర్యంతమవుతున్నారు.

...రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు భూములు త్యాగం చేసిన నిర్వాసితులను నిలువు దోపిడీ చేస్తున్నారనడానికి ఇవే తార్కాణం. ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు, కమీషన్లు మింగిన అధికారులు కుమ్మక్కై నిర్వాసితులను అడ్డంగా దోచుకుంటున్నారు.




కుకునూరు మండలం గణపవరంలో గ్రామంలో లేని లక్ష్మి, కాంతలను ఉన్నట్లు చూపి పరిహారం ఇచ్చిన రికార్డు

■ ఇక.. కుకునూరు మండలం గణపవరంలో కుచ్చెర్ల పాటి లక్ష్మి, వరక కాంత అనే పేరుగల మహిళలు ఆ ఊర్లోనే లేరు. వారెవరూ తమకు తెలియదని గ్రామస్తులు చెబుతున్నారు. కానీ.. అధికారులతో కుమ్మక్కైన టీడీపీ నేతలు వారిరువురూ ఆ గ్రామంలోనే ఉన్నట్లు చూపి.. ఒక్కొక్కరికి పరిహారం కింద రూ.6.86 లక్షల చొప్పున మంజూరు చేయించారు. వారి నుంచి రూ.2.50 లక్షల చొప్పున ముడుపులు వసూలు చేశారు. అదే గ్రామంలో 23మంది యువతీ యువకులు ముడుపులు ఇవ్వకపోవడంతో పరిహారం మంజూరు చేయకుండా మోకాలడ్డారు.

పునరావాసమూ స్వాహా!

- పునరావాస ప్యాకేజీ అమలులోనూ చెలరేగిపోయిన టీడీపీ, అధికారులు
- గ్రామసభలు నిర్వహించకుండా.. 'పచ్చ'నేతల డైరెక్షన్‌లో లబ్ధిదారుల ఎంపిక
- రూ.2.50 లక్షలు ముట్టజెబితేనే నిర్వాసితులుగా గుర్తింపు
- ఆ జాబితా ఆధారంగానే పరిహారం చెల్లింపు
- అగ్గిపెట్టెల్లాంటి ఇళ్ల నిర్మాణానికి అంచనాలు భారీగా పెంపు
- రూ.లక్ష ఖర్చయ్యే ఇంటికి రూ.3.90 లక్షల నుంచి రూ.4.25 లక్షల వరకు చెల్లింపులు
- ఇళ్ల నిర్మాణంలో 'పచ్చ' ముఠా కమీషన్లు కోట్లలో..
- కొండలు, గుట్టల్లోనే 'భూమికి భూమి'..
- వివాదాస్పద భూములు కేటాయిస్తూ గిరిజనుల మధ్య చిచ్చు



పోలవరం ముంపు గ్రామాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధులు

రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును టీడీపీ కీలక నేతలు, ప్రజాప్రతినిధులు కొందరు.. అవినీతి అధికారులతో కలిసి అక్రమార్జనకు కల్పతరువుగా మార్చుకున్నారు. భూసేకరణలో అడ్డగోలుగా దోపిడీ చేసిన పెద్దలు.. సహాయ పునరావాస ప్యాకేజీ అమలులోనూ చెలరేగిపోయారు. ఒక్కో ముంపు గ్రామానికి ఒక్కో దళారీని నియమించుకున్న దోపిడీ ముఠా.. రూ.2.50 లక్షల చొప్పున ముడుపులు ఇచ్చిన వారిని మాత్రమే నిర్వాసితులుగా గుర్తించింది. జీవనోపాధి, ఇంటి సామగ్రి రవాణా, ఏడాది పని దినాల కల్పనతో కలిపి ఒక్కో నిర్వాసిత కుటుంబానికి రూ.6.36 లక్షలు, గిరిజన కుటుంబాలకు రూ.6.86 లక్షల చొప్పున 2013–భూసేకరణ చట్టం ప్రకారం సర్కార్ పరిహారం చెల్లించాలి.

గ్రామసభల స్థానంలో దళారీల రాజ్యం

పోలవరం ప్రాజెక్టులో ఉభయగోదావరి జిల్లాల పరిధిలోని ఏడు మండలాల్లో 287 గ్రామాలు ముంపునకు గురవుతాయి. సుమారు 1,05,601 కుటుంబాల ప్రజలు నిర్వాసితులుగా మారుతారు. ఈ కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన యువతీ యువకులను ప్రత్యేక కుటుంబంగా గుర్తించి.. రూ.6.36 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి. నిర్వాసిత ఎంపికకు ఐటీడీఏ, రెవెన్యూ, పంచాయతీ అధికారులు గ్రామసభలు నిర్వహించాలి. కానీ.. టీడీపీ కీలక నేతలతో కుమ్మక్కైన ఉన్నతాధికారులు గ్రామసభలకు మంగళం పాడారు. ముడుపులు ఇచ్చేందుకు అంగీకరించిన వారు నిర్వాసితులు కాకున్నా లబ్ధిదారుల జాబితాలో చోటు కల్పిస్తున్నారు. ఆ జాబితా మేరకే పరిహారం చెల్లిస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు.

ఇళ్ల నిర్మాణంలో కోట్లలో కమీషన్లు

ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం పునరావాస కాలనీల్లో ఐదు సెంట్ల భూమిని కేటాయించి.. పక్కా గృహాన్ని నిర్మించి ఇవ్వాలి. తాగునీరు, విద్యుత్, రహదారి, ప్రాథమిక పాఠశాల, ఆరోగ్య కేంద్రం వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. అందులో భాగంగా ఇళ్లను నిర్మించే పనులను ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది. కానీ.. ఈ ఇళ్లు అగ్గిపెట్టెలను తలపిస్తున్నాయి. కేవలం సెంటు సెంటున్నర భూమిలో ఇరుకైన ఒకే గది, దానికి అనుబంధంగా చిన్న వంట గది, మరుగుదొడ్డి నిర్మించి ఇస్తున్నారు. వాస్తవంగా ఈ ఇంటి నిర్మాణానికి రూ.లక్షకు మించి వ్యయం కాదు. కానీ.. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.3.9 లక్షల నుంచి రూ.4.25 లక్షల వరకూ అంచనా అవుతుందని లెక్కలు వేసి ఆ పనులను టీడీపీ ఎమ్మెల్యేలకు అనుకూలురైన కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. ఈ వ్యవహారంలో వందల కోట్ల రూపాయలు కమీషన్ల రూపంలో చేతులు మారుతున్నాయి.

భూమి ఒక చోట.. ఇళ్లు మరో చోట

పునరావాస కాలనీకి సమీపంలోనే గిరిజనులకు సాగు భూమికి బదులుగా సాగు భూమి కేటాయించాలి. కానీ, సర్కార్ తద్భిన్నంగా వ్యవహరిస్తోంది. ముంపు గ్రామాల నుంచి నిర్వాసితులను బస్సులో తీసుకొస్తున్న అధికారులు పునరావాస కాలనీల సమీపంలోని భూములను చూపించి వాటినే మీకు ఇస్తున్నామని చెప్పి మభ్యపెడుతున్నారు. ఆ తర్వాత పునరావాస కాలనీకి 20 నుంచి 25 కిమీల దూరంలో కొండలు గుట్టల్లోని భూమలును కేటాయిస్తున్నారు. ఒక్కో గిరిజనుడికి గరిష్ఠంగా ఐదు ఎకరాల భూమిని ఒకే చోట చూపించాలి. కానీ.. ఎకరం, అరెకరం చొప్పున సర్కార్ ఐదారు చోట్ల భూమిని కేటాయిస్తోండటంతో వాటిని తామెలా సాగు చేసుకోగలుగుతామని నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గిరిజనుల మధ్య చిచ్చు



జీలుగుమిల్లిలో స్థానిక గిరిజనులకు గిరిజనేతరులకు మధ్య 1,432 ఎకరాల భూమిపై వివాదం చెలరేగింది.

ఇదిలా ఉంటే.. నిబంధనల ప్రకారం ట్రైబల్ ట్రిబ్యునల్ విచారణలో ఉన్న భూములను సర్కార్ సేకరించకూడదు. కానీ.. టీడీపీ కీలక నేతల ఆదేశాల మేరకు కోర్టుల్లో విచారణలో ఉన్న భూములను కూడా సేకరించిన అధికారులు.. వాటిని 'భూమికి బదులుగా భూమి' కింద నిర్వాసిత గిరిజనులకు కేటాయిస్తున్నారు. వాటిని స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన నిర్వాసిత గిరిజనులను స్థానిక గిరిజనులు అడ్డుకుని ఆ భూములు తమవంటూ వాదిస్తున్నారు. దీంతో గిరిజనుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఇలా దోపిడీ ముఠా అక్రమార్జన గిరిజనుల మధ్య చిచ్చు పెడుతోంది.

● బుట్టాయిగూడెం మండలం దొరమామిడిలో సర్వే నెంబరు 183/1లో 11.80 ఎకరాలు, 465లో 8.89, 178లో 8.28, 471లో 6.03, 181లో 5.24, 464లో 8.55, 182లో 11.57, 187లో 4.89 ఎకరాల భూములపై గురప్పగూడెంకు చెందిన గిరిజనులు.. దొరమామిడికి చెందిన గిరిజనేతరుల మధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. టీడీపీ నేతల ఒత్తిడి మేరకు ఆ భూములను సేకరించిన అధికారులు వేలేరుపాడు మండలం చిగురుమామిడికి చెందిన గిరిజనులకు వాటిని కేటాయించారు. ఆ భూములు స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన నిర్వాసిత గిరిజనులను గురప్పగూడెం గిరిజనులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది.

● జీలుగుమిల్లి మండలం రౌతుగూడెం, స్వర్ణవారిగూడెం, దర్భగూడెం, జీలుగుమిల్లిలో స్థానిక గిరిజనులకు గిరిజనేతరులకు మధ్య 1,432 ఎకరాల భూమిపై వివాదం చెలరేగింది. ఇది కోర్టు విచారణలో ఉంది. కానీ.. దోపిడీ ముఠా ఈ భూములను సేకరించి కుకునూరు మండలంలో పలు గ్రామాలకు చెందిన నిర్వాసిత గిరిజనులకు కేటాయించింది. ఆ భూములను స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన నిర్వాసిత గిరిజనులను స్థానిక గిరిజనులు అడ్డుకున్నారు. ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. అన్నదమ్ముల్లా మెలగుతున్న గిరిజనుల మధ్య దోపిడీ ముఠా చిచ్చు పెట్టింది.

నిబంధనల ప్రకారం ట్రైబల్ ట్రిబ్యునల్ విచారణలో ఉన్న భూములను సర్కార్ సేకరించకూడదు.

కమీషన్లు తీసుకుని చిచ్చు పెడుతున్నారు



స్థానిక గిరిజనులు.. గిరిజనేతరులకు మధ్య వివాదం ఉన్న భూములకు అధికారులు కమీషన్లు తీసుకుని సేకరించారు. అవే భూములను నిర్వాసిత గిరిజన రైతులకు కేటాయించారు. వాటిని స్వాధీనం చేసుకోవడానికి నిర్వాసిత గిరిజనులు వచ్చినప్పుడు స్థానిక గిరిజనులు అడ్డుకుంటున్నారు. ఈ విధంగా తరచూ ఘర్షణ వాతావరణ ఏర్పడుతోంది. గిరిజనుల మధ్య సర్కార్ ఇలా చిచ్చు పెట్టడం దారుణం. గిరిజనులకు ఒక భూమిని కేటాయించి.. మరో భూమిని చూపిస్తూ మోసం చేస్తున్నారు.

–జంపాల రవి, దాసయ్యపాలెం, బుట్టాయిగూడెం మండలం.

నిండా ముంచేశారు



దాసయ్యపాలెంకు సమీపంలో బోరు బావి ఉన్న మూడెకరాల భూమిని నాకు కేటాయించినట్లు అధికారులు పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. కానీ.. దాసయ్యపాలెం అడవుల్లో కొండలు గుట్టలతో నిండిన భూమిని చూపించారు. ఇదే భూమిని కేటాయించామని చెప్పారు. ఈ భూమిని ఎలా సాగుచేసుకోవాలి. కొండలు గుట్టలు ఉన్న భూమిని అంటగట్టి మా కుటుంబాన్ని నాశనం చేశారు.

–బాడిసె కన్నయ్య, నిర్వాసిత గిరిజనుడు, చిగురుమామిడి, వేలేరుపాడు మండలం.

సామాన్యుల పేర్లను తొలగించారు



అర్హుల పేర్లు తొలగించిన అధికారులు.. పొరపాటున తొలగించాం మళ్లీ దరఖాస్తు చేసుకోమన్నారు. మండలంలో ఉన్న నాయకులకు సంబంధించి వారి కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్నా, లేకున్నా తీసెయ్యలేదు. కానీ అధికారులు నాలాంటి సామాన్యుల పేర్లను మాత్రమే జాబితాలో నుండి పొరపాటున తొలగించామంటున్నారు.

– పడాల రవి, కుక్కునూరు

ఎన్నిసార్లు తిరిగినా న్యాయం చేయలేదు



సర్వే చేసేటప్పుడు మా గ్రామాన్ని రాజీవ్‌నగర్ అని పేర్కొన్నారు. ముంపులో అమరవరం గ్రామానికి చెందిన 10 కుటుంబాల పేర్లను ఆర్ అండ్ ఆర్ జాబితా నుండి తీసేశారు. ఇదే అంశంపై ఐటీడీఏ చుట్టూ 30సార్లు తిరిగాం. అయితే, వెళ్లిన ప్రతీసారి ఆర్ అండ్ ఆర్ జాబితాలో చేరుస్తాం అంటున్నారే తప్ప ఇంతవరకు చేర్చింది లేదు. టీడీపీ నాయకులు చెప్పిన పేర్లను మాత్రమే జాబితాలో చేర్చుతున్నారు.

– అమరవరం గ్రామస్థులు, కుక్కునూరు మండలం

ప్రధాని మోదీని నిలదీయండి

'ఆదరణ' పథకం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు



సాక్షి, అమరావతి: ఏపీ రాజకీయాల్లో కేంద్ర ప్రభుత్వం తలదూరుస్తోందని, తమిళనాడు తరహా రాజకీయాల్ని చేస్తోందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా తనపై విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. పవన్‌కు నాలుగేళ్లుగా గుర్తుకు రాని అవినీతి ఈరోజు కనపడిందా? అని ప్రశ్నించారు. తనను విమర్శిస్తే, బలహీనపరిస్తే పవన్‌కు వచ్చే లాభం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలపై ప్రధాని మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన వ్యక్తులు తనను నిలదీస్తున్నారని తప్పుబట్టారు. గురువారం రాత్రి విజయవాడలో బీసీల 'ఆదరణ' పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ఎంత రెచ్చగొడితే.. అంత రెచ్చిపోతామని ఎన్డీఏకు ఇదే తన హెచ్చరికన్నారు. ఈ నాలుగేళ్లు బీజేపీ ఏపీకి అన్యాయం చేసిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిన వారికి బుద్ధి చెప్పేవరకు పోరాటం ఆపబోమని, జపాన్ తరహాలో ఎక్కువ గంటలు పనిచేస్తామన్నారు. పన్నుల రూపంలో మనం ఇచ్చిన డబ్బులే కేంద్ర ప్రభుత్వం తిరిగి ఇస్తోందన్నారు.

ఆదరణకు అవసరమైతే అదనపు నిధులిస్తాం: బీసీలకు ఆదరణ పథకం కింద ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.750 కోట్లు కేటాయించామని, అవసరమైతే ఇంకా ఎక్కువగా నిధులు కేటాయిస్తామని సీఎం తెలిపారు. 2.50 లక్షల మందికి ప్రయోజనం చేకూరేలా ఆదరణ పథకం అమలు చేస్తామన్నారు. ఉగాది నుంచి చంద్రన్న పెళ్లి కానుక కింద రూ.35 వేలు అందిస్తామని ప్రకటించారు.

అల్లాడిన విద్యార్థులు...: ఆదరణ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తామని బీసీ సంక్షేమ శాఖ తొలుత ప్రకటించింది. తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు మార్చినట్లు మెసేజ్‌లు పంపించారు. అయితే సీఎం చంద్రబాబు చాలా ఆలస్యంగా రాత్రి 7 గంటలకు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంకు రావటంతో కార్యక్రమానికి వచ్చిన పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లబ్ధిదారులు బయటకు వెళ్లకుండా స్టేడియం గేట్లు మూసివేశారు. సభావేదిక నుంచే కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, కాల్వ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

నా కష్టం.. 5 కోట్ల మందికి సుఖం

'నేను కష్టపడితే రాష్ట్రంలో ఐదు కోట్ల మంది సుఖపడతారు.. నేను కష్టపడకపోతే ఐదు కోట్ల మంది కష్టపడతారు' అని సీఎం చంద్ర బాబు వ్యాఖ్యానించారు. 'దేశంలో అత్యంత సీనియర్ రాజకీయ నేతను నేనే. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో అనుభవాలు, అవరోధాలు, సంక్షోభాలు చూశా. ప్రధాని అయ్యే అవకాశాన్ని కూడా వదులుకున్నా' అని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా ఆయన్ను అభినందిస్తూ ఆర్థిక మంత్రి యనమల గురువారం శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 1978 మార్చి 15న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశానని గుర్తు చేసుకున్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడే ఎన్టీఆర్ కుమార్తెను వివాహం చేసుకున్నానని చంద్రబాబు తెలిపారు. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌ను తాను మాత్రమే అభివృద్ధి చేస్తాననే నమ్మకంతో ప్రజలు గెలిపించారని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా అద్భుతమైన రాజధాని నగరాన్ని నిర్మిస్తామన్నారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. బొమ్మరిల్లు సినిమాను సన్నివేశాలను గుర్తుకుతెచ్చారు.

టీడీపీ ఎంపీలు నా అపాయింట్‌మెంట్ అడగనేలేదు

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టీకరణ

సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ ఎంపీల అపాయింట్‌మెంట్‌ను నిరాకరించి తాను వైఎస్సార్ సీపీ ఎంపీకి మాత్రమే అపాయింట్‌మెంట్ ఇచ్చానని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఢిల్లీలోని తన కార్యాలయంలో గురువారం ఈ విషయమై తెలుగు మీడియాతో మాట్లాడారు. మంగళవారం టీడీపీ ఎంపీలు తన అపాయింట్‌మెంటే అడగలేదని.. అలాంటిది వారిని కలిసేందుకు తానెలా నిరాకరిస్తానని గోయల్ ప్రశ్నించారు.



ఉగాది ఆఫర్లు*
Big C®
U can't hide temptation
0% INTEREST
EMI STARTS ₹ 9 PER DAY*
0% DOWN PAYMENT
*Conditions apply
ప్రతి మొబైల్ కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి*
SAMSUNG
Galaxy S9 | S9+
The Camera. Reimagined.
Stocks Available
iPhone X
అదనంగా
₹10000 CASH BACK
SAMSUNG J7 Pro
అదనంగా
₹2000 CASH BACK
NOKIA 5
₹2490 విలువ గల రైస్ కుక్కర్ ఉచితం
mi
Redmi Note 5
Stocks AVAILABLE
moto c
₹4999
Surprise GIFT
Panasonic Eluga A4
3GB + 32GB
₹2490 విలువ గల రైస్ కుక్కర్ ఉచితం
oppo A83
Surprise GIFT
vivo V7 / V7+
Surprise GIFT
GIONEE P7 Max
3GB ₹6999
Surprise GIFT
LG Stylus 3
₹4999 విలువ గల ట్రాలీ సూట్‌కేస్ ఉచితం
LAVA Z60
Surprise GIFT
Micromax Selfie 2 Note
₹6999
3GB + 32GB
Finger Print Sensor
SONY R1 Plus
Surprise GIFT
NOKIA 2
₹4999 విలువ గల ట్రాలీ సూట్‌కేస్ ఉచితం
Jio DIGITAL LIFE
₹1500
వీడియో కాలింగ్
₹49 ఉచిత వాయిస్ + అన్‌లిమిటెడ్ డేటా 28 రోజులకు
Karbonn A1 Indian
₹2999
Lowest 4G 1GB Mobile
Surprise GIFT
జోడీ ఆఫర్
4G
₹2999
సూపర్ జోడీ ఆఫర్
Micromax + LAVA + Karbonn
₹1899
జోడీ ఆఫర్
LAVA + Karbonn
₹1299
0* INTEREST
DOWN PAYMENT
PROCESSING FEE
EMI & FINANCE OPTIONS
BAJAJ FINSERV
CAPITAL FIRST
HOME CREDIT
HDFC BANK
www.bigcmobiles.in
Helpline 1800 123 4578
Big C®
U can't hide temptation

సాక్షి
శుక్రవారం, మార్చి, 16

బీజేపీ కళ్లు తెరుస్తుందా?

ఉప ఎన్నికలు జరిగినప్పుడు సర్వసాధారణంగా పాలకపక్షాలే గెలుస్తాయి. కానీ ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ, జేడీ(యూ)లకు షాకిచ్చాయి. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘన విజయాన్ని ఆవిరిచేశాయి. ఉత్తరప్రదేశ్‌లో ఉప ఎన్నికలు జరిగిన రెండు లోక్‌సభ స్థానాల్లోనూ బీజేపీ ఓడిపోయింది. బిహార్‌లో ఉప ఎన్నిక జరిగిన ఒక లోక్‌సభ స్థానాన్ని లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ గెల్చుకోగా, రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ, బీజేపీ చెరొకటీ గెల్చుకున్నాయి. ఈ ఉప ఎన్నికలు అనేక విధాల కీలకమైనవి. యూపీలోని గోరఖ్‌పూర్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత స్థానం. ఆయన గోరఖ్‌పూర్ మఠం ప్రధాన పూజారిగా ఉంటూ ఇక్కడ అయిదు దఫాలు విజయం సాధించారు. అంతక్రితం కూడా ఆ మఠం ప్రధాన పూజారులే విజేతలు. వెరసి ముప్పై ఏళ్లుగా అది బీజేపీదే. మరో స్థానం ఫుల్పూర్ 2014లో తొలిసారి బీజేపీ గెలిచిన స్థానం గనుక అక్కడ ఇప్పుడెదురైన ఓటమి ఆ పార్టీని పెద్దగా బాధించదు. ఇక బిహార్‌లో లాలూ జైల్లో ఉన్నా ఆయన తనయుడు తేజస్వియాదవ్ గట్టిగా కృషి చేసి తమ పార్టీ స్థానాలను నిలబెట్టుకోగలిగారు.

ఉప ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా రావడం బీజేపీకి ఇది మొదటిసారేమీ కాదు. గత సార్వత్రిక ఎన్నికలు జరిగిన నాలుగు నెలల తర్వాత పది రాష్ట్రాల్లో మూడు లోక్‌సభ స్థానాలకూ, 33 అసెంబ్లీ స్థానాలకూ జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ సగం స్థానాలు పోగొట్టుకుంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్‌లలో ఆ పార్టీకి ప్రతికూల ఫలితాలొచ్చాయి. ఈమధ్య రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో జరిగిన ఉప ఎన్నికల్లో సైతం అదే జరిగింది. ఏ పార్టీకైనా ఎన్నికల్లో గెలుపు అర్థమైనంతగా ఓటమి అర్థంకాదు. ఎందుకంటే ఓటమి అనాథ. ఎవరికి వారు నెపాన్ని ఎదుటివారిపైకి నెట్టే యత్నం చేస్తారు. అందులోనూ ఇప్పుడెదురైన చేదు అనుభవానికి కారణాలేమిటో అర్థం కావడానికి బీజేపీకి మరికొంత సమయం పడుతుంది. నిజానికి ఉప ఎన్నికలను పాలకపక్షాలు పెద్దగా పట్టించుకునేవేమీ కాదు. అక్కడ గెలిచినా, ఓడినా అదనంగా ఒరిగేదేమిటని అనుకునేవి. కానీ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాల సారథ్యం మొదలయ్యాక పంచాయతీ నుంచి పార్లమెంటు వరకూ బీజేపీ ప్రతి ఎన్నికనూ తీవ్రంగా తీసుకుంటోంది. ఉప ఎన్నికలను కూడా వదలడం లేదు. ప్రస్తుత ఉపఎన్నికలనూ అలాగే భావించింది. కనుకనే ఇప్పుడు వెల్లడైన ఫలితాలు ఆ పార్టీని కుంగదీస్తున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో ఉన్న 80 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ 71 గెల్చుకుంది. మోదీ ఆ రాష్ట్రంలోని వారణాసి స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అలాగే సరిగ్గా సంవత్సరం క్రితం అక్కడ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 403 స్థానాలకు 312 సాధించింది. ఇలాంటి రాష్ట్రంలో మూడు దశాబ్దాలుగా గెల్చుకుంటున్న లోక్‌సభ స్థానాన్ని, అందునా మొన్నటివరకూ సీఎం ప్రాతినిధ్యం వహించిన స్థానాన్ని చేజార్చుకోవడం చిన్న విషయం కాదు. సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీలు ఏకమవుతాయనిగానీ... ఏకమైనా ఇంతటి ప్రభావం చూపగలవనిగానీ తాము అనుకోలేదని, అతి విశ్వాసమే దెబ్బతీసిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ గత ఎన్నికల్లో పోలైన ఓట్లలో 50 శాతం బీజేపీ ఖాతాలో పడ్డాయి. ఆ రెండు పార్టీల ఓట్లనూ కలిపి లెక్కేసినా బీజేపీ కన్నా అవి చాలా దూరంలో ఉన్నాయి. ఆ ఓట్లన్నీ ఇప్పుడెందుకు గల్లంతయ్యాయి? బీఎస్పీ నేత మాయావతి వ్యూహాత్మకంగా ఎన్నికల బరినుంచి తప్పుకుని ప్రధాన శత్రువుగా భావించే ఎస్పీకి మద్దతు ప్రకటించడం ఉప ఎన్నికల ముఖచిత్రాన్నే మార్చేసింది. దళిత ఓటర్లు మాయావతి పిలుపు అందుకుని మూకుమ్మడిగా ఎస్పీకి ఓట్లేశారని ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అలాగే ఎన్నికల్లో యాదవులకే పెద్దపీట వేసే అలవాటున్న ఎస్పీ ఈసారి రెండు స్థానాలనూ ఓబీసీలకు కేటాయించడం కూడా గెలుపునకు దోహదపడింది. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలూ చేతులు కలిపితే బీజేపీ కంగారుపడక తప్పదు.

బిహార్ ఉప ఎన్నికలు సైతం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీ(యూ)నేత నితీష్ కుమార్‌తోపాటు బీజేపీ పెద్దల్ని కూడా నిరాశపరిచాయి. 2015లో జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్‌ల కూటమి బీజేపీని ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా...ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆ కూటమినుంచి నితీష్ వైదొలగి, సీఎం పదవికి రాజీనామా చేసి, విపక్షంలో ఉన్న బీజేపీతో చేతులు కలిపి కొత్త ప్రభుత్వానికి సారథ్యంవహించడం మొదలెట్టారు. పైగా రెండు కేసుల్లో దోషిగా తేలి లాలూ జైల్లో ఉన్నారు. ఆయన కుటుంబసభ్యులందరూ అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారు. లాలూ కుమారుడు తేజస్వియాదవ్ ఎన్నికల పోరులో అనుభవమున్న వ్యక్తికాదు. కనుక ఈ ఉప ఎన్నికల్లో గెలుపు ఖాయమని అధికార కూటమి భావించింది. కానీ ఓటర్లు వేరేలా తలిచారు.

కొత్తగా అధికారంలోకొచ్చే ప్రభుత్వాలు మెరుగైన, సమర్థవంతమైన పాలన అందించడానికి బదులు పోలీసులకు విస్తృతాధికారాలిస్తాయి. వారు చేసే హడావుడి కారణంగా ప్రభుత్వం చాలా చురుగ్గా ఉన్నట్టు అందరూ భావిస్తారని పాలకుల విశ్వాసం. యోగి ఆదిత్యనాథ్ కూడా దీన్ని తుచ తప్పకుండా పాటించారు. పోలీసులు ముందుగా ప్రేమికులపై ప్రతాపం చూపడం ప్రారంభించారు. ఆ తర్వాత ఈవ్‌టీజింగ్‌ను కట్టడి చేసే పేరుతో నడి బజారుల్లో అతిగా ప్రవర్తించారు. నేరస్తులను అరికట్టే పేరిట ఏకంగా వరస ఎన్‌కౌంటర్లకు దిగారు. యోగి అధికారం స్వీకరించాక ఏడాది వ్యవధిలో 1,142 ఎన్‌కౌంటర్లు జరిగాయి. వీటిల్లో 38మంది చనిపోయారు. ప్రతి ఎన్‌కౌంటర్‌కూ వేర్వేరు కథలు వినిపించే ఓపిక లేక కాబోలు ఒకే మాదిరి కథనాన్ని 9 ఎఫ్ఐఆర్‌లలో చేర్చారు. నేరాన్ని కట్టడి చేసే పేరుతో ప్రభుత్వమే ఇలా చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడటాన్ని జనం మెచ్చరు. ఇలాంటివన్నీ యోగి పాలనను పలచన చేశాయి. ఈ ఉప ఎన్నికలను హెచ్చరికగా భావించి లోపాలను సరిదిద్దుకోనట్టయితే, విపక్షాలను తక్కువగా అంచనా వేస్తే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఏటికి ఎదురీదాల్సిన పరిస్థితుల్లో పడొచ్చు.




మన పట్ల, మన చుట్టూ ఉన్న వారిపట్ల, సమాజం, దేశం పట్ల మన నిబద్ధతకు సంబంధించిన వ్యక్తీకరణే ఓటు.

– షరోన్ సాల్జ్‌బెర్గ్
అమెరికన్ రచయిత్రి

గ్రహం అనుగ్రహం

శ్రీ హేవిళంబి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి బ.చతుర్దశి సా.5.40 వరకు, తదుపరి అమావాస్య నక్షత్రం శతభిషం రా.6.19 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం రా.1.01 నుంచి 2.42 వరకు, దుర్ముహూర్తం ఉ.8.33 నుంచి 9.21 వరకు, తదుపరి ప.12.31 నుంచి 1.19 వరకు, అమృతఘడియలు ఉ.10.35 నుంచి 11.54 వరకు.


సూర్యోదయం : 6.14
సూర్యాస్తమయం : 6.04
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుంచి 4.30 వరకు



నమాజ్ వేళలు

ఫజర్ : 5.12
జొహర్ : 12.25
అసర్ : 4.45
మగ్రీబ్ : 6.26
ఇషా : 7.38

అవగాహన లేమితోనే వైఫల్యం



యోగేంద్ర యాదవ్

భారత్‌లో 20వ శతాబ్దపు కమ్యూనిస్టు వామపక్షం మరణించింది. కానీ 21వ శతాబ్దంలోకూడా అది తన ప్రాసంగికతను కొనసాగిస్తోంది. సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామిక జవాబుదారితనం, పర్యావరణ స్వావలంబన కోసం నిలబడుతోంది. ఈ లక్ష్య సాధన కోసం అది కొత్త మార్గాలను అన్వేషించడంలో తపన పడుతోంది. ఈ సానుకూల అర్థంలో వామపక్షం భారత్‌కు పరాయిది కాదు. నిజానికి సూటిగా చెప్పాలంటే మన రాజ్యాంగ నిర్మాణపు భావజాలమే వామపక్ష స్వభావంతో ఉంటోంది. అందుకే.. వామపక్షం మరణించింది. కానీ వామపక్ష భావజాలం చిరకాలం వర్ధిల్లాలి.



ఇటీవలే ఒక సోషల్ మీడియా కోణంగి నన్ను కమ్మీ–డాగ్ (కమ్యూనిస్టు కుక్క) అని పిలిచాడు. వెంటనే నేను తీవ్ర ఆలోచనలో మునిగిపోయాను. కుక్క అనే అంశాన్ని ఈ సందర్భంలో అర్థం చేసుకోవడం సులభమే. త్రిపురలో ప్రజా తీర్పు నేపథ్యంలో ప్రత్యేకించి బీజేపీ సోషల్ మీడియా పోకిరీలు పట్టలేని సంతోషంతో ఉండటమే కాకుండా కమ్యూనిస్టులపై తీవ్ర నిందాత్మక వ్యాఖ్యలు గుప్పిస్తున్న సందర్భం అది. దీన్ని పక్కనపెడితే, నేను కూడా తప్పకుండా కమ్యూనిస్టునే అయివుంటాను అని అతగాడు ప్రకటించిన అభిప్రాయమే నన్ను ఆలోచింపజేసింది.

సోషల్ మీడియా కోణంగిలు నిరక్షర కుక్షిలే..!

'వాట్సాప్ యూనివర్సిటీ' ఉత్పత్తి చేసిన కోణంగిల–ట్రోల్స్–నిరక్షరాస్యత కింద నేను దీన్ని కొట్టిపడేయాలి. నన్ను కమ్యూనిస్టుగా పిలవడానికి నాకున్న ఏకైక అర్హత ఏమిటంటే నేను జేఎన్‌యూలో చదవడం, గడ్డం పెట్టుకున్న వారిని సమర్థించడం, తరచుగా గుడ్డ సంచీ వాడటమే. ఇది మినహా నా జీవితం పొడవునా నేను కమ్యూనిస్టు సిద్ధాంతం, దాని ఆచరణను విమర్శిస్తూ వచ్చాను. విద్యార్థిగా నేను సమతా యువజన్ సభలో చేరాను. ఇది జేఎన్‌యూలో సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐకి వ్యతిరేకంగా పనిచేసే సంఘం. తర్వాత గాంధియన్–సోషలిస్ట్ స్రవంతికి చెందిన సమతా సంఘటన్, సమాజ్‌వాదీ పరిషత్‌తో పనిచేశాను. ఇవి కమ్యూనిస్టు, వామపక్ష పార్టీలకు చాలా దూరంగా ఉంటాయి. విద్యా విషయకంగా నేను 1980లు, 1990లలో ప్రాబల్యంలో ఉండిన మార్క్సిస్ట్ ఛాందసత్వం పట్ల అసమ్మతి తెలిపాను. పైగా నేను పనిచేస్తున్న సీఎస్‌డీఎస్ (వర్ధమాన సమాజాల అధ్యయన కేంద్రం) తరచుగా వామపక్ష మేధావుల దాడికి గురయ్యేది.

చాలా స్పష్టంగా ఈ బీజేపీ ట్రోల్స్‌కి ఇదేమాత్రం తెలీదన్నది స్పష్టం. నేను కొనసాగుతున్న మేధో ప్రపంచం అసలు ఉనికిలోనే ఉండదని వీళ్ల భావన కావచ్చు. వీళ్ల ప్రాపంచిక దృక్పథం చాలా సరళంగా ఉంటుంది. అదేమిటంటే పేదలు, విప్లవం గురించి మాట్లాడే ఎవరినైనా సరే వామపక్షం, కమ్యూనిస్టు, సోషలిస్టు, మావోయిస్టు, అర్బన్ నక్సలైట్, రెడ్ అని ముద్రలు వేసేయడమే వీరికి తెలిసిన విద్య. తగిన సాక్ష్యాధారాల విషయంలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా ఈ ట్రోల్స్ మరికొంత లోతైన భావనను సూచిస్తున్నారు. అదేమిటంటే వామపక్షానికి మన కాలంలో అర్థం మారిందన్నదే.

ఈరోజు వామపక్షానికి రెండు రకాల విశిష్ట అర్థాలున్నాయి. పాత అర్థంలో చూస్తే కమ్యూనిస్టులు అంటే మార్క్సిస్టు సిద్ధాంతాన్ని నమ్మేవారు, సోవియట్ రష్యా తరహా ప్రభుత్వ సోషలిజాన్ని బలపర్చేవారు, భారత్‌లోని అనేక కమ్యూనిస్టు పార్టీలలో ఏదో ఒకదానికి చెంది ఉండేవారు అని అర్థం. వామపక్షానికి ప్రస్తుతం ఏర్పడిన కొత్త అర్థంలో సమానత్వ భావనవైపు నిలబడే ప్రతి ఒక్కరూ చేరతారు. కమ్యూనిస్టు వామపక్షాలు, గాంధియన్ సోషలిస్టులు, సోషలిస్టులు, అంబేద్కరిస్టులు, ఫెమినిస్టులు అందరూ ఈ కోవలోకి వస్తారు. ఈ అన్ని రకాల శ్రేణులకు చెందినవారు ఈ ముద్రను అంగీకరించరు. పైగా ఇది పెద్దగా ఉపయోగపడే వర్ణన కాదు కూడా. కానీ కొత్త ప్రపంచం వీళ్లను ఈ దృష్టితోనే చూస్తోంది.

అంతర్గత పోరు అంతిమ పతనాన్ని ఆపగలదా?

పాత వామపక్షం మరణించింది. త్రిపురలో 25 ఏళ్లుగా సాగిన సీపీఎం పాలన నాటకీయంగా పతనం కావడం.. భారతీయ కమ్యూనిస్టు పార్టీల పతనం, క్షీణతకు చెందిన సుదీర్ఘ ప్రక్రియను మరోసారి ఎత్తి చూపింది. 1970లలో వామపక్ష నిరోధక ప్రక్రియ మొదలయ్యాక, దాని ప్రభావం కేరళ, పశ్చిమబెంగాల్, త్రిపురలకు, జేఎన్‌యూకు మాత్రమే పరిమితమైపోయింది. 2011లో పశ్చిమబెంగాల్‌లో వామపక్ష పరాజయంతో కమ్యూనిస్టు పార్టీల అంతిమ పతనం ప్రారంభమయింది. వారు ఇప్పుడు కేరళలో పాలనలో ఉన్నప్పటికీ, సీపీఎంలో తీవ్రమవుతున్న అంతర్గత ముఠా పోరు దాని అంతిమ పతనాన్ని తిరగతోడే అవకాశాలను ఏరకంగానూ పెంపొందించదు. ఇక పార్లమెంటేతర కమ్యూనిస్టులుగా పేరొందిన చిన్న బృందం మావోయిస్టులు రాజ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం అనే కాల్పనిక భ్రమను అనుసరిస్తున్నారు కానీ భారత భద్రతా బలగాల ముట్టడిలో అంతమయ్యేందుకు వీరు చేరువలో ఉన్నారు.

స్వేచ్ఛ కోసం మానవ ఆకాంక్షను మరిస్తే ఎలా?

పాత వామపక్ష మరణం అనేది ఏమాత్రం విస్మరించలేని ముగింపు. యుఎస్ఎస్ఆర్ తరహా సోవియట్ సోషలిజానికి చెందిన రాజకీయ, ఆర్థిక వ్యవస్థ విఫలమైంది. రాజకీయంగా అది ప్రవచించిన సోషలిస్టు ప్రజాస్వామ్యం నియంతృత్వం ముసుగులో పార్టీ నియంతృత్వాన్ని ప్రతిపాదించే వాస్తవ ఉద్దేశాన్ని కలిగివుంది. సోవియట్ యూనియన్, తూర్పు యూరోపియన్ కమ్యూనిస్టు వ్యవస్థల పతనం ఆ తరహా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా తీర్పును స్పష్టంగా సూచించింది. తన పాలనలో స్టాలిన్ లక్షలాదిమంది రైతులను వధించడం, పోల్‌పాట్ సాగించిన మారణకాండ వంటివి కమ్యూనిజం ముసుగులో కొనసాగిన నిరంకుశాధికారపు అతి చర్యలకు తిరుగులేని ఉదాహరణగా నిలిచిపోయాయి.

కమ్యూనిస్టు రాజకీయ వ్యవస్థ స్వేచ్ఛకోసం మానవుడి తృష్ణను గుర్తించడంలో విఫలం కాగా, కమ్యూనిస్టు ఆర్థిక వ్యవస్థ మార్కెట్ తర్కాన్ని, ఆర్థిక ప్రోత్సాహకాల అవసరాన్ని గుర్తించడంలో విఫలమైంది. ఉత్పత్తి సాధనాలపై ప్రభుత్వ యాజమాన్యం ఒక రకం సమానత్వాన్ని సృష్టించింది కానీ ఆర్థిక వ్యవస్థను అది అత్యల్ప సమతుల్యస్థితికి కుదించివేసి వాణిజ్యతత్వాన్ని, సృజనాత్మకతను చంపేసింది. ఇక ప్రభుత్వ సోషలిజం సృష్టించి పెట్టిన నిరంకుశాధికార వైపరీత్యం మార్కెట్లు దాంతో నడవవు అనే సత్యానికి అద్భుత తార్కాణంగా నిలిచిపోయింది. పైగా, పర్యావరణం, నిర్ణయాలను తీసుకోవడంలో కేంద్రీకరణకు సంబంధించిన ఈ ఆర్థిక వ్యవస్థల రికార్డు భయానకంగా మిగిలిపోయింది.

నిస్వార్థ త్యాగమూర్తులు జాతి వ్యతిరేకులా?

అంతర్జాతీయ కారణాలతోపాటు, భారత్‌లో కమ్యూనిస్టు వామపక్షం కుప్పగూలడానికి ఇక్కడి సమాజాన్ని అర్థం చేసుకోవడంలో దానికి ఎదురవుతున్న అసమర్థతే ప్రధాన కారణం. మన కమ్యూనిస్టుల సైద్ధాంతిక పార్శ్వంలోకి యూరోకేంద్రకవాదం జొరబడింది. దీంతో తాము పనిచేస్తున్న సమాజాన్ని వ్యవస్థాగతంగానే వీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మన దేశంలో అసమానత్వ కేంద్రంగా కులం ఉందన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవడంలో వీరు విఫలమయ్యారు. అలాగే భారత జాతీయ ఉద్యమం ప్రాధాన్యత స్వభావాన్ని అవగాహన చేసుకోవడంలో వైఫల్యం కూడా ఈ సమస్యలోంచే పుట్టుకొచ్చింది. మరింత లోతుగా చూస్తే, సగటు భారతీయుడి సాంస్కృతిక సున్నితత్వాన్ని తీర్చిదిద్దిన మత, సంప్రదాయిక ప్రపంచాన్ని గుర్తించి, ఎత్తిపట్టడంలో కమ్యూనిస్టులు విఫలమయ్యారు. వేలాది కమ్యూనిస్టుల నిస్వార్థ పూరితమైన త్యాగాలను నిర్లక్ష్యం చేసి వారిని జాతి వ్యతిరేకులుగా ముద్రించడం తప్పే అవుతుంది. కానీ బయట నుంచి వారు భారత్‌కు తీసుకొచ్చిన సిద్ధాంతమే వారి అంతిమ వైఫల్యానికి దారితీయడం విషాదకరం.

దీనర్థం ఏమిటంటే 20వ శతాబ్దపు కమ్యూనిస్టు వామపక్షం ధోరణి మరణించింది. ఇది ఒకందుకు మంచిదే, కానీ రెండో కోణంలో మరింత లోతుగా చూస్తే, వామపక్షం 21వ శతాబ్దంలోకూడా తన ప్రాసంగికతను కొనసాగిస్తోంది. ఈ కోణంలో వామపక్షం సమానత్వం కోసం, సామాజిక న్యాయం కోసం ప్రజాస్వామిక జవాబుదారీతనం కోసం, పర్యావరణ స్వావలంబన కోసం నిలబడుతోంది. దోపిడీ, అన్యాయంతో కూడిన బలమైన పెట్టుబడిదారీ వ్యవస్థలోనూ అది 'వామపక్షం'గానే ఉంటూ కొనసాగుతోంది. కానీ ఈ లక్ష్య సాధన కోసం అది కొత్త మార్గాలను అన్వేషించడంలో తపన పడుతోంది. ఈ సానుకూల అర్థంలో వామపక్షం భారత్‌కు పరాయిది కాదు. నిజానికి సూటిగా చెప్పాలంటే మన రాజ్యాంగ నిర్మాణపు భావజాలమే వామపక్ష స్వభావంతో ఉంటోంది.

చివరగా... వామపక్షం మరణించింది. కానీ వామపక్ష భావాలు చిరకాలం వర్ధిల్లాలి.

వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యులు । 98688 88986

సినిమా ఇలా చూపించారా?

తిలక్‌పై సినిమా సాకుతో రెండున్నర కోట్లను మాయం చేయడమే కాదు. వందకోట్ల బడ్జెట్‌తో సంబరాలు చేసుకున్న కమిటీ.. సంబంధిత కాగితాలనూ నిర్వహించకపోవడం, కోట్లాది ప్రజాధనం మాయమైనా పట్టించుకోకపోవడమే అసలు సమస్య.

విశ్లేషణ



మాడభూషి శ్రీధర్



బాలగంగాధర్ తిలక్ పేరు మీద సినిమా తీస్తానని కోట్లాది రూపాయలు ప్రభుత్వం నుంచి తీసుకుని పాత సీరియల్ ముక్కలను సినిమాగా ఇచ్చి ప్రజాధనం కాజేసిన విషయం వి.ఆర్. కమలాపుర్కర్ ఆర్టీఐ దరఖాస్తు ద్వారా వెల్లడైంది. 2001లో భారత గణతంత్ర 50వ వార్షికోత్సవం, బాలగంగాధర్ తిలక్ శతాబ్ది సంబరాలు నిర్వహించడానికి ఒక ఉత్సవ విభాగాన్ని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. తిలక్ కథతో ఒక సినిమా తీయాలని ఈ ఉత్సవ విభాగం నిర్ణయించింది. ఈ విభాగానికి ఎంత బడ్జెట్ కేటాయించారు, ఏ కార్యక్రమాలు నిర్వహించారు, సినిమా సంగతేమయింది, అందుకు ఎంత ఖర్చు చేశారు? అని కమలాపుర్కర్ ఆర్టీఐ కింద అడిగారు. మంత్రిత్వ శాఖలో ఆ ఉత్సవ విభాగానికి సంబంధించిన దస్తావేజులు ఏవీ లేవని, వాటికోసం వెతుకుతున్నామని జవాబిచ్చారు. వినయ్ ధుమాలేకు తిలక్ సినిమా నిర్మాణం కోసం రెండు వాయిదాలలో 2.5 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆర్టీఐ దాఖలైన తరువాతనే ధనం మాయమైన విషయం తెలిసిందని సీపీఐఓ డిప్యూటీ సెక్రటరీ వివరించారు. కనీసం ఏమైందని అడగలేదని, సినిమా వచ్చిందా లేదా అని కూడా అధికారులు విచారించలేదని తేలింది. ఒక్క కాగితం కూడా తమ కార్యాలయంలో లేదని ఆమె చెప్పారు. ఈ ఉత్సవాల విభాగంలో అంతా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే ఉండడం, గణతంత్ర ఉత్సవాలు ముగిసిన వెంటనే విభాగం మూతపడడంతో వారు కూడా వెళ్లిపోయారనీ, వారెవరో ఎక్కడున్నారో ఎంత డబ్బు తీసుకున్నారో కూడా తమకు తెలియదని, ఆ వివరాలున్న ఫైళ్లు కూడా లేవని, అవి ఎక్కడికిపోయాయో తెలియదని అధికారులు తెలిపారు. దస్తావేజు లేవీ లేకపోవడం తీవ్రమైన లోపమని కమిషన్ భావించి రికార్డుల మాయంపైన దర్యాప్తు జరిపించాలని, రెండునెల్లలో నివేదికను సమర్పించాలని సూచించింది.

తనకు సీబీఐ చార్జిషీటు కాపీ ఇవ్వలేదని కమలాపుర్కర్, మంత్రిత్వ శాఖ కూడా చెప్పారు. సీబీఐ ప్రతినిధి, డీఎస్‌పీ కేఎస్ పథానియా తిలక్ సినిమా పేరుతో 2.5 కోట్ల రూపాయల స్వాహా జరిగినట్లు పరిశోధనలో తేలిందని, పాటియాలా హౌజ్ ఢిల్లీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసామని వివరించారు. ఎంత వెతికినా తిలక్ సినిమా ఫైల్ మాత్రం దొరకలేదని, ఫైల్ మాయం కావడానికి తాము కారణం కాదని, తమకు ఆ ఫైలును అప్పగించిన వారెవరూ లేరని కనుక తాము దానికి బాధ్యులము కాబోమని వివరించారు. గణతంత్ర 50వ వార్షికోత్సవాలకోసమే ఏర్పడిన విభాగం ఆ ఉత్సవాలు పూర్తికాగానే అంతరించిందని. ఆ విభాగం సాక్ష్యాలేమీ లేవని చెప్పారు. దూరదర్శన్ కోసం ఇదివరకు రూపొందించిన తిలక్ సీరియల్ లోని 7 భాగాలలో కొన్ని దృశ్యాలను ఇష్టం వచ్చినట్టు అతికించి దాన్నే కొత్త సినిమాగా సమర్పించారని తేలింది. అయితే పన్నెండేళ్లుగా ఈ ఫైలు కోసం, మాయమైన డబ్బుకోసం పరిశోధన చేయకపోవడం అన్యాయం. కమలాపుర్కర్ తన దగ్గర ఉన్న పత్రాలన్నీ ఇచ్చి ఫైళ్ల వెతకడానికి, నేరస్తులను పట్టుకోవడానికి సహకరించాలని కమిషన్ ఆదేశించింది. ఫైల్ దొరకడం లేదనే నెపంతో పూర్తి సమాచారం ఇవ్వకపోవడం తప్పు అనీ అందుకు గరిష్ఠ జరిమానా ఎందుకు విధించకూడదో కారణాలను తెలియజేయాలని సీపీఐఓకు నోటీసు ఇచ్చింది.

సీపీఐఓ అందుకు వివరంగా జవాబిచ్చారు. ఫైలు దొరకకపోయినా దరఖాస్తు దారుడు అడిగిన సమాచారాన్ని సేకరించి ఇచ్చిందని వివరించారు. ప్రజల సొమ్ము కాజేసిన వారిని కాపాడే దురుద్దేశం ఇక్కడ ఎవరికీ లేదని, కమలాపుర్కర్‌తో సమన్వయం చేసి సమాచారం మొత్తం సేకరించామన్నారు. విజ్ఞాన్ భవన్ అనుబంధ భవనంలో, మంత్రిత్వ శాఖ రికార్డు గదుల్లో, జాతీయ పురావస్తు గ్రంథాలయంలో ప్రతి దస్తావేజును వెతికించామని, 15.1.2018నాడు సర్చ్ మెమొరాండంను విడుదల చేసి అన్ని విభాగాలకు పంపించామని, గత సంవత్సరమే ఫైళ్లుపోయాయని పోలీసు ఫిర్యాదు కూడా చేశామని, సీబీఐ పరిశోధనకు అవసరమైన ఫైళ్లు సాక్ష్యాలు కూడా ఇవ్వడం జరిగిందని వివరించారు. 2015లో కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఆదేశానుసారం ఈ ఫైళ్లన్నీ చిట్టచివరిసారి ఎవరి అధీనంలో ఉన్నాయో కనుక్కునే ప్రయత్నం కూడా ఆరంభించామని వివరించారు. తాను కేవలం 8 నెలల కిందటే సీపీఐఓగా బాధ్యతలు స్వీకరించానని, కనుక తనకు ఈ సినిమా మోసం రికార్డులతో సంబంధమే లేదని తనపైన జరిమానా విధించడం భావ్యం కాదని విన్నవించారు.

కమలాపుర్కర్ 13.12.2012 నుంచి అనేక మార్లు ఆర్టీఐ దరఖాస్తులు సమర్పించారు. అనేకానేక అంశాల ద్వారా ఈ వ్యవహారానికి సంబంధించిన సమాచారం అడిగారు. ఫైళ్ల అదృశ్యం వల్ల ఆ సమాచారం ఇవ్వలేకపోయారు. కాని ఆయనే మరొక ఆర్టీఐ దరఖాస్తు ద్వారా తిలక్ సినిమాకోసం 2.5 కోట్ల రూపాయల మంజూరీ (విడుదల) పత్రం ప్రతిని ఇచ్చారు. ప్రసారభారతి 7 తిలక్ ఎపిసోడ్ల నిర్మాణ పత్రాలను కూడా ఆయనే ఇచ్చారు.

ధుమాలే పైన చార్జిషీటు దాఖలుచేసినా, అతనికి ఏ ఆధారమూ లేకుండా కోట్ల రూపాయలు సమర్పించిన అధికారులెవరు? ఫైళ్లుమాయం చేసిన వారెవరు? ధుమాలే సమర్పించిన సినిమా సీడీ దూరదర్శన్ వారి ఏడు ఎపిసోడ్ల కత్తిరింపులు అతికింపులా కాదా అని చూసిన వారే లేరా అనే ప్రశ్నలకు సమాధానం మాత్రం దొరకలేదు. పూర్తి సమాచారం ఇచ్చారనీ, కావలసిన చర్యలు తీసుకున్నారని ప్రశంసించి, అప్పీలును ముగించడమైనది. (వీఆర్ కమలాపుర్కర్ వర్సెస్ సాంస్కృతిక మంత్రిత్వశాఖ CIC/SH/A/2016/000484 కేసులో 27.2.2018 నాటి ఆదేశం ఆధారంగా).

వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com

రాష్ట్రానికి పట్టిన బాబు 'జబ్బు'

రాష్ట్రానికి ఇప్పుడు బాబు 'జబ్బు' చేసింది. సకల పాలనా వ్యవస్థలూ ఈ జబ్బు దెబ్బకు నిర్వీర్యమైపోతున్నాయి. ప్రత్యేక హోదా ఎండమావిలో చిక్కుకున్న ప్రజలకు ఉపశమనం లేదు. బాబు తిరోగమనంలో అంతిమ దశ ఇది.

సందర్భం



డా॥ కత్తి పద్మారావు



రాష్ట్రంలో అనారోగ్యం విలయతాండవం ఆడుతోంది. ప్రజలు చెప్పుకొనే దిక్కులేక విలవిల్లాడుతున్నారు. ప్రభుత్వం ఢిల్లీపేరుతో, యుద్ధం పేరుతో సామాజిక విద్యా వైద్య వ్యవస్థలన్నింటినీ నిర్లక్ష్యం చేస్తూ వాటిని పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది. చరిత్ర ప్రసిద్ధి చెందిన గుంటూరు ఈనాడు మురికి కూపంగా మారింది. గుంటూరుకు దగ్గరలో ముఖ్యపట్టణం ఏర్పడితే గుంటూరు ద్విగుణీకృతం అవుతుందని, గుంటూరు, విజయవాడ కలిపి హైదరాబాద్, సికింద్రాబాద్‌లాగా వెలుగొందుతాయని ప్రత్యేకాంధ్ర కోరే సమయంలో వాదించాం. ముఖ్యంగా జి.జి.హెచ్. నిమ్స్ కంటే గొప్ప హాస్పిటల్ అవుతుందని, దక్షిణ భారతదేశానికే ఆ హాస్పిటల్ ప్రఖ్యాతి చెందుతుందని ఆశించాం. కానీ నేటి గుంటూరు అక్షరాలా మురికి కూపం అయ్యింది. డ్రైనేజ్ వ్యవస్థ కుప్పకూలిపోయింది. గుంటూరు నగరంలోని ఆనంద పేటలో అతిసార వ్యాధికి ఇంతవరకూ ఐదుగురు మరణించారు. నగరంలోని ఆనందపేట, వినోబా నగర్, సంగడి గుంట, పొన్నూరు రోడ్డు, పాత గుంటూరులోని ఏడు డివిజన్లలో వాంతులు, విరోచనాలతో ప్రజలు బాధపడుతుంటే కనీసం బాధితుల్ని పరామర్శించడానికి కూడా బాబు రాకుండా రాజకీయ దుర్వ్యూహాలతో హావభావాలు ప్రదర్శిస్తున్నాడు.

ఇక గుంటూరు విషయానికి వస్తే ఇప్పుడు డయేరియాతో బాధపడుతున్న పేటలన్నింటిలో కూడా దళితబహుజన మైనార్టీలదే మెజారిటీ. వీళ్ళందరూ వైద్యం చేయించుకోలేని నిరుపేదలే. ఈ ఆరు వార్డుల్లో సుమారు 200 మంది డయేరియాతో బాధ పడుతున్నారు. ఇది తప్పకుండా కలుషితమైన నీటి వల్లే వచ్చింది. ఒక గుంటూరులోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో వందకు అరవై గ్రామాల్లో మంచినీళ్ళు లేవు. వందకు ఎనభై స్కూళ్ళలో మంచినీళ్ళు లేవు. పంచాయతీ రాజ్ మంత్రిగా గ్రామానుభవంలేని తన కొడుకును పెట్టారు. అతనికి గ్రామం అంటే తెలియదు. కొన్ని వందల గ్రామాల్లో చెరువులు ఎండిపోయాయి. తాగడానికి నీళ్ళు ఇవ్వలేని అసమర్థత ముఖ్యమంత్రి కుమారుడిది.

మరోప్రక్క సాక్షాత్తూ స్పీకర్‌గా పనిచేస్తున్న కోడెల శివప్రసాద్ నివాసం ఉంటున్న డివిజన్ కేంద్రమైన నరసరావు పేట మండల పరిధిలో ఉన్న 115 చౌక దుకాణాల ద్వారా 49 వేల మంది కార్డుదారులకు 757 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రతినెలా పంపిణీ చేయాల్సి ఉంది. అందులో కార్డు దారులకు నామమాత్రంగా పంపిణీ చేసి మిగిలిన బియ్యాన్ని డీలర్లు నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకొంటున్నారనేది బహిరంగ రహస్యం. రాష్ట్రమంతా తెలుగుదేశం యం.యల్.ఎ.లు చౌక దుకాణాల ద్వారా ప్రజలకు చెందాల్సిన బియ్యాన్ని దొంగ రవాణా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. చంద్రబాబు పాలనలో గుంటూరులో వ్యవస్థలన్నీ శిథిలం అవుతున్నాయి.

విద్యా, ఆరోగ్య వ్యవస్థ విస్తరణ కోసం క్రైస్తవ మిషనరీలు ఇచ్చిన భూములను చంద్రబాబు తన తాబేదారులకు కట్టబెట్టారు. వైద్య విద్యకు, సాంకేతిక విద్యకే గాక సాంస్కృతిక, సాహిత్యానికీ కేంద్రమైన గుంటూరు ఈనాడు రాజకీయ రౌడీ కేంద్రంగా మారిపోయింది. మురుగు వాడల్లో నివసిస్తున్న పేదలకు ముప్పై ఏళ్ళుగా ఇళ్ళ స్థలాలు ఇవ్వక ఒకే ఇంట్లో నాలుగు కుటుంబాలు జీవిస్తున్నాయి. పిల్లలు పడుకోవడానికి చోటు లేక వారిని మంచాల కింద పడుకోబెడుతున్నారు. చంద్రబాబు గుంటూరు, విజయవాడ పట్టణాల్లో అసలు ఒక్కసారి కూడా తిరగలేదు. జి.జి.హెచ్.ని ఒకసారి కూడా ముఖ్యమంత్రి చూడలేదు. ఈ నిర్లక్ష్యం ఎందుకు? హైదరాబాద్‌ను నేను ఆ స్థితికి తెచ్చానని చెప్పుకునే బాబు, గుంటూరు, విజయవాడ పట్టణాల విషయంలో ఎందుకు ఉదాసీనంగా ఉన్నారు? తనకు అత్యంత సన్నిహితుడు వెంకయ్యనాయుడు పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు కూడా బాబు మన పట్టణాలకు నిధులు ఎందుకు తేలేకపోయారు?

ల్యాప్‌టాప్‌ల్లో సుందర దృశ్యాలకు ముఖ్యమంత్రి అలవాటు పడుతున్నాడా? గుంటూరుకి అనుబంధం వున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్థులను తన రాజకీయ విన్యాసాల్లోకి పావులుగా వాడుకొంటూ అక్కడ పాఠ్యబోధనా సంస్కృతి మీద గొడ్డలి వేస్తున్న బాబు.. ప్రభుత్వ విద్యను పునాదులతో కూలుస్తూ ప్రైవేటు విద్యకు ఎందుకు పట్టంగడుతున్నారు? పోరాట పటిమ, నిజాయితీ, నిర్మాణ దక్షత, పాలితుల పట్ల కరుణలేని వాడు పాలనకు పనికిరాడని అనుకొంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు బీజేపీతో పొత్తుపెట్టుకున్నా, పొత్తు నుండి బయటకొచ్చినా రాష్ట్ర ప్రజలకు జరిగేది ఏమీ లేదు.

ఎన్నికల్లో డబ్బు కోసం ఇద్దరిని కేంద్రమంత్రులుగా చేసుకొని, రాష్ట్రంలో అతి ముఖ్యమైన రెండు శాఖల్ని బీజేపీకి ఇచ్చి 29 సార్లు సంప్రదింపుల కోసం ఢిల్లీ వెళ్ళి ఏమీ సాధించలేక, ఆంధ్రుల ఆత్మగౌరవాన్నే తాకట్టుపెట్టిన వాడు చంద్రబాబు. తన తాబేదారులతో మరో శిబిరం పెట్టించి ప్రత్యేక హోదా కోసం నిజాయితీ గల పోరాటాలను దెబ్బతీసే రాజకీయ వ్యూహాలతో బాబు తనను తానే మోసం చేసుకుంటున్నాడు. ప్రజలే న్యాయనిర్ణేతలు. బాబు తిరోగమనంలో అంతిమ దశ ఇది. ప్రజలు ఇకనైనా మేల్కొనాలి. న్యాయనిర్ణేతలుగా పాలకునికి సరైన గుణపాఠం చెప్పాలి. అప్పుడు గుంటూరుకే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తానికీ పునరుజ్జీవనం, పునరుత్తేజమే.

వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, నవ్యాంధ్రపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు । 98497 41695

మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం

- వైఎస్సార్‌సీపీ తరపున వేమిరెడ్డి, టీడీపీ తరపున సీఎం రమేశ్, కనకమేడల ఎన్నిక
- రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణపత్రం అందుకున్న వేమిరెడ్డి


రాజ్యసభకు ఎన్నికైనట్టు అసెంబ్లీ కార్యదర్శి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని అందుకుంటున్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి. చిత్రంలో వైఎస్సార్‌సీపీ నేతలు

సాక్షి, అమరావతి: రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ తరపున సీఎం రమేశ్, కనకమేడల రవీంద్రకుమార్ పోటీ లేకుండా రాజ్యసభకు ఎన్నికై నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సత్యనారాయణ మీడియాకు తెలిపారు. ఖాళీ అయిన మూడు స్థానాల్లో రెండు టీడీపీ, ఒకటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కే పరిస్థితి ఉండడంతో ఆ మేరకే రెండు పార్టీలు తమ అభ్యర్థులను పోటీలో నిలిపిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేకపోయింది. ఈ ఎన్నికతో టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ వరుసగా రెండోసారి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. టీడీపీ అభ్యర్థి కనకమేడల రవీంద్రకుమార్, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు.

ధ్రువీకరణపత్రం అందుకున్న వేమిరెడ్డి

రాజ్యసభకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఏకగ్రీవంగా ఎన్నికైన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రిటర్నింగ్ అధికారి సత్యనారాయణ నుంచి గురువారం ధ్రువీకరణపత్రం తీసుకున్నారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మహ్మద్ ముస్తఫా, దాడిశెట్టి రాజా పార్టీ నేత చేవూరి బాలకృష్ణారెడ్డి తదితరులున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికైన ఇద్దరు అభ్యర్థులు ఇంకా ధ్రువీకరణపత్రాలు తీసుకోవాల్సి ఉంది. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి స్వస్థలం నెల్లూరు జిల్లా. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేశారు. తదనంతరం పారిశ్రామికవేత్తగా ఎదిగారు.

అమరావతిపై అతిశయ ప్రశ్నలు

టెన్త్ పరీక్షల్లో సర్కారు తీరు ● ప్రశాంతంగా ప్రారంభమైన పరీక్షలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఇచ్చిన తెలుగు ప్రశ్నపత్రంలో రాజధాని అమరావతికి సంబంధించి ఇచ్చిన కొన్ని ప్రశ్నలు అతిశయంతో కూడుకొని ఉన్నాయి. ఇప్పటివరకు అమరావతిలో శాశ్వత నిర్మాణానికి ఒక్కరాయి పడకున్నా ప్రశ్న పత్రంలో మాత్రం అమరావతి అద్భుత నిర్మాణాలతో వెలిగిపోతున్నట్లుగా అభివర్ణించారు. అనతి కాలంలోనే వెలగపూడిలో నూతన సచివాలయం, శాసనసభ, శాసనమండలి భవనాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. వాస్తవానికి అక్కడ తాత్కాలిక భవనాలు మాత్రమే నిర్మించారు. అమరావతి నగరం శరవేగంగా అభివృద్ధి చెందడానికి మన ముఖ్యమంత్రి చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ పరిస్థితి తలెత్తలేదని ఎస్సెస్సీ బోర్డు పేర్కొంది. పరీక్షలకు మొత్తం 6,03,656 మంది హాజరవ్వగా 2,711 మంది హాజరుకాలేదని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ వీఎస్ భార్గవ పేర్కొన్నారు.

ఫ్యాప్టో నిరసన...: టీచర్లకు బోధనేతర పనులు అప్పగించవద్దని, ఉపాధ్యాయుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని కోరుతూ ఎస్సెస్సీ ఇన్విజిలేషన్, పాఠశాలల విధులకు టీచర్లు నల్లబ్యాడ్జీలు ధరించి హాజరయ్యారని రాష్ట్ర ఫ్యాప్టో చైర్మన్, సెక్రటరీ జనరల్ బాబురెడ్డి, హృదయరాజులు తెలిపారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే ఎస్సెస్సీ స్పాట్ సెంటర్లో పికెటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఎస్సెస్సీ పరీక్ష పత్రంలో అమరావతిపై అతిశయోక్తులతో కూడిన ప్రశ్నలు ఇచ్చి విద్యార్థులను పక్కదారి పట్టిస్తున్నారని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రవిచంద్ర విమర్శించారు.

ఇచ్చిన హామీలు అమలు చేయండి

సీఎం చంద్రబాబుకు ఐదు లేఖలు రాసిన పీసీసీ చీఫ్ రఘువీరా




సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి గురువారం సీఎం చంద్రబాబుకు విడివిడిగా ఐదు లేఖలు రాశారు. విభజన నేపథ్యంలో అన్యాయానికి గురై ఇబ్బందులు పడుతున్న 'తెలంగాణ స్థానికేతర ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారించాలని, 2018 డీఎస్సీలో పీఈటీ పోస్టులు పెంచాలని కోరారు. రజక వృత్తిదారులకు సామాజిక భద్రత కల్పించాలని, సర్వ శిక్షా అభియాన్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తోన్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్,పార్ట్ టైం ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి రెగ్యులరైజ్ చేయాలని, అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని లేఖలో డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టికల్ 371–డి ప్రకారం స్థానికేతర 20 శాతం కోటాలో తెలంగాణ జిల్లాల్లో ఉద్యోగంలో చేరిన ఆంధ్ర ప్రాంత ఉపాధ్యాయులు సుమారు 426 మంది, ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లోచేరిన తెలంగాణ ప్రాంతం వారు సుమారు 200 మంది ఉన్నారని మారిన పరిస్థితుల దృష్ట్యా వీళ్ల పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు.

తమిళనాడు అప్పులు రూ. 3.5 లక్షల కోట్లు

కేంద్రం నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి: పన్నీరు సెల్వం

సాక్షి, చెన్నై: తమిళనాడు ప్రభుత్వం నెత్తిన రూ.3,55,845 కోట్ల మేర అప్పుల భారం పడింది. అయితే నిధుల కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందువల్లే ఈ పరిస్థితి దాపురించిందని అన్నాడీఎంకే ప్రభుత్వం ఆరోపించింది. గురువారం తమిళనాడు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం 2018–19కి గాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.





కేంద్రాన్ని ప్రశ్నించకుండా సీఎం, లోకేశ్‌పై విమర్శలా?

పవన్ కళ్యాణ్‌పై మంత్రులు, టీడీపీ నేతల మాటలు దాడి

సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తెలుగుదేశం నేతలు, మంత్రులు మాటలతో ఎదురుదాడి చేశారు. ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై పవన్ కళ్యాణ్ పోరాడటం ఏమిటని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ బీజేపీతో కుమ్మక్కై మాట్లాడినట్లుందని వారు ఆరోపించారు. గురువారం సచివాలయంలో మంత్రులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం కుట్రలో భాగంగానే పవన్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారని మంత్రి కళా వెంకట్రావు అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సదస్సు పెట్టి జనం కోసం జనసేన ఏమి చేస్తుందో చెప్పకుండా సీఎంపై, ఆయన కుమారుడు లోకేశ్‌పై ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. శేఖర్‌రెడ్డితో లోకేశ్‌కు ఎటువంటి సంబంధాలులేవని చినరాజప్ప చెప్పారు. పవన్‌కు రాజకీయ పరిపక్వత లేదని, మతి స్థిమితం కూడా లేదని మంత్రి జవహర్ ఆరోపించారు.

ప్రధానితో లోపాయికారి ఒప్పందంతోనే: అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ పలువురు టీడీపీ నేతలు పవన్‌పై విమర్శలు చేశారు. పవన్‌తో ప్రధాని మోదీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా పేర్కొన్నారు. దుర్గగుడి పార్కింగ్ చార్జీలు వసూలులో తనకు వాటాలున్నాయన్న పవన్ ఆరోపణలను రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సవాల్ చేశారు. మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ.. రోజుకో మాట మార్చడం పవన్‌కు సరదా అని, అతనో రాజకీయ బురద అని విమర్శించారు.





పొన్నూరు శివారులో పాదయాత్ర సాగిస్తున్న ప్రతిపక్షనేత జగన్





కసుకర్రు వద్ద జగన్‌కు సమస్యలు వివరిస్తున్న గీత కార్మికుడు

బాబు పాలనలో
అన్నీ కష్టాలే

ప్రజాసంకల్ప యాత్ర 113వ రోజు

ఇప్పటి వరకూ నడిచిన దూరం
1,514.8 కిలోమీటర్లు

113వ రోజు నడిచిన దూరం
6.3 కిలోమీటర్లు

ప్రారంభం: ఉ. 7.30 గం. పొన్నూరు

ముగింపు: వల్లభరావుపాలెం

ముఖ్యాంశాలు
- పొన్నూరు శివారు, కసుకర్రు, వల్లభ రావుపాలెంలో జనంతో మమేకం.
- దారిపొడవునా సమస్యలు ఏకరవు

- ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఎదుట వాపోయిన రైతులు, రైతు కూలీలు
- ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని ఆవేదన
- జగన్ వస్తేనే న్యాయం జరుగుతుందని ఆకాంక్ష
- మనందరి ప్రభుత్వం రాగానే అందరినీ ఆదుకుంటామని జననేత భరోసా

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఏ పంటకూ గిట్టు బాటు ధర లేదని, ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోలేదని.. ఇలాగైతే తామెలా బతకాలని పలువురు రైతులు, రైతు కూలీలు ప్రతిపక్ష నేత ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో అన్నీ కష్టాలే అని, అన్ని విధాలుగా నష్టపోయామని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ముఖ్యమంత్రి అయితేనే తమ బతుకులు బాగుపడతాయన్నారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో 113వ రోజు ప్రజా సంకల్ప యాత్ర సాగించారు. ఈ సందర్భంగా దారిపొడవునా రైతులు, ఉద్యోగులు, కూలీలు, వివిధ సంఘాల నేతలు ఆయనకు కష్టాలు చెప్పుకున్నారు. బాబు పాలనలో ఒక్క హామీ కూడా నెరవేరక ఇక్కట్లు పడుతున్నామని వివరించారు. వల్లభరావుపాలెం గ్రామానికి చెందిన మాగులూరి నాగమణి అనే మహిళా రైతు మినుము పంటకు గిట్టుబాటు ధర లేదని వాపోయింది. దీంతో అప్పులపాలయ్యానని, ఉన్న అప్పులు మాఫీ కాక, కొత్త అప్పులు పుట్టక రైతులు అల్లాడిపోతున్నారని చెప్పింది. వ్యవసాయం వదిలేసి కూలి పనికి పోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది.

హోదా ఇస్తామని ఇవ్వలేదు..

ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు కుటుంబానికి చెందిన పూల సుబ్రహ్మణ్యం వైఎస్ జగన్‌తో తన బాధ చెప్పుకున్నాడు. కసుకర్రు గాంధీ బొమ్మ సెంటర్‌లో దీక్ష చేస్తున్న ఆయన.. తాను బీజేపీలో సభ్యుడినని, కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేస్తున్నానని తెలిపారు. అనేకసార్లు బీజేపీ కేంద్ర నాయకులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబును కలిసి ప్రత్యేక హోదా గురించి వివరించానన్నారు. ప్రత్యేక హోదా కుదిరేపనికాదని వెంకయ్యనాయుడు.. చేద్దాం.. చూద్దాం అని చంద్రబాబు అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈనెల 12 నుంచి దీక్ష చేపట్టినట్లు వివరించారు. ఆయన్ను అభినందించి వైఎస్ జగన్ ముందుకు సాగారు. వడ్డెర్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఎస్సీ జాబితాలో చేర్చాలని అఖిల భారత వడ్డెర్ల సంక్షేమ సంఘ నాయకులు వల్లెపు నాగేశ్వరరావు, వల్లెపు మహేష్‌లు జగన్‌ను కోరారు. కేంద్ర ప్రభుత్వ జాబితాలో తమ కులం సంచార జాతుల్లో ఉందని, రాష్ట్ర ప్రభుత్వం బీసీలుగా మాత్రమే గుర్తించిందని వివరించారు.

పిల్లలను చదివించుకోలేకపోతున్నాం..

'నిత్యం మేము కష్టపడక తప్పదు. మాకు రోజు కూలి రూ.200 ఇస్తారు. ఎన్నో ఏళ్లుగా కూలీలుగానే బతుకుతున్నాం. పిల్లలను చదివించుకోలేకపోతున్నాం. మా బతుకులు బాగుపడాలంటే మీరు సీఎం కావాలన్నా..' అని సుజాత, కస్తూరి, సుగుణమ్మ, కోటేశ్వరమ్మలు జగన్‌తో అన్నారు. పాదయాత్రగా వస్తున్న జగన్‌ను చూసి, పొలాల్లో నుంచి వారు పరుగెత్తుకుంటూ వచ్చారు. పొలాల్లో వారు పడుతున్న బాధలు వివరించారు. కూలి రేట్లు పెంచడంతో పాటు రైతులకు మేలు చేసే పనులు చేయాలని కోరారు. పలువురు కల్లు గీత కార్మికులు జగన్‌కు వారి సమస్యలు వివరించారు. ప్రభుత్వం తమ వద్ద పన్నులు కట్టించుకుని అన్యాయం చేస్తోందన్నారు. ప్రభుత్వ పరంగా కనీసం పెన్షన్ కూడా రావడం లేదని అడవుల దీవికి చెందిన సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశాడు. అందరి సమస్యలను ఓపికగా విన్న జననేత.. మనందరి ప్రభుత్వం రాగానే అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పేదల చదువు కోసం ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినా భరిస్తామని చెప్పారు. నవరత్నాలతో అందరికీ మేలు చేస్తామన్నారు.

113వ రోజు
15-03-2018, గురువారం
వల్లభరావుపాలెం, గుంటూరు జిల్లా



ప్రజలను మోసం చేయడానికే మీ సీనియారిటీ పనికొచ్చింది..

కసుకర్రులో దారిపక్కనే ఓ అన్న దీక్ష చేస్తూ కనిపించాడు. ప్రత్యేక హోదా కోసం నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడట. నన్ను చూడగానే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హోదా విషయంలో ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేశాయని ఆక్రోశించాడు. రైతు కుటుంబానికి చెందిన ఆ అన్న పేరు పూల సుబ్రహ్మణ్యం. ప్రభుత్వాలు దిగొచ్చేవరకూ దీక్ష కొనసాగిస్తానని చెప్పాడు. ఆ అన్న పట్టుదల నన్ను ఆకట్టుకుంది. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అభినందించకుండా ఉండలేకపోయాను. ప్రజలందరూ ఏకమై పోరాడితే ఎంతటి వారైనా దిగిరాక తప్పదు. ప్యాకేజీ పేరుతో మోసగించాలనుకున్న బాబు గారు.. ప్రజాగ్రహానికి తలొగ్గి, మాటమార్చి హోదా గళమెత్తడమే ఇందుకు నిదర్శనం.

'సార్.. మీ నాన్నగారి ఆరోగ్యశ్రీ వల్లే వీడికి రెండుసార్లు గుండె ఆపరేషన్ జరిగింది. దాదాపు రూ.3 లక్షల పైచిలుకు వైద్యం ఉచితంగా అందింది. నిజంగా వీడికి పునర్జన్మే. మీ నాన్నగారి పుట్టినరోజైన జూలై 8వ తేదీనే వీడూ పుట్టాడు. మీరన్నా, మీ కుటుంబమన్నా మాకు ప్రాణం. అందుకే వీడికి జగన్ అని పేరు పెట్టుకున్నాం' అంటూ పెద్దపులుగువారిపాలేనికి చెందిన సముద్రాలన్న చెప్పాడు. తన కొడుకును పిలుచుకుని వచ్చి నన్ను కలిశాడు. పేదవాడికి మంచి చేస్తే ఎంతగా గుండెల్లో గుర్తుగా పెట్టుకుంటాడో కదా!

వల్లభరావుపాలెం దాటాక దూరంగా పొలాల్లో పనిచేసుకుంటున్న మహిళా కూలీలు పరుగు పరుగున వచ్చి నన్ను కలిశారు. ఆ అక్కచెల్లెమ్మలు ఆయాసపడుతూ నా దగ్గరకు రాగానే.. వారిని ఆప్యాయంగా పలకరించాను. వారి కష్టసుఖాలు చెప్పుకొన్నారు. వారిలో నాగమణి అనే ఓ అవ్వ కూడా ఉంది. ఆమె కథ నన్ను కదిలించింది. ఆ అవ్వ వయసు 65 సంవత్సరాలట. 'నాయనా.. నా భర్తకు పోలియో. నా కూతురికేమో భర్త పోయాడు. ఆమె ఇద్దరు పిల్లల్ని నేనే సాకుతున్నా. నా బిడ్డకు వితంతు పింఛన్ కూడా రావడం లేదు' అంటూ బాధపడింది. 'గతేడాది రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకుని మినుము వేశాను. తలమాడు తెగులొచ్చి పంటంతా మాడిపోయింది. రూ.30 వేల దాకా నష్టం వచ్చింది. ప్రభుత్వం నుంచి ఏ సాయం అందలేదు. ఇప్పుడు కూలికి పోతున్నాను నాయనా' అని చెప్పింది. అంత పెద్ద వయసులో కూడా తప్పనిసరి పరిస్థితుల్లో, కష్టాలకు ఎదురీదుతున్న ఆ అవ్వకు ఎలాంటి చేయూత అందకపోవడం చాలా బాధనిపించింది. ప్రకృతి కన్నెర్ర ఓ వైపు, ప్రభుత్వ కర్కశత్వం మరోవైపు ఇలాంటివారి జీవితాలను తలకిందులు చేస్తున్నాయి. రైతులే కూలీలుగా మారుతున్న దయనీయ పరిస్థితులు నెలకొంటున్నాయి. వ్యవసాయ సంక్షోభ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గ్రామీణాంధ్ర దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.

రాష్ట్రానికి జీవనాడి అయిన ప్రత్యేక హోదాపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సడలని పట్టుదలతో పార్లమెంటులో కదం తొక్కుతున్నారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు కోరుతూ పాదయాత్ర నుంచి, నేను రాసి పంపిన లేఖలనందుకుని, సానుకూలంగా స్పందించిన పార్టీలకు ధన్యవాదాలు.

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. 40 ఏళ్ల సీనియారిటీ అంటూ గొప్పలు చెప్పుకొంటున్నారు. మీ సీనియారిటీ ఆద్యంతం దేనికి ఉపయోగపడింది? నాడు వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలను దాచి, పిల్లనిచ్చిన సొంత మామకే వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కించుకోవడానికా? ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు రూ.20 కోట్లు, రూ.30 కోట్లు ఇచ్చి కొనుగోలు చేయడానికా? రాష్ట్రాన్ని అవినీతి ఆంధ్రప్రదేశ్‌గా మార్చడానికా? ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్యాకేజీ పేరుతో ఐదు కోట్ల మంది తెలుగు వారిని మోసం చేయడానికా?

వైయస్. జగన్.

ప్రజా సంకల్ప యాత్ర — మరిన్ని చిత్రాలు టాబ్లాయిడ్‌లో










వల్లభరావుపాలెం, కసుకర్రులో తాత, అవ్వ, దివ్యాంగుడు, రైతు కూలీల సమస్యలు వింటున్న వైఎస్ జగన్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 32 లక్షలు

ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం



సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం పరిధిలోని మొత్తం 73 విభాగాల్లో సుమారు 32.33 లక్షల మంది గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు ఉన్నారని ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు మంత్రి గురువారం ఈమేరకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 'కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల గణాంకాలు మా వద్ద లేవు. అయితే ఆర్థిక శాఖ వ్యయవిభాగం కింద పనిచేసే పే అండ్ రీసెర్చి విభాగం క్రోడీకరించిన గణాంకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వంలో వివిధ విభాగాలకు మంజూరైన పోస్టుల సంఖ్య 36.33 లక్షలు ఉండగా ప్రస్తుతం 32.33 లక్షల మంది ఉన్నారు. వార్షిక పనితీరు అంచనా నివేదికలు (ఏపీఏఆర్) కింద ఏడాదికొకసారి ఉద్యోగుల పనితీరును మదిస్తారు. ఉద్యోగుల వ్యక్తిగత గుణగణాలు, ఉత్పాదక సామర్థ్యం, పని సామర్థ్యం, నిజాయితీ వంటి అంశాల ఆధారంగా ఏపీఏఆర్‌ను రూపొందిస్తారు. అయిదేళ్ల భర్తీ కాకుండా ఉండిపోయిన పోస్టులను రద్దు చేసి వాటికి సంబంధించిన సమాచారం పంపాల్సిందిగా ఆర్థికశాఖ 2017 ఏప్రిల్‌లో అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. రద్దయిన పోస్టులను కొన్ని షరతుల ప్రకారం ఆ విభాగం తిరిగి పునరుద్ధరించుకుంటుంది' అని మంత్రి వివరించారు.

ఏపీలో 'రెరా' అమల్లో ఉంది

ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) అమల్లో ఉందని, రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయని కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్) చట్టం – 2016 ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అమల్లోకి వచ్చిందా? అని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు గురువారం మంత్రి సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలు ఏర్పాటయ్యాయని తెలిపారు. ఏపీలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటైందన్నారు.

కొలువులకు సర్కారు సెలవు!

1.80 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా 4 వేల పోస్టులే భర్తీ
- కమల్‌నాథన్ కమిటీకి ఇచ్చిన నివేదిక ప్రకారమే ఖాళీల సంఖ్యను 1.42 లక్షలుగా చూపిన ప్రభుత్వం
- శాసన మండలిలో మాత్రం ఉద్యోగాల ఖాళీలు 24,209 మాత్రమేనని ప్రకటన
- నిరుద్యోగుల ఆందోళనతో వయో పరిమితి పెంచినా నోటిఫికేషన్లు ఇవ్వకుండా దొంగాట

సాక్షి, అమరావతి: టీడీపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ ద్వారా వరుస నోటిఫికేషన్లు జారీ చేయించి భర్తీ చేస్తామని, టీచర్ పోస్టులకు ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు నాలుగేళ్లుగా నియామకాలను నామమాత్రంగా కూడా చేపట్టకపోవటంతో నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అభ్యర్థుల నిరసనలతో వయోపరిమితిని 34 ఏళ్లనుంచి 42 ఏళ్లకు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వకుండా రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తోంది. నోటిఫికేషన్లు ఇవ్వనప్పుడు వయోపరిమితి పెంపు వల్ల ఏం లాభమని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. పోస్టులు భర్తీ చేస్తారనే ఆశతో రాష్ట్రంలోని పలు నగరాల్లో పాటు హైదరాబాద్‌తో లక్షలు వెచ్చించి శిక్షణ పొందుతున్న అభ్యర్థులు మనోవేదనకు గురవుతున్నారు.

లక్షల్లో ఖాళీలు.. భర్తీ ప్రక్రియ 4 వేల పోస్టులకే

రాష్ట్రంలో దాదాపు 1.80 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఇప్పటివరకు నోటిఫికేషన్లు జారీ చేసి భర్తీ ప్రక్రియ చేపట్టినవి కేవలం 4,273 మాత్రమే కావటం గమనార్హం. నాలుగేళ్ల క్రితం అధికారంలోకి వచ్చినా 2016లో మాత్రమే ఏపీపీఎస్సీ ద్వారా అరకొరగా నోటిఫికేషన్లు ఇచ్చారు. ఉద్యోగాల భర్తీకి ఏటా క్యాలెండర్‌ను అమలు చేస్తామని ప్రకటించి విస్మరించారు. ఏటా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించి కేవలం ఒకే ఒక్కసారి నిర్వహించారు. దాదాపు 20 వేల వరకు ఉపాధ్యాయ ఖాళీలున్నా భర్తీ చేయకుండా విద్యారంగంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

వయోపరిమితి దాటిపోతున్న యువత

రాష్ట్రంలో ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న యువత సంఖ్య దాదాపు 50 లక్షలకు పైగా ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రాక వీరికి వయోపరిమితి దాటిపోతోంది. ఫలితంగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం దక్కదని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుకు గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ 2014 సెప్టెంబర్ 23న ప్రభుత్వం జీవో ఇచ్చింది. 2016 సెప్టెంబర్ వరకు ఇది అమల్లో ఉంటుందని ప్రకటించిన ప్రభుత్వం ఈ వ్యవధిలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడంతో నిరుద్యోగులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు. తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో తొలుత 2017 వరకు అనంతరం 2018 సెప్టెంబర్ వరకు పొడిగించారు.

50 వేల పోస్టులు ఔట్‌సోర్సింగ్‌పై..

విభజన సమయంలో రాష్ట్రంలో 1.42 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలున్నాయని కమల్‌నాథన్ కమిటీకి సర్కారు నివేదిక ఇచ్చింది. అనంతరం పదవీ విరమణల ద్వారా ఏర్పడిన ఖాళీలను కలిపితే ఈ సంఖ్య 1.80 లక్షలకు పెరిగింది. అయితే అన్ని ఖాళీలు లేవని, కేవలం 70 వేల ఖాళీలే ఉన్నాయంటూ పోస్టులను ప్రభుత్వం కుదించింది. ఇందులోనూ 50 వేల పోస్టులు నాలుగో తరగతి ఉద్యోగాలకు చెందినవని, వీటిని అవుట్‌సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తామని స్పష్టం చేసింది. చివరికి 20 వేల రెగ్యులర్ పోస్టులను మాత్రమే ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని తెలిపింది. ఇక ఇందులోనూ కేవలం 10 వేల పోస్టుల భర్తీకి మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. పోలీస్ విభాగంలో దాదాపు 5,500 పోస్టులతోపాటు ఏపీపీఎస్సీ ద్వారా 4,500 ఖాళీల భర్తీకి 2016లో నోటిఫికేషన్లు ఇచ్చింది. తరువాత ఇప్పటివరకు మళ్లీ నోటిఫికేషన్ వెలువడకపోవటంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

24,209 మాత్రమే ఖాళీ అంటున్న సర్కారు

కమల్‌నాథన్ కమిటీకి ఇచ్చిన నివేదిక ప్రకారమే 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం తాజాగా అన్ని లేవని చేతులెత్తేస్తోంది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలు ఆళ్ల కాళి కృష్ణ శ్రీనివాస్, కోలగట్ల వీరభద్రస్వామి, వెన్నపూస గోపాలరెడ్డి ప్రస్తుత శాసనమండలి సమావేశాల్లో అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానమిస్తూ 2018 ఫిబ్రవరి వరకు రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య 24,209 మాత్రమేనని పేర్కొనటం గమనార్హం. వీటిని మాత్రమే ఏపీపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని తెలిపింది. దీన్ని ఎప్పటిలోగా పూర్తి చేస్తారన్న అంశానికి స్పష్టంగా సమాధానం చెప్పకుండా సంబంధిత ఫైల్ సర్క్యులేషన్‌లో ఉందని మాత్రమే పేర్కొంది.

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు
(కమల్‌నాథన్ కమిటీకి ఇచ్చిన నివేదిక ప్రకారం)

కేటగిరీ (రాష్ట్ర స్థాయి)	మంజూరైన పోస్టులు	ఖాళీలు
గ్రూప్–1	552	184
గెజిటెడ్	11,097	3,081
ఎన్జీఓ	5,422	788
లాస్ట్ గ్రేడ్	34	25
(మల్టీజోనల్)		
గ్రూప్–1	187	61
గెజిటెడ్	2,496	699
ఎన్జీవో	1,210	424
(జోనల్)		
గెజిటెడ్	35,652	11,105
ఎన్జీఓ	45,500	11,353
లాస్ట్‌గ్రేడ్	4	4
(జిల్లాస్థాయి)		
గ్రూప్–1	54	2
గెజిటెడ్	7,327	863
ఎన్జీఓ	3,86,283	82,760
లాస్ట్ గ్రేడ్	1,75,186	22,519
ఎయిడెడ్	26,617	8,957
మొత్తం	6,97,621	1,42,825

ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చిన పోస్టులు

ఏఈఈ	748
వివిధ శాఖల్లో అసిస్టెంటు ఇంజనీర్లు	199
టెక్నికల్ అసిస్టెంట్లు	63
లాబ్ అసిస్టెంటు	03
వెల్ఫేర్ ఆర్గనైజర్	06
డెంటల్ అసిస్టెంటు సర్జన్	02
జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్	07
అసిస్టెంటు హైడ్రాలజిస్టు	21
గ్రూప్ 2	982
ఫిషరీస్ ఆఫీసర్	04
సివిల్ అసిస్టెంటు సర్జన్	24
ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్	05
సర్వేయర్‌లు	13
అసిస్టెంటు ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మెన్	07
డిప్యుటీ సర్వేయర్లు	259
క్లినికల్ సైకాలజిస్టు	02
డిగ్రీకాలేజీ లెక్చరర్లు	504
అసిస్టెంటు డైరక్టర్ (గణాంక)	08
అసిస్టెంటు కెమిస్టు	02
అసిస్టెంటు స్టాటిస్టికల్ ఆఫీసర్	95
టౌన్‌ప్లానింగ్ అసిస్టెంటు	05
అగ్రికల్చర్ ఆఫీసర్	30
అసిస్టెంటు డైరక్టర్ టౌన్‌ప్లానింగ్	05
రాయల్టీ ఇన్‌స్పెక్టర్	05
అసిస్టెంట్ డైరక్టర్ ఫిషరీస్	10
అసిస్టెంటు సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్	13
అసిస్టెంటుబీసీ వెల్ఫేర్ ఆఫీసర్	10
అసిస్టెంటు ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్	06
గ్రూప్ 3 పంచాయతీ కార్యదర్శులు	1055
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు	100
గ్రూప్ 1	78

హోదా సాధనకే కేంద్రంపై 'అవిశ్వాసం'

- వైసీపీ నేత బొత్స సత్యనారాయణ స్పష్టీకరణ
- అన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు కృషి చేశాం
- అవినీతిపై పవన్ కల్యాణ్ వాస్తవాలు గ్రహించడం సంతోషకరం



సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా తమ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతోందని వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. అవిశ్వాస తీర్మానానికి అన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు చిత్తశుద్ధితో కృషి చేశామని అన్నారు. ఆయన గురువారం హైదరాబాద్‌లో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. ప్రజలు అన్ని రకాలుగా మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

హోదా రాకపోతే రాజీనామాలే

పార్లమెంట్‌లో ఫైనాన్స్ బిల్లుకు ఆమోద ముద్ర వేశారని, రేపో.. ఎల్లుండో రాజ్యసభలోనూ బిల్లు ఆమోదం పొందే వీలుందని, ఆ తరువాత సభ నిరవధికంగా వాయిదా పడుతుందని బొత్స తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ముందస్తు ఆలోచనతో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. హోదాపై స్పష్టమైన హామీ రాకపోతే తమ పార్టీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధమని ఉద్ఘాటించారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని వివిధ పార్టీలకు లేఖలు రాశామన్నారు. బీజేపీ తప్ప అన్ని పార్టీల మద్దతును కోరుతున్నామన్నారు.

పవన్ నైతిక బాధ్యత వహించాలి

రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అవినీతి మయమైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు చెబుతున్నారని, కానీ వైఎస్సార్‌సీపీ నాలుగేళ్లుగా ఇదే విషయం చెబుతోందని బొత్స వెల్లడించారు. పవన్ కల్యాణ్ 2014లో చంద్రబాబుకు ఎందుకు మద్దతు ఇచ్చారో చెప్పాలన్నారు. ఆయన మద్దతు ఇవ్వడం వల్లే టీడీపీ, బీజేపీ అధికారంలోకి వచ్చి, రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాయని విమర్శించారు. దీనికి పవన్ కల్యాణ్ నైతిక బాధ్యత వహించాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉన్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలో అవినీతిపై పవన్ కల్యాణ్ ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించడం సంతోషకరమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ధి సాధ్యమని తమ పార్టీ భావిస్తోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే, తమ పోరాటంలో పాలు పంచుకోవాలని బొత్స సత్యనారాయణ హితవు పలికారు. టీడీపీ ఇప్పటికీ ఎన్డీయేలో భాగస్వామిగా ఉందని, తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు.

దురుద్దేశంతోనే కొన్ని చానెల్స్ ప్రచారం

తిరుపతి ఎంపీ వరప్రసాదరావు



సాక్షి, అమరావతి: పవన్‌కళ్యాణ్‌తో తాను సంభాషించినట్లు కొన్ని చానెల్స్‌లో ప్రసారం చేయడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి లోక్‌సభ సభ్యుడు వరప్రసాదరావు ఖండించారు. ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 'పవన్‌కళ్యాణ్‌తో నేను సంభాషించినట్లు కొన్ని టీవీ చానల్స్‌లో వచ్చింది. అయితే నేను మాట్లాడని అంశాలను దురుద్దేశపూర్వకంగా ఆ చానెల్స్ వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట దెబ్బతీసేలా ఉపయోగించుకోవడాన్ని నేను ఖండిస్తున్నాను' అని వరప్రసాదరావు ఆ ప్రకటనలో తెలిపారు.

విశాఖ రైల్వే జోన్‌కు మేం వ్యతిరేకం కాదు

బీజేడీ ఎంపీలు ఎన్‌బీ రావు, ప్రతాప్ కేసరి స్పష్టీకరణ

సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు ఒడిశా ప్రభుత్వం వ్యతిరేకం కాదని బీజేడీ ఎంపీలు ఎన్‌బీ రావు, ప్రతాప్ కేసరిలు స్పష్టం చేశారు. గురువారం వారు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. విశాఖ రైల్వే జోన్‌కు ఒడిశా వ్యతిరేకం అన్నట్టు ఏపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని, దీనిని తాము ఖండిస్తున్నామని చెప్పారు. జోన్ ఏర్పాటుకు తమ మద్దతు ఎవరికీ అవసరం లేదని చెప్పారు. జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత రైల్వే బోర్డుదని, ఈ విషయంలో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. మరోవైపు కొత్తగా దేశంలో రైల్వే జోన్లు ఏర్పాటు చేయడం లేదని కేంద్ర రైల్వే మంత్రి బీజేడీ ఎంపీలకు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఒడిశాలో కొత్తగా డివిజన్ల ఏర్పాటు మాత్రమే కుదరదని రైల్వే మంత్రి చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

అసెంబ్లీకి సోమవారం సెలవు

సాక్షి, అమరావతి : ఉగాది పండుగ సందర్భంగా ఆది, సోమవారాలు అసెంబ్లీ సమావేశాలకు విరామం ప్రకటించారు. తమ ప్రాంతంలో ఉగాది పెద్ద పండుగని, ఆదివారం పండుగ కావడంతో సోమవారం వెంటనే అసెంబ్లీకి రావడం కష్టంగా ఉంటుందని పలువురు సభ్యులు స్పీకర్‌కు తెలిపారు. దీంతో స్పీకర్ సోమవారం సెలవు ప్రకటించారు.

టీడీపీ పాలనలో విచ్చలవిడిగా అవినీతి

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి



విలేకర్లతో మాట్లాడుతున్న గంగుల ప్రభాకర్‌రెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్

విజయవాడ సిటీ: టీడీపీ ప్రభుత్వంలో అవినీతి విచ్చలవిడిగా సాగుతోందని, చంద్రబాబు నుంచి గ్రామ స్థాయిలోని జన్మభూమి కమిటీ సభ్యుల వరకూ అందినకాడికి దోచుకుంటున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. నీరు – చెట్టు పేరుతో వేలాది కోట్ల రూపాయలను టీడీపీ నేతలు స్వాహా చేశారని విమర్శించారు. ఒక్క ఆళ్లగడ్డ నియోజకవర్గంలోనే రూ.80 కోట్ల నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. విజయవాడలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు విదేశీ పర్యటనలతో రాష్ట్రంపై అదనంగా లక్షలాది కోట్ల రూపాయల భారం పడిందని విమర్శించారు. చంద్రబాబు పార్టనర్ పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రంలో ఇసుక మాఫియా దోపిడీ జరుగుతోందన్నారని చెప్పారు. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ మేలని అర్ధరాత్రి ప్రెస్ మీట్లు పెట్టి స్వాగతించారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ ధర్నాలు, బంద్‌లు, యువభేరీలు నిర్వహించారని, యువభేరీలకు వచ్చిన వారిపై కేసులు పెట్టిన చంద్రబాబు తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. అబద్ధాలు, మోసాలు, వెన్నుపోటులే ఆయన పాలనకు నిదర్శమన్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు పెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి టీడీపీ మద్దతు పలకడం శుభపరిణామమన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్‌తో కలిసి పోరాటం చేయాలని ప్రభాకర్‌రెడ్డి కోరారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేత పిల్లి సుబాస్ చంద్రబోస్ పాల్గొన్నారు.



సంతోషంగా లేం

'హ్యాపినెస్ ఇండెక్స్'లో 133వ స్థానంలో భారత్ • పాకిస్తాన్, శ్రీలంక కన్నా వెనుకంజే
• ప్రథమ స్థానంలో ఫిన్లాండ్, అమెరికాకు 18వ ర్యాంకు

లండన్: ప్రపంచంలో సంతోషమయ జీవితాన్ని గడుపుతున్న దేశాల్లో భారత్ స్థానం దిగజారింది. 156 దేశాలతో కూడిన జాబితాలో భారత్ 133వ స్థానంతో సరిపెట్టుకుంది. గతంలో భారత్ ర్యాంకు 122 కావడం గమనార్హం. సార్క్‌దేశాలతో (దక్షిణాసియా) పోల్చితే యుద్ధ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గానిస్తాన్ (145 ర్యాంక్) కన్నా మాత్రమే ఈసారి మెరుగైన స్థితిలో ఉంది. పొరుగుదేశాలైన పాకిస్తాన్–75, భూటాన్–97, నేపాల్–101, బంగ్లాదేశ్–115, శ్రీలంక–116 భారత్ కన్నా మెరుగైన ర్యాంకులు సాధించాయి. ఈ నెల 20న 'ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్'ను పురస్కరించుకుని ఐరాసకు చెందిన సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్క్(ఎస్‌డీఎస్‌ఎన్) ఈ వార్షిక నివేదిక విడుదల చేసింది. అత్యంత సంతోషమయ దేశంగా ఫిన్‌లాండ్ నిలవగా ఆ తరువాతి స్థానాల్లో వరసగా నార్వే, డెన్మార్క్ ఉన్నాయి. వలస దారుల స్థితిగతులు, తలసరి ఆదాయం, స్వేచ్ఛ, విశ్వాసం, దాతృత్వం, అవినీతిరాహిత్యం, ఆరోగ్యకర ఆయుఃప్రమాణం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని నివేదిక రూపొందించారు. 170 పేజీల రిపోర్ట్‌లో...ప్రపంచాన్ని పీడిస్తున్న ఊబకాయం, కుంగుబాటు, మత్తు పదార్థాలు వంటి ఆరోగ్య సమస్యలపై కూడా ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇతర దేశాలతో పోల్చితే ఈ సమస్యలు అమెరికాలో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. గతంలో అగ్రస్థానంలో ఉన్న డెన్మార్క్‌ను వెనక్కి నెట్టి ఈ ఏడాది సూచీలో అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్‌లాండ్(గతంలో అయిదోస్థానం) నిలిచింది. ప్రకృతి, భద్రత, పిల్లల సంరక్షణ, మంచి పాఠశాలలు, ఉచిత వైద్యసేవలు వంటి అంశాల్లో ఫిన్‌లాండ్ అత్యుత్తమ మార్కులు సాధించింది. అమెరికా 18వ స్థానంలో (గతేడాది 14), బ్రిటన్–19, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్–20వ స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో సిరియా కన్నా వెనిజులా వెనుకబడింది. భారత్, చైనా లాంటి వర్ధమాన దేశాల్లో ప్రజలు గ్రామాల నుంచి పట్టణాలకు తరలిపోతున్నా వారు సంతోషంగా ఉండట్లేదని తేలింది.

తొలి ఐదు	చివరి ఐదు ర్యాంకులు
1. ఫిన్లాండ్	156. బురుండి
2. నార్వే	155. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్
3. డెన్మార్క్	154. దక్షిణ సూడాన్
4. ఐస్‌లాండ్	153. టాంజానియా
5. స్విట్జర్లాండ్	152. యెమెన్

బ్రాండెడ్ బాటిళ్లలో విషం

90 శాతం సీసాల్లో ప్లాస్టిక్ అవశేషాలు • భారత్ సహా 9 దేశాల్లో పరిశోధన



న్యూయార్క్: దాహాన్ని తీర్చుకునేందుకు గుక్కెడు నీళ్లు తాగాలన్నా భయపడే పరిస్థితులొచ్చాయి. తమ నీళ్లు అత్యంత సురక్షితమైనవని ప్రకటనలు గుప్పించే కంపెనీల నీళ్ల బాటిళ్లలో భారీగా సూక్ష్మస్థాయి ప్లాస్టిక్ అవశేషాలు ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. అమెరికా, చైనా, భారత్, బ్రెజిల్, ఇండోనేసియా, కెన్యా సహా 9 దేశాల్లో న్యూయార్క్ స్టేట్ వర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ విషయం తేలింది. 9 దేశాల్లో ప్రజాదరణ పొందిన 11 బ్రాండ్లకు చెందిన 259 ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను పరీక్షించారు. ఈ నీళ్ల బాటిళ్లలో సగటున ఒక్కోదానిలో 325 ప్లాస్టిక్ అవశేషాలు, గరిష్టంగా ఓ బాటిల్‌లో 10,000 ప్లాస్టిక్ అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. పరీక్షించిన 259 బాటిళ్లలో 90 శాతం వాటిలో ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయనీ, 17 బాటిళ్లలో ప్లాస్టిక్ అవశేషాలు లేవని తేల్చారు. జర్నలిజం ప్రాజెక్ట్ ఆర్బ్ మీడియా సూచన మేరకు తాము ఈ పరిశోధన చేశామన్నారు. కుళాయి నీళ్లతో పోల్చుకుంటే ఈ వాటర్ బాటిళ్లలో ప్లాస్టిక్ అవశేషాలు రెండింతలు అధికంగా ఉన్నాయి. దీంతో మంచినీళ్లలో ప్లాస్టిక్ వల్ల కలిగే ముప్పును సమీక్షిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది.

సరైన విధానం కాదు

నీళ్ల బాటిళ్లలో ప్లాస్టిక్ అవశేషాలను గుర్తించేందుకు ఆర్బ్ మీడియా, న్యూయార్క్ స్టేట్ వర్సిటీ అనుసరించిన విధానాన్ని నెస్లే సంస్థ తప్పుపట్టింది. శాస్త్రవేత్తలు వాడిన నైల్‌రెడ్‌డై సాంకేతికతతో కచ్చితమైన ఫలితాలు వెలువడే అవకాశం లేదని వెల్లడించింది. మరోవైపు తాము కఠినమైన పద్ధతుల ద్వారా నీళ్ల శుద్ధీకరణను చేపడుతున్నట్లు కోకాకోలా బీబీసీకి తెలిపింది.



గత ఏడేళ్లలో సిరియాలో సర్వం కోల్పోయిన 7,40,000 మంది చిన్నారులకు గుర్తుగా జర్మనీలోని బెర్లిన్‌లో 740 టెడ్డీబేర్ బొమ్మలను పేరుస్తున్న చిన్నారి

విపక్షాలన్నీ ఏకతాటిపైకి..!

మోదీపై మూకుమ్మడి పోరుకు కసరత్తు • మారుతున్న సమీకరణాలు

• బీఎస్పీతో వైరం గతమే.. దీన్ని మరిచిపోవటమే మంచిది: అఖిలేశ్
• విపక్షాలను కలిపేందుకు రాహుల్‌గాంధీ చొరవ

లక్నో/ముంబై: యూపీ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమితో దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. 20 ఏళ్లకు పైగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఎస్పీ, బీఎస్పీలు ఏకమై సాధించిన ఈ ఫలితాలతో బీజేపీ వ్యతిరేక బలమైన కూటమి నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉద్ఘాటించారు. తాజా ఓటమితో బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. బీఎస్పీతో కలిసి ముందుకెళ్లేందుకు సిద్ధమేనని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సంకేతాలిచ్చారు. గతాన్ని మరిచిపోయి (బీఎస్పీ, ఎస్పీ మధ్య వైరం, కాంగ్రెస్ విమర్శలు).. బీజేపీని ఎదుర్కొనేందుకు సిద్ధమేనని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్‌తో ఇప్పటికీ సత్సంబంధాలే ఉన్నాయని అఖిలేశ్ తెలిపారు. కాగా విపక్షాలను ఏకం చేసేందుకు రాహుల్ ఒక్కో పార్టీ నేతతో వ్యక్తిగతంగా సమావేశమవుతున్నారు. దీంతో 2019లో పోటీ బీజేపీ వర్సెస్ విపక్ష కూటమిగా ఎన్నికల పోరు జరగనుంది.

బీజేపీకి నిద్ర పట్టదు: మాయావతి

చండీగఢ్‌లో నిర్వహించిన ర్యాలీలో మాయావతి మాట్లాడుతూ.. బీజేపీని ఓడించేందుకు ఎస్పీ సభ్యులకు బీఎస్పీ మద్దతిచ్చిందని పేర్కొన్నారు. అందుకే.. వారి కంచుకోటలో బీజేపీని ఘోరంగా ఓడించామన్నారు. మోదీకి సరైన గుణపాఠం చెప్పేందుకే ఎస్పీతో చేయి కలిపామని ఆమె తెలిపారు. ఈ దెబ్బకు నిద్రకరువైన బీజేపీ.. ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్నారు. ఎక్కువ ఆలస్యం చేస్తే మరింత ముప్పుతప్పదని బీజేపీకి ఇప్పటికే అర్థమై ఉంటుందని మాయావతి ఎద్దేవా చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం నియంతృత్వ పోకడలు 1975నాటి ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నాయని మాయావతి విమర్శించారు.

గతం గతః: అఖిలేశ్.. కాంగ్రెస్‌తో ఈ ఎన్నికల వరకు పొత్తులేకున్నా.. ఆ పార్టీతో సత్సంబంధాలే ఉన్నాయని అఖిలేశ్ ప్రకటించారు. 'సమాజ్‌వాదీలు అందరినీ గౌరవిస్తారు. అందుకే మాకు అన్ని పార్టీలతో సత్సంబంధాలున్నాయి. ప్రజలు పాత ఘటనలను (బీఎస్పీతో విభేదాలు, ప్రచారంలో కాంగ్రెస్ విమర్శలు) గుర్తుచేసుకున్నారు. కానీ కొన్నిసార్లు గతాన్ని మరిచిపోవటమే మంచిది. దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు మార్గాలను అన్వేషిస్తున్నాం' అని అఖిలేశ్ పేర్కొన్నారు.

బీజేపీ మునుగుతున్న నావ: పట్నాయక్

ఈ ఫలితాలు విపక్ష కూటమిని బలోపేతం చేస్తాయని బీజేపీ మిత్రపక్షమైన శివసేన అభిప్రాయపడింది. విపక్షాల ఐక్యకూటమి వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించగలవని ఎన్సీపీ తెలిపింది. 'బీజేపీ చాలా వేగంగా మునుగుతున్న నావ' అని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు.

రాహుల్–పవార్ భేటీ: ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ముంబైలో బుధవారం రాత్రి సమావేశమయ్యారు. 2019 ఎన్నికల్లో మోదీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై వీరిద్దరూ చర్చించారు. తృణమూల్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతోనూ రాహుల్ సమావేశం కానున్నారు.




గురువారం లక్నోలో మీడియాతో మాట్లాడుతున్న అఖిలేశ్ యాదవ్

కాంగ్రెస్‌లో గుబులు!

యూపీ ఎన్నికల ఫలితాలతో విపక్ష కూటమి బలోపేతం కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నప్పటికీ.. లోలోపల హస్తం పార్టీ గుండెల్లో గుబులు రేగుతోంది. ఎందుకంటే.. యూపీలో కాంగ్రెస్ పోటీచేసిన రెండుచోట్లా డిపాజిట్ కూడా దక్కలేదు. ఒకవైపు, బీజేపీపై కాంగ్రెస్ సమరశంఖం పూరిస్తూనే.. మరోవైపు తన బలాన్ని పెంచుకోలేక విఫలమవుతున్న నేపథ్యంలో.. ప్రాంతీయ పార్టీలు బలపడే అవకాశం ఉంది. ఒకవేళ 2019కి ముందు జరగనున్న ఎన్నికల్లో (కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్).. కాంగ్రెస్ విజయం సాధించలేని పక్షంలో.. విపక్షాల ఐక్యకూటమి బలహీనపడటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎస్పీ–బీఎస్పీ కూటమి గెలవటం బీజేపీ కన్నా కాంగ్రెస్‌కే బలమైన సవాలంటున్నారు. 'ప్రాంతీయ పార్టీలు కూడా తాము బలపడాలనుకుంటాయి. కానీ.. కాంగ్రెస్‌కు ఎందుకు ఎక్కువసీట్లు ఇవ్వాలనుకుంటాయి. అలాంటప్పుడు, యూపీ లాంటి పెద్ద రాష్ట్రంలో 5–6 కన్నా ఎక్కువ సీట్లలో పోటీచేసే అవకాశం మాకు ఉండకపోవచ్చు' అని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించటం ఆ పార్టీలో అంతర్గతంగా నెలకొన్న ఆందోళనకు అద్దంపడుతోంది. పెద్దరాష్ట్రాల్లో ఇప్పటికే కాంగ్రెస్ కన్నా కొత్తకూటమిలో ఉంటాయని భావిస్తున్న ప్రాంతీయపార్టీలే బలంగా ఉన్నాయి.

ఆర్మీలో ఐదేళ్లు చేస్తేనే ప్రభుత్వ ఉద్యోగం!



న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఆశించే అభ్యర్థులందరూ తప్పనిసరిగా ఐదేళ్లపాటు సైన్యంలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని రక్షణరంగంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం కేంద్రానికి సిఫార్సు చేసింది. త్రివిధ దళాల్లో సైనిక సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కమిటీ ఈ మేరకు ఓ నివేదికను పార్లమెంటుకు సమర్పించింది. ఈ విషయాన్ని కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం(డీవోపీటీ) దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు కమిటీ తెలిపింది. ఈ సమస్య తీవ్రతను రక్షణశాఖ డీవోపీటీ దృష్టికి సరిగ్గా తీసుకెళ్లలేకపోయిందని ఆక్షేపించింది. ప్రస్తుతం భారత ఆర్మీలో 7,679 మంది అధికారులతో పాటు 20,185 మంది జూనియర్ కమిషన్డ్ అధికారులు, నేవీలో 1,434 మంది అధికారులతో పాటు 14,730 మంది సెయిలర్లు, వాయుసేనలో 146 మంది అధికారులు, 15,357 మంది ఎయిర్‌మెన్ల స్థానాలు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది.

రజనీ పార్టీలోకి ధనుష్, సౌందర్య





సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రముఖ నటుడు రజనీకాంత్ తమిళనాట కొత్తగా పెట్టబోయే రాజకీయ పార్టీలో ఆయన కుటుంబసభ్యులు చేరనున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్యతోపాటు పెద్ద కుమార్తె ఐశ్వర్య భర్త, నటుడు ధనుష్‌లు పార్టీలో చేరతారని సమాచారం. రజనీకాంత్ ప్రస్తుతం హిమాలయాల్లో ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నారు. కాగా, రాజకీయాల్లోకి వచ్చిన వారు త్యాగాలకు సిద్ధం కావాలని, తాను సైతం అందుకు సిద్ధంగా ఉన్నానని రజనీకాంత్ అన్నారు. రిషీకేశ్‌లో ఓ ఇంగ్లిష్ చానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడారు. 'రాజకీయ నాయకుడిగా కొత్త పాత్రను దేవుడిచ్చాడు. ఈ పాత్రకూ 100 శాతం న్యాయం చేయగలను' అని చెప్పారు.

ప్రశ్నపత్రం లీకేజీ అబద్ధం: సీబీఎస్ఈ

న్యూఢిల్లీ: 12వ తరగతి అకౌంటెన్సీ ప్రశ్నపత్రం బహిర్గతమైందన్న ఆరోపణలను సీబీఎస్ఈ కొట్టిపారేసింది. పరీక్ష కేంద్రాల్లో సీళ్లు చెక్కుచెదరకుండా ఉన్నాయని వివరణ ఇచ్చింది. బూటకపు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది. ప్రశ్నపత్రం లీకైందంటూ తనకు ఫిర్యాదులు వచ్చినట్లు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా గురువారం ఉదయం ట్వీట్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. దీనిపై సీబీఎస్ఈ సీనియర్ అధికారి ఒకరు స్పందిస్తూ..ప్రశ్నపత్రం లీక్ కాలేదని తెలిపారు. పరీక్షల స్ఫూర్తిని దెబ్బతీయడానికే కొందరు పనిగట్టుకుని సామాజిక మాధ్యమాల ద్వారా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

జయ్ షా కేసులో 'ది వైర్'కు ఊరట

న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కొడుకు జయ్ వ్యాపార లావాదేవీలపై కథనం ప్రచురించి పరువు నష్టం కేసు ఎదుర్కొంటున్న మీడియా సంస్థ ది వైర్, ఆ సంస్థ పాత్రికేయులకు స్వల్ప ఊరట లభించింది. ఏప్రిల్ 12 వరకు ఈ కేసు విచారణను నిలిపేయాలంటూ గురువారం సుప్రీంకోర్టు గుజరాత్ ట్రయల్ కోర్టును ఆదేశించింది. అలాగే గుజరాత్ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ది వైర్ పాత్రికేయులు దాఖలుచేసిన పిటిషన్‌పై 2 వారాల్లోగా స్పందించాలని జయ్ షా, ఇతరులకు సూచించింది. పాత్రికేయులకు ట్రయల్ కోర్టు జారీచేసిన సమన్లను రద్దు చేయడానికి నిరాకరించింది. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్, వెబ్ మీడియాకు ధర్మాసనం చీవాట్లు పెట్టింది. ' కొందరు తామే జడ్జీలమనుకుంటూ తీర్పులిస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఇతరుల గురించి ఏమనుకుంటే అదే రాయకూడదు' అని వ్యాఖ్యానించింది.

దౌత్యాధికారిని పిలిపించుకున్న పాక్



ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత్‌లో పాక్ హైకమిషనర్ సొహైల్ మహమూద్‌ను పాక్ వెనక్కు పిలిపించుకుంది. న్యూఢిల్లీలోని పాక్ దౌత్యకార్యాలయంలోని ఉద్యోగులను భారత అధికారులు వేధిస్తున్నారని, అందుకే చర్చలకోసం పిలిపించినట్లు పాక్ తెలిపింది. పాక్ దౌత్యవేత్తలు, వారి కుటుంబీకులు, కార్యాలయ ఉద్యోగులపై నిఘా సంస్థల వేధింపులు ఎక్కువయ్యాయని భారత ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా స్పందన లేదని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముహ్మద్ ఫైజల్ ఇస్లామాబాద్‌లో ఆరోపించారు. కాగా, పాక్ తన దౌత్యాధికారిని స్వదేశానికి చర్చలకోసం పిలిపించుకోవటం సహజంగా జరిగేదేనని దీనిపై పెద్ద వివాదమేమీ లేదని భారత్ స్పష్టంచేసింది. పాక్‌లోని భారత ఎంబసీ అధికారులకు ఇంతకన్నా చాలా సమస్యలు ఎదురవుతున్నాయని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ తెలిపారు.

ఏడుగురు మంత్రులు ఏకగ్రీవం

న్యూఢిల్లీ: రాజ్యసభకు ఏడుగురు కేంద్ర మంత్రులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జైట్లీ మాత్రం పోటీని ఎదుర్కోవాల్సి వస్తోంది. న్యాయశాఖ మంత్రి రవిశంకర్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి జవదేకర్, చమురు మంత్రి ప్రధాన్, సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ఇంకా పురుషోత్తం రుపాలా, మన్సుఖ్ మండావియా ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు ప్రకటించిన అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం కాగా పశ్చిమ బెంగాల్, కర్ణాటక, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణల్లో స్థానాల కంటే అభ్యర్థులు ఎక్కువ మంది ఉండటంతో ఈ నెల 23న ఎన్నికలు జరుగనున్నాయి. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని 10 స్థానాలకు గాను 11 మంది బరిలో ఉండటంతో అక్కడ ఎన్నికలు అనివార్యమయ్యాయి. అక్కడి అభ్యర్థుల్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతోపాటు జయా బచ్చన్, జీవీఎల్ నరసింహా రావు బరిలో ఉన్నారు. అసెంబ్లీ బలాబలాల ప్రకారం ఇక్కడున్న పదింటిలో 8 సీట్లను బీజేపీ గెలుచుకోవచ్చు.

'అమ్మ' పేరుతో దినకరన్ పార్టీ

బహిష్కరణకు గురైన వారితో పాటు మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు హాజరు



సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నేత, చెన్నై ఆర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ 'అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం' అనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. మదురై జిల్లా మేలూరులో గురువారం నిర్వహించిన సభలో ఆయన పార్టీ పేరును ప్రకటించారు. పైన నలుపు, మధ్యలో తెలుపు, కిందిభాగంలో ఎరుపు, మధ్యలో జయలలిత ఫొటోతో కూడిన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఏఐఏడీఎంకే పార్టీని ద్రోహుల నుంచి తిరిగి దక్కించుకునేందుకు పోరాడుతామని సీఎం, డిప్యూటీ సీఎంలను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఎంజీఆర్, జయలలిత సారథ్యం వహించిన అన్నాడీఎంకే పార్టీని, రెండాకుల చిహ్నాన్ని సాధించి తీరుతామని, అప్పటి వరకు 'అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం' పేరుతో రాబోయే అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. ఇది రాజకీయ పార్టీ కాదు, తాత్కాలికంగా చేసుకున్న ఒక ఏర్పాటు మాత్రమేనన్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో కేటాయించిన కుక్కర్ గుర్తునే పార్టీ చిహ్నంగా ఖరారు చేసుకున్నామన్నారు. కాగా, ఈ కార్యక్రమానికి ఏఐఏడీఎంకే నుంచి బహిష్కృతులైన 18 మంది ఎమ్మెల్యేలతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరుకావటం గమనార్హం.

రేపటి నుంచే కాంగ్రెస్ ప్లీనరీ

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో శనివారం, ఆదివారం రెండ్రోజుల పాటు కాంగ్రెస్ ప్లీనరీ నిర్వహించనున్నారు. శుక్రవారం స్టీరింగ్ కమిటీ భేటీ అయి ప్లీనరీలో ఆమోదించాల్సిన తీర్మానాలకు తుదిరూపు ఇస్తుంది. పార్టీ విజన్, భవిష్యత్‌లో ఆచరించాల్సిన వ్యూహాలను పార్టీ అధ్యక్షుడు రాహుల్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈసారి సమావేశాల్లో నాయకుల కన్నా కార్యకర్తలకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. బ్లాక్ స్థాయి కార్యకర్తలు మొదలుకొని సీనియర్ నాయకుల వరకు ప్లీనరీకి హాజరుకానున్నారు. రాజకీయ పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, నిరుద్యోగంపై పార్టీ తీర్మానాలు చేస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రారంభ, ముగింపు ఉపన్యాసాలను రాహులే చేస్తారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడేందుకు కార్యకర్తలకు కూడా అవకాశం ఇవ్వనున్నట్లు తెలిసింది.

కేజ్రీవాల్ రాజీమార్గం



చండీగఢ్: శిరోమణి అకాలీ దళ్ నేత, మాజీ మంత్రి విక్రమ్ సింగ్ మజీతియాకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పారు. మాదక ద్రవ్యాల రాకెట్‌తో మజీతియాకు సంబంధముందంటూ గత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కేజ్రీవాల్ ఆరోపించారు. ఆ సమయంలో రాష్ట్ర కేబినెట్ మంత్రి కూడా అయిన మజీతియా కోర్టులో కేజ్రీవాల్‌పై పరువు నష్టం కేసు వేశారు. ఈ ఆరోపణలు అవాస్తవాలని ఇటీవల కేజ్రీవాల్ అంగీకరించటంతోపాటు తనకు కోర్టులో లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పారని మజీతియా చెప్పారు. ఈ విషయాన్ని ఆయన మీడియాతో చెప్పారు. కేజ్రీవాల్ క్షమాపణలను స్వీకరిస్తున్నానన్నారు. కేజ్రీవాల్‌తోపాటు క్షమాపణలు చెప్పిన ఆప్ నేత ఆశిష్ ఖేతాన్‌పై వేసిన పరువు నష్టం కేసును ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. దీనిపై ఆప్ ఢిల్లీ విభాగం అధికార ప్రతినిధి భరద్వాజ్ మాట్లాడుతూ 'సీఎం కేజ్రీవాల్‌పై వారణాసి, అమేథీ, పంజాబ్, అస్సాం, మహారాష్ట్ర, గోవా తదితర ప్రాంతాల్లో 20కి పైగా సివిల్, క్రిమినల్ కేసులున్నాయి. వీటి కోసం ముఖ్యమంత్రి బాధ్యతలను పక్కనబెట్టి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ కేసులన్నీ ఆయన రాజకీయ ప్రత్యర్థులు పెట్టినవే. ఈ నేపథ్యంలోనే సాధ్యమైనంత వరకు రాజీ ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని పార్టీ న్యాయవిభాగం నిర్ణయించింది' అని అన్నారు. ఓ కేసుకు సంబంధించి కేంద్రమంత్రి జైట్లీకి కూడా కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

రన్‌వేపై బంగారం కురిసిన వేళ



యాకుస్క్‌లోని ఎయిర్‌పోర్టు రన్‌వేపై చెల్లాచెదురుగా పడిన బంగారం, ప్లాటినం కడ్డీలు

మాస్కో: రష్యాలోని ఓ ఎయిర్‌పోర్ట్‌లో బంగారం వర్షంలా కురిసింది. రవాణా విమానం నుంచి టన్నుల కొద్ది బంగారం రన్‌వేపై పడింది. యాకుస్క్ విమానాశ్రయంలో గురువారం విమానం టేకాఫ్ అవుతుండగా తలుపు సమయానికి మూసుకోకపోవడంతో ఇలా జరిగింది. రన్‌వేపై చెల్లాచెదురుగా బంగారం పడి ఉన్న దృశ్యాలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాపించాయి. ఆ బంగారాన్ని ఎవరూ దొంగిలించకుండా అక్కడ భద్రతా సిబ్బందిని మోహరించారు. సుమారు రూ. 2456 కోట్ల విలువైన మూడు టన్నుల బంగారం, ప్లాటినం కడ్డీలు జారిపడినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఆ సమయంలో విమానం మొత్తం 9 టన్నుల బరువైన బంగారం, ప్లాటినంను రవాణా చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఘటనపై ఫేస్‌బుక్ వంటి సోషల్‌మీడియాలో జోకులు పేలాయి. 'నేనిప్పుడు యాకుస్క్‌లో ఉంటే బాగుండేది' అని ఒకరు అనగా.. 'మాస్కో నుంచి యాకుస్క్‌కు టికెట్ బుక్ చెయ్' అని మరో నెటిజెన్ తన ఫ్రెండ్‌ను కోరాడు. ' వెంటనే ఎయిర్‌పోర్టుకు వెళ్లండి..అక్కడ ఆకాశం నుంచి బంగారం కురుస్తోందట!' అని ఓ వ్యక్తి హాస్యోక్తి విసిరాడు.

నిరసనల మధ్యే బిల్లులు ఆమోదం

• లోక్‌సభలో గ్రాట్యుటీ చెల్లింపులు, ప్రత్యేక పరిహార సవరణ బిల్లులు
• ఎలాంటి చర్చా లేకుండానే మూజువాణి ఓటుతో ఆమోదం
• వరుసగా 9వ రోజు ఉభయసభల్లో ప్రతిపక్షాల ఆందోళనలు



గురువారం రాజ్యసభలో బడ్జెట్ సమావేశాల దృశ్యం

న్యూఢిల్లీ: వరుసగా తొమ్మిదో రోజు కూడా ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగడంతో ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే పార్లమెంటు ఉభయసభలు శుక్రవారానికి వాయిదాపడ్డాయి. అయితే విపక్షాల నిరసనల మధ్యే లోక్‌సభలో ఎలాంటి చర్చ లేకుండానే మూజువాణి ఓటుతో రెండు బిల్లుల్ని ఆమోదించారు. ఇక రాజ్యసభలో ఆర్థిక బిల్లు, వినిమయ బిల్లుల్ని చర్చకు చేపట్టాలని ప్రయత్నించినా.. ప్రతిపక్షాల గందరగోళంతో సభ ముందుకు సాగలేదు. బ్యాంకింగ్ కుంభకోణంపై ఓటింగ్‌తో కూడిన చర్చకు కాంగ్రెస్, తృణమూల్ సహా ఇతర పార్టీలు పట్టుబట్టగా, ఏపీ ప్రత్యేక హోదాపై వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలు ఆందోళన కొనసాగించాయి. రిజర్వేషన్ల కోటా పెంచాలంటూ టీఆర్ఎస్, కావేరీ నదీ జలాల నిర్వహణ బోర్డు ఏర్పాటు కోసం అన్నాడీఎంకేలు వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపాయి. నిరసనల మధ్యే లోక్‌సభలో గ్రాట్యుటీ చెల్లింపుల(సవరణ) బిల్లు, ప్రత్యేక పరిహార(సవరణ) బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పార్టీల నిరసనల హోరు మధ్య చర్చ జరిగే అవకాశం లేనందున మూజువాణి ఓటుతో బిల్లులు ఆమోదం పొందినట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. అంతకుముందు ఉదయం గ్రాట్యుటీ చెల్లింపుల బిల్లును కార్మిక శాఖ మంత్రి సంతోశ్ గంగ్వార్ ప్రవేశపెడుతూ.. ఈ బిల్లు ముఖ్యంగా మహిళలతో పాటు ఉద్యోగులందరికీ చాలా ప్రయోజనకరమని పేర్కొన్నారు. ప్రసూతి సెలవుల్ని కూడా ఉద్యోగి సర్వీసు కాలంలో భాగంగానే ఈ బిల్లు పరిగణిస్తుంది. గ్రాట్యుటీ అవసరమైనప్పుడల్లా చట్ట సవరణ చేయాల్సిన అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వానికి అధికారం కల్పిస్తూ బిల్లును రూపొందించారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే 5 ఏళ్లు అంతకంటే ఎక్కువ కాలం ఒక సంస్థలో పనిచేసి రిటైరయ్యే లేదా వైదొలిగే వారు పొందే గ్రాట్యుటీపై రూ.20లక్షల వరకు పన్ను ఉండదు. ప్రస్తుతం రూ.10 లక్షల వరకు గ్రాట్యుటీపై పన్ను మినహాయింపు ఉంది. ఇక ప్రత్యేక పరిహారం(సవరణ) బిల్లు ప్రకారం... అవతలి వ్యక్తి వ్యాపార ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే, నష్ట పరిహారాన్ని కోరే హక్కు కక్షిదారుకు ఉంటుంది. కాగా, విపక్షాల నిరసనలు పెరగడంతో సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. అనంతరం సమావేశమైనా అదే పరిస్థితి ఉండడంతో స్పీకర్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు.

మూడుసార్లు వాయిదా

ఇక రాజ్యసభ ఉదయం 11 గంటలకు సమావేశం కాగానే ప్రతిపక్షాలు తమ నిరసనను కొనసాగించాయి. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు, అనంతరం మరో గంటపాటు వాయిదాపడింది. మధ్యాహ్నం 3 గంటలకు సభ భేటీ కాగానే డిప్యూటీ చైర్మన్ కురియన్ మాట్లాడుతూ.. ఆర్థిక బిల్లు, వినిమయ బిల్లు ఆమోదానికి సహకరించాలని ప్రతిపక్షాల్ని కోరారు. విపక్షాలు ఆందోళన కొనసాగించడంతో సభను మర్నాటికి వాయిదా వేశారు. ఆర్థిక బిల్లుపై చర్చ జరగకపోవడానికి ఆందోళన చేస్తున్న సభ్యులదే బాధ్యతని పేర్కొన్నారు. సభ వాయిదాకు ముందు శనగలపై కస్టమ్స్ పన్ను పెంపు నోటిఫికేషన్ ఆమోదం కోసం మంత్రి జైట్లీ తీర్మానం ప్రవేశపెట్టారు.

అవిశ్వాసానికి మద్దతివ్వండి

రాజకీయ పార్టీలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ



సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఈ నెల 16న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నామని, ఆ తీర్మానానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ గురువారం వివిధ రాజకీయ పార్టీలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. తమ న్యాయమైన డిమాండ్‌కు అండగా నిలవాలని అభ్యర్థించారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను నిరాకరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానం తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇవ్వకపోతే ఏప్రిల్ 6వ తేదీన తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ పేర్కొన్నారు.

రాజకీయ పార్టీలకు వైఎస్ జగన్ రాసిన లేఖ..

''ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను అనాగరికంగా తొక్కిపెట్టి, బలవంతంగా ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు–2014ను ఆమోదించిన సందర్భాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా, రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా నియంతృత్వ పోకడలతో విభజించారు. విభజనపై భిన్నాభిప్రాయాలు బయటకు పొక్కకుండా పార్లమెంట్ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేసి, ద్వారాలు మూసివేసి బిల్లును ఆమోదించారు. నాడు బిల్లును వ్యతిరేకించిన సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా వారిని సస్పెండ్ చేశారు. ఇప్పుడు న్యాయం కోసం మేం చేస్తున్న పోరాటానికి మీ మద్దతును కూడగట్టడానికి ఈ లేఖ రాస్తున్నాను. పార్లమెంట్‌లో బిల్లు పాస్ కావడంతో హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను ఆంధ్రప్రదేశ్ నుంచి వేరు చేశారు. విభజన బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చలేదు. తీవ్రంగా నష్టపోయిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ను నిర్లక్ష్యం చేశారు.

హోదా అంశంపై బీజేపీ, టీడీపీ నీళ్లు చల్లాయి

రాజ్యసభలో విభజన బిల్లుపై చర్చ జరిగినప్పుడు నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ పలు హామీలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇతర హామీలను నెరవేర్చడంతోపాటు ప్రత్యేక హోదాను వర్తింపజేస్తామన్నారు. అప్పటి ప్రతిపక్షాలు దీనికి మద్దతుగా నిలిచాయి. ప్రత్యేక హోదా ఐదేళ్లు సరిపోదని, పదేళ్లపాటు వర్తించేలా ఇవ్వాలని వెంకయ్య నాయుడు విన్నవించారు. పరిశ్రమలు స్థాపించడానికే మూడు నాలుగేళ్లు పడుతుందని, అందువల్ల ప్రయోజనాలు దీర్ఘకాలం అందాల్సిన అవసరం ఉందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న ముందస్తు షరతుతో టీడీపీసహా అధికార, ప్రతిపక్షాలు బిల్లును ఆమోదింపజేసుకున్నాయి. 2014 మార్చి 2న సమావేశమైన కేంద్ర మంత్రి మండలి ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తూ, నూతన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రణాళికా సంఘాన్ని ఆదేశించింది. 2014 సాధారణ ఎన్నికల్లో నరేంద్ర మోదీ.. చంద్రబాబుతో కలిసి ప్రచారం చేశారు. ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతిలో వాగ్దానం చేశారు. చంద్రబాబు ఒక అడుగు ముందుకేసి హోదాను 15 ఏళ్లపాటు వర్తింపజేయాలని, తద్వారా రాష్ట్రం తగిన విధంగా పరిహారం పొందగలదని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న వాగ్దానాన్ని బీజేపీ, టీడీపీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచాయి. ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదాను భుజాన వేసుకున్న బీజేపీ, టీడీపీ అకస్మాత్తుగా ఆ అంశంపై నీళ్లు చల్లాయి. చంద్రబాబు అండతోనే ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ఆర్థిక సాయం(స్పెషల్ ప్యాకేజీ)ని తెరపైకి తెచ్చారు. ఈ ప్యాకేజీ నామమాత్రమే.

ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి వాళ్లు చూపుతున్న కారణాలు ఏమిటంటే..

- 14వ ఆర్థిక సంఘం సిఫారసుల కారణంగా ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని చెప్పారు. కానీ, ఇప్పటికీ 11 రాష్ట్రాలు హోదా ద్వారా ప్రయోజనాలను పొందుతున్నాయి. ప్రత్యేక హోదా వ్యవస్థను ఏ రాష్ట్రానికీ తాము నిరాకరించలేదని 14వ ఆర్థిక సంఘం సభ్యులు అభిజిత్ సేన్, గోవిందరావు ఇటీవలే లిఖితపూర్వకంగా స్పష్టం చేశారు.
- అప్పటి కేంద్ర మంత్రి మండలి 2014 మార్చి 2న ఏపీకి ప్రత్యేక హోదాను వర్తింపజేస్తూ తీర్మానించడమే కాకుండా దానిని అమలు చేయాలని ప్రణాళికా సంఘాన్ని ఆదేశించింది. 2015 జనవరి 1న నీతి ఆయోగ్ ఉనికిలోకి వచ్చింది. నీతి ఆయోగ్ వచ్చే నాటికి.. అంటే 10 నెలలుగా ప్రణాళిక సంఘానికి కేంద్ర కేబినెట్ నుంచి అందిన ఆదేశాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. 2014 జూన్‌లో కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. అంటే ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత ఏడు నెలల వరకూ ప్రణాళిక సంఘం ఉన్నా ఆ ఆదేశాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఏపీలోని అధికార టీడీపీ కేంద్రంలోని ఎన్డీయేలో భాగస్వామిగా, మంత్రివర్గంలో ఉండి ఈ అంశాన్ని ప్రణాళిక సంఘంతో చర్చించలేదు.
- 13వ ఆర్థిక సంఘం అమల్లో ఉన్న కాలంలో 2014 మార్చి 2న కేంద్ర కేబినెట్ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నిర్ణయించిన తరువాత 14వ ఆర్థిక సంఘంపై నెపాన్ని ఎలా నెడతారు? 14వ ఆర్థిక సంఘం సిఫారసులు 2015 ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చాయి. ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం ఏనాడూ చెప్పలేదు. ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సింది పోయి హోదా ఇవ్వకుండా ఉండడానికి సాకులు వెతుకుతున్నారు.
- ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఆ హోదా వల్ల ఎలాంటి ఉపాధిని సృష్టించలేదని, ఎలాంటి పెట్టుబడులను ఆకర్షించలేదని చెబుతున్నారు. కానీ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ వంటి ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు వేలాది పరిశ్రమలను, తద్వారా లక్షలాది ఉద్యోగాలను సృష్టించగలిగాయి. ఇది స్వయంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఇచ్చిన సమాధానమే. 100 శాతం ఆదాయపు పన్ను, జీఎస్టీ మినహాయింపులు, విద్యుత్తు బిల్లుల్లో రాయితీ తదితర ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాల కలిగి ఉండడం వల్లే హోదా ఉన్న రాష్ట్రాలకు పరిశ్రమలు వచ్చాయి. ఈ ప్రోత్సాహకాలు ఇవ్వని పక్షంలో మా రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు సహేతుకమైన ప్రాతిపదిక ఏముంది? ఈ ప్రోత్సాహకాలు లేనిపక్షంలో.. హైదరాబాద్‌ను కోల్పోయిన మా రాష్ట్రంలో లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు ఎలా దక్కుతాయి?
- విభజన జరిగినప్పుడు మా రాష్ట్రానికి రూ.97,000 కోట్ల అప్పును చూపారు. 60 ఏళ్లపాటు వృద్ధి చెందిన అప్పు ఇది. గత నాలుగేళ్లలో మా రాష్ట్రం అదనంగా రూ.1.20 లక్షల కోట్ల మేర అప్పు తెచ్చింది. మొత్తం రూ.2.20 లక్షల కోట్ల అప్పుల భారం పడింది. ఇంత అప్పుతో, పరిశ్రమలు లేకుండా, ప్రత్యేక హోదా లేకుండా మా రాష్ట్రం ఎలా మనుగడ సాధించగలదు? ఏపీ ముఖ్యమంత్రి చెప్పే తప్పుడు లెక్కలు, అబద్ధపు అభివృద్ధిని నమ్మకుండా.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలూ మద్దతుగా నిలవాలని కోరుతున్నా.

అది ప్రమాదకరమైన పరిస్థితి

ఇన్నేళ్లుగా మా పార్టీ ప్రత్యేక హోదా కోసం అవిశ్రాంతంగా పోరాడుతోంది. పలుమార్లు విజ్ఞప్తులు చేసినా ప్రత్యేక హోదాను నిరాకరించడంతో కేంద్ర ప్రభుత్వంపై ఈ నెల 16వ తేదీన అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం. ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంట్ సాక్షిగా ముందస్తు షరతుతో రాష్ట్రాన్ని విభజించి, ఇప్పుడు ఆ హామీని గౌరవించకపోతే ప్రజలు పార్లమెంటరీ వ్యవస్థపై విశ్వాసం కోల్పోతారు. ప్రపంచంలోనే పేరున్న మన దేశ ప్రజాస్వామ్యానికి ఇది ప్రమాదకరమైన పరిస్థితిగా మారుతుంది.

హోదా ఇవ్వకపోతే రాజీనామాలే..

మా న్యాయమైన డిమాండ్‌కు మీరు అండగా నిలవాలని, ఈ నెల 16వ తేదీన కేంద్రంపై ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మీరు మద్దతు తెలపాలని అభ్యర్థిస్తున్నా. అవిశ్వాస తీర్మానం పెట్టిన తరువాత కూడా కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మా పార్టీ ఎంపీలు తమ స్థానాలకు ఏప్రిల్ 6వ తేదీన రాజీనామా చేస్తారు''

ధన్యవాదాలతో..
మీ విశ్వసనీయుడు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

@ysjagan

హోదా కోసం పోరాటం కొనసాగిస్తాం



సాక్షి, హైదరాబాద్: విభజన వల్ల దారుణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ట్వీట్ చేశారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ అవిశ్వాస తీర్మానం నోటీసును ఇచ్చిన నేపథ్యంలో జగన్ ఈ ట్వీట్‌ను చేశారు. నోటీసు కాపీని కూడా ట్విట్టర్‌లో పొందుపర్చారు. ''ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుల కోసం వైఎస్సార్‌సీపీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మా పోరాటం కొనసాగిస్తాం'' అని తన ట్వీట్‌లో జగన్ పేర్కొన్నారు.



సరిపడా సభ్యులుంటే మద్దతు

అవిశ్వాస తీర్మానంపై సీఎం చంద్రబాబు ప్రకటన

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తామని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. అయితే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి సరిపడా సభ్యుల మద్దతు ఉంటేనే వైఎస్సార్ సీపీకి సహకరిస్తామని ఆయన మెలిక పెట్టారు. కొంతమంది కావాలనే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నారని ఆరోపించారు. చిత్తశుద్ధితో కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం లాలూచీ పడి అవిశ్వాసం పెడితే ఎండగడతామని స్పష్టం చేశారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలియచేస్తూ గురువారం శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఆయన మాట్లాడారు. విభజనలో హేతుబద్ధత లేకుండా రాష్ట్రానికి అన్యాయం చేయడం వల్లే 125 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతయ్యేలా ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు. రాష్ట్ర ప్రజల్లో ఉద్వేగం అధికంగా ఉంటుందని, సున్నిత మనస్కులని పేర్కొన్నారు. ప్రజల మనోభావాలతో చెలగాటం ఆడితే కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందన్నారు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం తనపై కొందరు తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. 'నాకు ప్రజలే హైకమాండ్.. నేనెవరికీ భయపడను. నాకు ముందుకు పోవడమే తెలుసు.. వెనకడుగు వేయడం తెలియదు' అని చంద్రబాబు చెప్పారు. విభజన హామీలు అమలు చేయాలని, ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నానన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం లాలూచీ పడి అవిశ్వాస తీర్మానం పెడితే చరిత్రహీనులుగా మిగిలిపోతారని చంద్రబాబు పేర్కొన్నారు. 'సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీకి 29 సార్లు వెళ్లా. బలహీనత వల్ల కాదు' అని చెప్పారు. రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన హక్కుల కోసం కేంద్రంపై, ప్రధానిపై తానే పోరాటం ప్రారంభించానన్నారు.

1.74 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018–19 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ.1,74,453 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో గతంలో ఎన్నడూలేని విధంగా వ్యవసాయానికి అసాధారణ కేటాయింపులు చేసింది. రాష్ట్ర బడ్జెట్‌లో ఏకంగా 26 శాతం నిధులను సాగుకే మళ్లించడం విశేషం. సాధారణ ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో అన్నదాతలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముందుగానే ప్రకటించినట్టుగా వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందించే పథకానికి రూ.12 వేల కోట్లు కేటాయించింది. ఏటా ఎకరానికి రూ.8 వేల చొప్పున రైతులకు ఆర్థిక సాయం అందించే బృహత్తర పథకాన్ని ప్రకటించింది. పునాస పంటలకు ఏప్రిల్‌లో, యాసంగి పంటలకు నవంబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపింది. దీనికితోడు రైతు కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు 'రైతు బీమా పథకం' అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది నుంచే రాష్ట్రంలోని రైతులందరికీ రూ.5 లక్షల బీమా సదుపాయం కల్పించేందుకు బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించింది. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి గతేడాది తరహాలోనే రూ.25 వేల కోట్ల బడ్జెట్ కేటాయించింది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సబ్సిడీకి రూ.4,984 కోట్లు కేటాయించింది. అన్నదాతల తర్వాత మైనారిటీలను ఆకట్టుకునేందుకు ఎక్కువ నిధులు వెచ్చించింది.

కేంద్ర సర్కార్‌పై అవిశ్వాసం

▶ మొదటి పేజీ తరువాయి

సెక్రటరీ జనరల్ స్నేహలతా శ్రీవాస్తవకు నోటీసు అందజేశారు. ''లోక్‌సభ కార్యకలాపాల నియమావళిలోని చాప్టర్ 17లో గల 198(బి) నిబంధన కింద నేను ఈ తీర్మానాన్ని 2018 మార్చి 16న ప్రవేశపెట్టేందుకు నోటీసు ఇస్తున్నాను. ఈ తీర్మానాన్ని 2018 మార్చి 16 నాటి సభా కార్యకలాపాల సవరించిన జాబితాలో చేర్చాలని అభ్యర్థిస్తున్నాను. తీర్మానం: ఈ సభ మంత్రి మండలిపై అవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది'' అని నోటీసులో పేర్కొన్నారు. ఇదే అంశాన్ని గురువారం మధ్యాహ్నం నిర్వహించిన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ దృష్టికి తీసుకెళ్లారు. ''ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా పోరాడుతునప్పటికీ సానుకూలంగా స్పందించనందున కేంద్రంపై మేము అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం. ఇప్పటికే నోటీసు ఇచ్చాం. దీనిని బిజినెస్ లిస్ట్‌లో చేర్చాలి. ప్రత్యేక హోదాతోపాటు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన ప్రధాన హామీలను సైతం కేంద్రం విస్మరించింది. అందువల్ల మా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం'' అని మేకపాటి వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలవండి

అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభ సెక్రెటరీ జనరల్‌కు నోటీసు ఇచ్చిన అనంతరం వైఎస్సార్‌సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, వైఎస్ అవినాశ్‌రెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లను, ఎంపీలను, నేతలను కలిశారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అవిశ్వాసానికి మద్దతు తెలిపి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అండగా నిలవాలని కోరుతూ ఆయా పార్టీల అధ్యక్షులకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాసిన మూడు పేజీల లేఖను అందజేశారు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఏఐఏడీఎంకే నేత తంబిదురై, సీపీఎం నేత సీతారాం ఏచూరి, బీజేడీ పక్ష నేత భర్తృహరి మెహతాబ్, తృణమూల్ కాంగ్రెస్ నేత సౌగతారాయ్, టీఆర్ఎస్ పక్ష నేత జితేందర్‌రెడ్డి, టీడీపీ పక్ష నేత తోట నర్సింహం, ఎన్సీపీ నేత తారిఖ్ అన్వర్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు భగవంత్‌సింగ్ మాన్ తదితరులను కలిసి మద్దతు కోరారు. ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీతో ఫోన్‌లో మాట్లాడారు. మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. సీపీఐ నేతలతో ఫోన్‌లో సంప్రదించినట్లు వైఎస్సార్‌సీపీ వర్గాలు తెలిపాయి. తమ పార్టీ నాయకత్వంతో చర్చించి సమాచారం అందిస్తామని వారు చెప్పారని, అందరూ సానుకూలంగా స్పందించారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

శుక్రవారమే 'అవిశ్వాసం' పెడతాం

పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద ధర్నా సందర్భంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. ''ప్రత్యేక హోదా కోసం పవన్ కల్యాణ్ నాలుగేళ్లుగా ఎందుకు పోరాడలేదు? ఇప్పటికైనా పోరాటం చేస్తాననడం మంచి పరిణామమే. 21వ తేదీన అవిశ్వాసం పెట్టాలని ముందుగా భావించాం. కానీ, నిన్న ఆర్థిక బిల్లు ఆమోదం పొందడంతో పార్లమెంట్ సమావేశాలను ముందస్తుగానే ముగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అందువల్ల శుక్రవారమే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడి నిర్ణయం తీసుకున్నాం'' అని చెప్పారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... ''పవన్ కల్యాణ్ టీడీపీ ప్రభుత్వ అవినీతిని బయటపెడుతూ, ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తుండడం అభినందించదగ్గ విషయమే. హోదా కోసం నాలుగేళ్లుగా మేం పోరాడుతున్నాం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాల్సిన బాధ్యత పవన్ కల్యాణ్‌పై ఉందని గమనించాలి. నాపై కొందరు విమర్శలు చేశారు. ప్రధానమంత్రి, రాష్ట్రపతిని కలిసి, ప్రజల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడం ప్రజాప్రతినిధిగా నా ధర్మం. చంద్రబాబులాగా నేను అవినీతికి పాల్పడడం లేదు. 29 సార్లు ఢిల్లీకి వెళ్లినా అపాయింట్‌మెంట్ దొరకలేదని చంద్రబాబు చెప్పారు. వ్యక్తిత్వం లేని వారికి విజ్ఞులెవరూ అపాయింట్‌మెంట్ ఇవ్వరు. కేసులు బయటపడతాయన్న భయంతో వాటిపై చర్చించేందుకు ఆయన అపాయింట్‌మెంట్ అడిగారు కాబట్టే ఇవ్వలేదు. ప్యాకేజీ కోసం చంద్రబాబు వెంపర్లాడారు. హోదా కోసం చిత్తశుద్ధితో కృషిచేస్తే ప్రధానమంత్రి వద్ద నేను అపాయింట్‌మెంట్ ఇప్పిస్తా. కానీ, చంద్రబాబుకు విశ్వసనీయత లేదు'' అని పేర్కొన్నారు. ధర్నా అనంతరం విజయసాయిరెడ్డి పార్లమెంట్ భవనం మొదటి అంతస్తులో, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్లకార్డు ప్రదర్శించారు.

తెలుగుదేశం పార్టీ ఎంపీల ధర్నా


విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీలు గురువారం పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం లోక్‌సభలో ఆందోళనకు దిగారు. కాగా, ఇటీవల మంత్రి పదవులకు రాజీనామా చేసిన అశోక్‌గజపతిరాజు లోక్‌సభలో, సుజనా చౌదరి రాజ్యసభలో ప్రకటన చేశారు.

పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ ఆందోళన

అంతకుముందు ఉదయం 10.30 గంటలకు పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయి రెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, వైఎస్ అవినాశ్‌రెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి ధర్నా నిర్వహించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినదిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. లోక్‌సభ, రాజ్యసభలో వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. విభజన హామీలపై టీడీపీ సభ్యులు, ఇతర అంశాలపై టీఆర్ఎస్, ఏఐఏడీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేయడంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి.



పార్లమెంట్‌వద్ద వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆందోళన



పార్లమెంట్ మొదటి అంతస్తులో ఆందోళన చేస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి



అవిశ్వాసానికి మద్దతివ్వాలని కాంగ్రెస్ నేత ఖర్గే, టీడీపీ నేత తోట నరసింహం



బీజేడీ నేత భర్తృహరి, ఎన్‌సీపీ నేత తారిఖ్ అన్వర్, టీఎంసీ నేత సౌగత్‌రాయ్, ఆప్ నేత భగవత్‌మన్, సీపీఎం నేత సీతారాం ఏచూరిలను కలసి కోరుతున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు

అవిశ్వాస తీర్మానం ప్రక్రియ ఇలా..

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యాంగంలోని 75(3) ప్రకరణ ప్రకారం లోక్‌సభకు మంత్రిమండలి బాధ్యత వహిస్తుంది. ఆ మంత్రిమండలిపై నమ్మకం కోల్పోయామని భావించినప్పుడు ఏ సభ్యుడైనా అవిశ్వాస తీర్మానం కోసం నోటీసు ఇవ్వొచ్చు. లోక్‌సభ నియమావళిలోని 17 అధ్యాయం 198(బీ) నిబంధన మేరకు అవిశ్వాస తీర్మానం కోసం నోటీసును లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఇస్తారు. ఈ తీర్మానాన్ని సభలో చర్చకు చేపట్టాలంటే కనీసం 50 మంది సభ్యుల మద్దతు అవసరం. అవిశ్వాస తీర్మానంపై ఇచ్చిన నోటీసును స్పీకర్ పరిశీలించాక.. తీర్మానం ప్రవేశపెట్టేందుకు సభ్యుడు పూర్తి సంసిద్ధమేనా? ఒకవేళ సిద్ధంగా ఉంటే అందుకు 50 మంది సభ్యుల మద్దతు ఉందా? అని స్పీకర్ ప్రశ్నిస్తారు. అవసరమైన సభ్యుల మద్దతుందని సభ్యుడు చెప్పిన తర్వాత.. ఆ 50 మంది లేచి నిలబడాలి. వారిని లెక్కించాక.. స్పీకర్ ఆ లెక్కతో సంతృప్తి చెందితే.. తీర్మానాన్ని చర్చకు స్వీకరిస్తారు. అవిశ్వాస తీర్మానంపై నోటీసును స్పీకర్ పరిగణనలోకి తీసుకోవాలంటే ఆ రోజు సభ క్రమపద్ధతిలో ఉండాలి. ఒకవేళ సభ సజావుగా నడిచే పరిస్థితి లేకపోతే తరువాతి రోజుకు ఆ సభ్యుడు అవిశ్వాస తీర్మానం కోసం మరోసారి నోటీసివ్వాలి. అవిశ్వాస తీర్మానాన్ని సభ చర్చకు చేపడితే.. అది ముగిశాక ఓటింగ్ నిర్వహిస్తారు. తీర్మానానికి అనుకూలంగా మెజార్టీ సభ్యులు ఓటేస్తే ప్రభుత్వం పడిపోతుంది. అవిశ్వాస తీర్మానానికి ప్రత్యేక కారణం సూచించాల్సిన అవసరం లేదు.

కనీస బాధ్యతగా టీడీపీ మద్దతివ్వాలి

అప్పుడే ఇతర పార్టీల ఎంపీలు ముందుకొస్తారు ● అవిశ్వాస తీర్మానంపై వైఎస్సార్‌సీపీ స్పష్టీకరణ



మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంపై తాము ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి రాష్ట్రం నుంచి కనీస బాధ్యతగా టీడీపీ మద్దతు ఇస్తే, దేశంలోని ఇతర పార్టీలు కూడా ముందుకొస్తాయని వైఎస్సార్‌సీపీ ఎంపీలు పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానంపై గురువారం లోక్‌సభ సెక్రెటరీ జనరల్‌కు నోటీసు ఇచ్చిన అనంతరం ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ఏప్రిల్ 6 వరకు జరిగే పరిస్థితి లేకపోవడంతో ముందుగా చెప్పినట్టు ఈ నెల 21వ తేదీన కాకుండా 16వ తేదీనే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు చెప్పారు. తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాక కనీసం 50 మంది సభ్యుల మద్దతు ఉండాలన్నారు. ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించామని చెప్పారు. అవిశ్వాసానికి మద్దతివ్వాలని కోరుతూ తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖను లోక్‌సభలో వివిధ పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలకు అందించామన్నారు.

మా ధర్మాన్ని నిర్వర్తించాం..

రాష్ట్ర ప్రయోజనాలను దృష్టికి పెట్టుకొని కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చామని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తమ ధర్మాన్ని నిర్వర్తించామన్నారు. సవాల్ విసిరిన వారు ఇప్పుడు ఎంత మేరకు మద్దతు కూడగడతారో చూడాలని అన్నారు.

వైఎస్సార్‌సీపీ ఎంపీలకు విప్ జారీ

కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు నోటీసు ఇచ్చిన నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ గురువారం తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. పార్టీ చీఫ్ విప్ వైవీ సుబ్బారెడ్డి ఈ మేరకు విప్ జారీ చేశారు. ''వైఎస్సార్‌సీపీ సభ్యులంతా ఈ నెల 16న సభకు హాజరై, అవిశ్వాస తీర్మానానికి అవసరమైన 50 మంది సభ్యులను చూపడంలో భాగంగా లేచి నిలబడి తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలి'' అని విప్‌లో పేర్కొన్నారు. పార్టీ తరపున గెలిచిన ఎంపీలందరికీ విప్ జారీ చేశారు.

వామపక్ష నేతలకు పవన్ ప్రతిపాదన

కలసి పనిచేద్దాం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, రాష్ట్రంలోని వెనుకబడ్డ జిల్లాల్లో ప్రజా సమస్యలపై కలిసి పనిచేద్దామని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ వామపక్ష పార్టీలకు ప్రతిపాదించారు. గురువారం ఉదయం విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌కల్యాణ్ లెఫ్ట్ పార్టీ నేతలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, పార్టీ నేతలు వై.వెంకటేశ్వరరావు, గఫూర్ తదితరులు పవన్‌ను కలిశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతోపాటు పార్టీ నేతలు చంద్రశేఖర్, జేడీ విల్సన్, ముప్పాళ్ల నాగేశ్వరావు మధ్యాహ్నం 12.30 గంటలకు పవన్‌తో విడిగా సమావేశమయ్యారు. అంతకుముందు తాను బస చేసిన హోటల్‌లో కొంతమంది ఎన్నారై ప్రతినిధులతో కూడా పవన్ సమావేశమయ్యారు.

నాలుగేళ్లు చంద్రబాబు కాలయాపన: మధు

చంద్రబాబు ప్రభుత్వం నాలుగేళ్ల పాటు ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టి ప్యాకేజీ మంచిదంటూ సమయం వృథా చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. పవన్‌కల్యాణ్‌తో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. హోదా సాధించుకోవాల్సిన విలువైన సమయం అంతా వృథా అయిందన్నారు. భేటీలో ఈ అంశంపై చర్చ జరిగిందని వెల్లడించారు. పవన్‌కల్యాణ్ ఆహ్వానం మేరకు మర్యాదపూర్వకంగా ఆయనతో సమావేశమైనట్లు చెప్పారు. రాష్ట్ర సమస్యలపై కలిసి పనిచేద్దామన్న ఆకాంక్షను పవన్‌కల్యాణ్ వ్యక్తం చేశారని, మరోసారి సమావేశమై ఎవరెవరితో కలసి ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టాలన్న అంశంపై చర్చిద్దామని పవన్ ప్రతిపాదించారన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఈనెల 19న విజయవాడలో నిర్వహించే రౌండ్‌టేబుల్ సమావేశానికి పవన్‌కల్యాణ్‌ను ఆహ్వానించామని చెప్పారు. ఎన్నికలు, పొత్తుల అంశంపై ఈ సమావేశంలో చర్చ జరగలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సీపీఎం చాలా కాలం నుంచి చేస్తున్న విమర్శలనే పవన్‌కల్యాణ్ పార్టీ ఆవిర్భావ సభలో ప్రస్తావించారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యమన్నదే లేకుండా పోయిందని, కేంద్రం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.



సీపీఎం నేతలతో పవన్ కళ్యాణ్

బాధ్యతను విస్మరిస్తున్న చంద్రబాబు: రామకృష్ణ

ప్రత్యేక హోదా పోరుకు మద్దతిచ్చేందుకు పలు జాతీయ పార్టీలు సిద్ధంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన బాధ్యతను విస్మరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దుయ్యబట్టారు. పవన్‌కల్యాణ్‌తో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రం నుంచి తమ మంత్రులు వైదొలిగిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కొనసాగడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు తన పార్టీ వ్యవహారంగానే చూస్తున్నారు తప్పితే రాష్ట్ర ప్రజల కోణంలో చూడడం లేదని మండిపడ్డారు. కేంద్రం, ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చే ప్రక్రియలో అందరినీ కూడగట్టి సాగటం లేదన్నారు. 19న విజయవాడలో రౌండ్‌టేబుల్ సమావేశానికి హాజరవుతానని పవన్‌కల్యాణ్ చెప్పారన్నారు. పవన్‌కల్యాణ్ స్పష్టమైన విధానంతో ముందుకొచ్చారు కాబట్టి ఈ పోరాటం ఇక బలంగా ముందుకు సాగుతుందన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై కలిసి పనిచేస్తామని, పొత్తుల గురించి ఎన్నికలప్పుడే మాట్లాడతామని చెప్పారు.

సాక్షి బిజినెస్
శుక్రవారం 16-3-2018
WWW.SAKSHIBUSINESS.COM

స్టాక్ మార్కెట్లు (తొలి రెండు రాత్రి 10.30కి)

దేశీ సూచీలు

సెన్సెక్స్	నిఫ్టీ
150 ▼	51 ▼
33,686	10,360

మరిన్ని వార్తలు, స్టాక్ అప్‌డేట్స్ కోసం... www.sakshibusiness.com చూడండి

విదేశీ సూచీలు

సూచీ	విలువ		మార్పు
నాస్‌డాక్	7,494	▽	3
డోజోన్స్	24,984	△	226
ఎఫ్‌టీఎస్‌ఈ 100	7,140	△	7
డాక్స్	12,346	△	108
షాంఘై	3,292	△	1
నిక్కాయ్	21,804	△	27

● అమెరికా ● బ్రిటన్ ● జర్మనీ ● చైనా ● జపాన్

ఫారెక్స్ రేట్లు రూ. లలో

	కరెన్సీ		● కొనుగోలు	● అమ్మకం
$	యూఎస్ డాలర్	ఎస్‌బీఐ	65.68	65.81
£	బ్రిటన్ పౌండ్	ఎస్‌బీఐ	92.12	92.30
€	యూరో	ఎస్‌బీఐ	81.61	81.77
¥	జపాన్ ఎన్ (100)	ఎస్‌బీఐ	62.26	62.38
AU$	ఆస్ట్రేలియా డాలర్	ఎస్‌బీఐ	52.05	52.15
S$	సింగపూర్ డాలర్	ఎస్‌బీఐ	50.33	50.43
SAR	సౌదీ రియాల్	థామస్‌కుక్	15.69	18.59
UAE D	యూఏఈ దిర్హామ్	థామస్‌కుక్	16.06	18.78
¥	చైనా యువాన్	థామస్‌కుక్	7.26	11.77

జేఎల్ఆర్ ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎఫ్.. సరికొత్తగా

ప్రారంభ ధర రూ.35.99 లక్షలు



న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్‌రోవర్ (జేఎల్ఆర్) తాజాగా సరికొత్త అల్యూమినియం ఇంజినియం 2 లీటర్ పెట్రోల్ ఇంజిన్లతో కూడిన ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎఫ్ సెడాన్ కార్లను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. జాగ్వార్ ఎక్స్‌ఈ ప్రారంభ ధర రూ.35.99 లక్షలుగా ఉంది. ఇక జాగ్వార్ ఎక్స్‌ఎఫ్ ధర రూ.49.80 లక్షల నుంచి ప్రారంభమౌతోంది. 'జాగ్వార్ ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎఫ్‌లకు భారత్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఈ సెడాన్‌లను సరికొత్త, అధిక సామర్థ్యం కలిగిన ఇంజినియం పెట్రోల్ ఇంజిన్లతో అప్‌గ్రేడ్ చేశాం. దీంతో ఈ రెండు కార్లు మరింత మంది కస్టమర్లకు చేరువవుతాయని భావిస్తున్నాం' అని జేఎల్ఆర్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ సూరి తెలిపారు. ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎఫ్‌లలో 8 స్పీడ్ ఎలక్ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్‌ను అమర్చామని పేర్కొంది.

కోర్ బ్యాంకింగ్‌తో స్విఫ్ట్ అనుసంధానం

- ఏప్రిల్ చివరి నాటికి పూర్తి
- ప్రభుత్వరంగ బ్యాంకుల నిర్ణయం

న్యూఢిల్లీ: అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కోర్ బ్యాంకింగ్ వ్యవస్థను స్విఫ్ట్‌తో అనుసంధానించే కార్యక్రమాన్ని ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయనున్నట్టు ప్రకటన వెలువడింది. ఈ విధమైన అనుసంధానం లేకపోవడంతో పంజాబ్ నేషనల్ బ్యాంకులో కొందరు ఉద్యోగులు నీరవ్‌మోదీ కంపెనీలకు ఎల్‌వోయూల జారీ అంశాన్ని కోర్ బ్యాంకింగ్ (సీబీఎస్) దృష్టికి వెళ్లకుండా స్విఫ్ట్ వ్యవస్థను దుర్వినియోగం చేసిన విషయం తెలిసిందే. ఎల్‌వోయూల జారీ వివరాలను వారు సీబీఎస్‌లో నమోదు చేయలేదు. దీంతో ఈ మోసం చాలా కాలం పాటు బయటపడకుండా కొనసాగింది. ఇక సైబర్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలని నిర్ణయం జరిగింది. రిస్క్ నిర్వహణపై జరిగిన ప్రభుత్వరంగ బ్యాంకుల అధికారుల శిక్షణ కార్యక్రమంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. మూడు రోజుల ఈ కార్యక్రమం గురువారంతో ముగిసింది. అనంతరం ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీ ఎంఎస్ శాస్త్రి మీడియాతో మాట్లాడారు. స్విఫ్ట్ లావాదేవీలను ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే పరిమితం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రతీ ప్రభుత్వరంగ బ్యాంకు ఎల్‌వోయూలు, లెటర్ ఆఫ్ కంఫర్ట్ (ఈ రెండూ రుణ హామీ పత్రాలే) లావాదేవీలపై ఆడిట్ నిర్వహించిన నేపథ్యంలో వీటికి సంబంధించి ఇక ఏ మాత్రం మోసపూరిత లావాదేవీలు ఉండవని శాస్త్రి పేర్కొన్నారు. ఈ రెండు రకాల పత్రాల ఆధారంగా వాణిజ్యం నిర్వహించే వారు ఇకపై లెటర్స్ ఆఫ్ క్రెడిట్ అండ్ బ్యాంకు గ్యారంటీలకు మళ్లాల్సి ఉంటుందని శాస్త్రి చెప్పారు. దీంతో రుణాల వ్యయం పెరుగుతుందన్నారు.



రిస్కులు తగ్గించుకునేందుకు భారీ వ్యవస్థ

వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ తరహా కుంభకోణాలను అరికట్టేందుకు భారీ రిస్కు నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని బ్యాంకులు యోచిస్తున్నాయి. ఆరు నెలల్లోగా దీన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించుకున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీ ఎంఎస్ శాస్త్రి ఈ విషయాలు తెలిపారు. ఒక్క పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) తప్ప మిగతా ప్రభుత్వ రంగ బ్యాంకులు జారీ చేసిన లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్‌వోయూ) అన్నీ అధికారికమైనవేనని, నకిలీవేవీ లేవని ఆయన పేర్కొన్నారు. ఆయా బ్యాంకులన్నీ కూడా వీటిని పరిశీలించుకుని, ధృవీకరించుకున్నాయని శాస్త్రి తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు వేల సంఖ్యలో శాఖలున్నాయని, తాజాగా రూ.13,000 కోట్ల కుంభకోణం ఒకానొక శాఖలో చోటు చేసుకున్న ఓ అసాధారణ పరిణామమని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాణిజ్య రుణాలు, రిస్కులు, సైబర్ దాడుల ముప్పు మొదలైన వాటిపై ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్ రిస్క్ ఆఫీసర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్లు మూడు రోజులపాటు చర్చలు జరిపారు. ఆయా రిస్కులను ఎదుర్కొనేందుకు రూపొందించుకున్న కార్యాచరణ ప్రణాళికను తమ తమ బోర్డులకు సమర్పించి, మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో ఒక్కొటి అమలు చేయనున్నట్లు శాస్త్రి తెలిపారు. మరోవైపు, వాణిజ్య రుణాలకు సంబంధించి స్విఫ్ట్ వ్యవస్థ ద్వారా పంపే సందేశాల నిబంధనలను కఠినతరం చేయాలని, దాన్ని కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌కి ఏప్రిల్ 30 లోగా అనుసంధానం చేయాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు.

అమెరికాలో ఇన్ఫీ మరో సెంటర్!!



బెంగళూరు: దేశీ రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ 'ఇన్ఫోసిస్' తాజాగా అమెరికాలోని కనెక్టికట్‌లోని హార్ట్‌ఫోర్డ్‌లో టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీని కోసం 2022 నాటికి 1,000 మంది అమెరికన్లను నియమించుకుంటామని పేర్కొంది. కనెక్టికట్ టెక్నాలజీ–ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఇన్సూరెన్స్, హెల్త్‌కేర్, మ్యానుఫాక్చరింగ్ రంగాలపై దృష్టి కేంద్రీకరిస్తామని తెలిపింది. 'కనెక్టికట్‌లో కార్యకలాపాలు విస్తరించడం సంతోషంగా ఉంది. 1,000 మందికి ఉపాధి కల్పిస్తాం' అని ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ రవికుమార్ పేర్కొన్నారు.

రూ.66.61 లక్షల కోట్లకు కేంద్ర రుణ భారం



న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రుణ భారం 2017 డిసెంబర్ ముగింపు నాటికి రూ.66.61 లక్షల కోట్లకు పెరిగింది. ప్రభుత్వ రుణ భారం (పబ్లిక్ అకౌంట్ కింద ఉన్న రుణాలను మినహాయిస్తే) ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.65.80 లక్షల కోట్లుగా ఉంది. దీంతో పోలిస్తే డిసెంబర్ త్రైమాసికంలో రుణ భారం 1.22% పెరిగింది. ఈ గణాంకాలను ఆర్థిక శాఖ విడుదల చేసింది. ''2017–18 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.1,64,000 కోట్ల మేర డేటెడ్ సెక్యూరిటీలు (నిర్ణీత కాలంలో తిరిగి చెల్లించాల్సినవి) విడుదల చేసింది. రెండో త్రైమాసికంలో విడుదల చేసిన రూ.1,89,000 కోట్ల కంటే తక్కువే. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో జారీ చేసిన డేటెడ్ సెక్యూరిటీల మొత్తం విలువ రూ.5,21,000 కోట్లు'' అని ఆర్థిక శాఖ తెలిపింది.

ఎగుమతులపై అమెరికా పేచీ..

- భారత సబ్సిడీ పథకాలపై డబ్ల్యూటీవోకి ఫిర్యాదు
- తమ సంస్థల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఆరోపణ



వాషింగ్టన్:

ఇటీవలే ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై సుంకాలు విధించిన అమెరికా తాజాగా.. భారత్‌లో ఎగుమతి సంస్థలు పొందుతున్న రాయితీలపై దృష్టి సారించింది. భారత్ అమలు చేస్తున్న ఎగుమతి సబ్సిడీ పథకాలను ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో సవాలు చేసింది. ఇవి తమ కార్మికులు, తయారీ సంస్థల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని ఆరోపించింది. ఎగుమతి సంస్థలకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చేలా భారత్ కనీసం అరడజను పథకాలు అమలు చేస్తోందని అమెరికా వాణిజ్య ప్రతినిధి (యూఎస్‌టీఆర్) రాబర్ట్ లైథిజర్ పేర్కొన్నారు. దీంతో ఆయా సంస్థలు అమెరికాలో తక్కువ రేట్లకు ఉత్పత్తులను అమ్ముతున్నాయని, ఫలితంగా సమాన స్థాయి అవకాశాలు లేక అమెరికా కార్మికులు, తయారీ సంస్థల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఆయన తెలిపారు. వాణిజ్య ఒప్పందాల్లో తమ హక్కులను కాపాడుకోవడానికి అమెరికా కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే .. అమెరికా పర్యటనలో ఉండగా ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఇరు దేశాలు ముందుగా చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకునేందుకు ప్రయత్నించనున్నాయి. అది కుదరని పక్షంలో డబ్ల్యూటీవో వివాద పరిష్కార కమిటీని అమెరికా ఆశ్రయించనుంది. భారత్ ఇప్పటికే పౌల్ట్రీ, సోలార్ రంగానికి సంబంధించిన కేసులను ఓడిపోయింది. 2016–17లో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు 42.21 బిలియన్ డాలర్ల స్థాయిలో నమోదయ్యాయి. అదే సమయంలో అమెరికా నుంచి భారత్‌కు దిగుమతులు 22.30 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.

ఏటా 7 బిలియన్ డాలర్ల లబ్ధి..

ఎగుమతి ఆధారిత సంస్థల పథకం, ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ స్కీము, స్పెషల్ ఎకనమిక్ జోన్స్ మొదలైనవి ఈ తరహా పథకాల్లో ఉన్నాయని రాబర్ట్ పేర్కొన్నారు. వీటి ద్వారా కొన్ని సుంకాలు, పన్నులు, ఫీజులు మొదలైన వాటి నుంచి ఫార్మా, ఐటీ, టెక్స్‌టైల్స్, కెమికల్స్ తదితర రంగాల సంస్థలకు భారత్ మినహాయింపులు ఇస్తోందని ఆయన తెలిపారు. తద్వారా వేల కొద్దీ భారతీయ కంపెనీలు.. వార్షికంగా 7 బిలియన్ డాలర్ల మేర లబ్ధి పొందుతున్నట్లు భారత ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం 2015లోనే భారత్ ఈ ఎగుమతి సబ్సిడీ పథకాలను ఉపసంహరించాల్సి ఉన్నప్పటికీ.. ఇంకా కొనసాగిస్తోందని రాబర్ట్ ఆరోపించారు. వరుసగా మూడేళ్లుగా భారత్ 1,000 డాలర్ల స్థూల తలసరి జాతీయ ఆదాయ (జీఎన్ఐ) స్థాయి దాటిన నేపథ్యంలో ఎగుమతి సబ్సిడీలను ఇవ్వడానికి అర్హత ఉండదంటూ సంపన్న దేశాలు వాదిస్తున్నాయి.

అమెరికాతో చర్చిస్తాం: భారత్

ఎగుమతి సబ్సిడీ పథకాల వివాదంపై అమెరికాతో చర్చలు జరుపుతామని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రీటా తియోతియా తెలిపారు. అమెరికా ముందుగా చర్చల ప్రక్రియ ప్రారంభించాలని కోరిందని, దానికి అనుగుణంగా ఈ విషయంలో భారత విధానం గురించి వివరిస్తామన్నారు. అమెరికా కూడా సానుకూలంగా స్పందించగలదని ఆశిస్తున్నట్లు రీటా పేర్కొన్నారు.

ఆందోళనలో దేశీ సంస్థలు..

సబ్సిడీ పథకాలపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేయడంపై భారత ఎగుమతి సంస్థల్లో ఆందోళన నెలకొంది. ఎకాయెకిన వీటిని ఎత్తివేస్తే దేశీ వ్యాపార సంస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ పేర్కొన్నారు. 'భారత ఎగుమతి సంస్థలకు ఇది చాలా ఆందోళనకరమైన విషయం. సదరు ఎగుమతి సబ్సిడీలను క్రమంగా ఉపసంహరించాలే తప్ప ఒకేసారి తొలగించడం తగదు' అని ఆయన తెలిపారు. దేశీ ఎగుమతిదారులకు అమెరికా చాలా పెద్ద మార్కెట్ అని, భారత్ మొత్తం ఎగుమతుల్లో అమెరికా వాటా 14 శాతం ఉంటుందని సహాయ్ వివరించారు.

ఎగుమతులు 4.5 శాతం అప్

ఫిబ్రవరిలో 25.8 బిలియన్ డాలర్లు

న్యూఢిల్లీ: భారత ఎగుమతులు వృద్ధి బాటలో కొనసాగుతున్నాయి. ఫిబ్రవరిలో 4.5 శాతం పెరిగి 25.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. మరోవైపు దిగుమతులు కూడా 10.4 శాతం పెరిగి 37.8 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో వాణిజ్య లోటు(ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) 12 బిలియన్ డాలర్లకు చేరింది. కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రీటా తియోతియా ఈ విషయాలు వెల్లడించారు. ఉత్పత్తుల ఎగుమతుల వృద్ధి సానుకూలంగా ఉంటోందని ఆమె వివరించారు. ప్రధానంగా రసాయనాలు, ఇంజనీరింగ్, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు మెరుగ్గా ఉంటున్నాయని తెలిపారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2017–18) ఏప్రిల్–ఫిబ్రవరి మధ్య కాలంలో భారత్ ఎగుమతులు 11 శాతం వృద్ధి చెంది 273.7 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు 21 శాతం వృద్ధి చెంది 416.87 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఫిబ్రవరిలో చమురు దిగుమతులు 32 శాతం పెరిగాయి.

ఆన్‌లైన్ కొనుగోళ్లను పారదర్శకం చేస్తాం

ఈ కామర్స్ నియంత్రణకు మార్గదర్శకాలు
కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్



న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో కొనుగోళ్లను మరింత పారదర్శకంగా, సురక్షితంగా మారుస్తామని కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ తెలిపారు. వినియోగదారులకు ఆన్‌లైన్ షాపింగ్ పరంగా ఎదురవుతున్న సమస్యల విషయమై ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్లమెంటులో వినియోగదారుల పరిరక్షణ బిల్లు ఆమోదం అనంతరం ఈ కామర్స్ నియంత్రణకు సమగ్రమైన నిబంధనలను తీసుకొస్తామని ఆయన చెప్పారు. ''సాధారణ షాపింగ్ పరంగా లేని సమస్యలు ఆన్‌లైన్ వినియోగదారులకు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సైబర్ నేరాలు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అంశం'' అని రామ్‌విలాస్ పాశ్వాన్ అన్నారు. డిజిటల్ చెల్లింపులు, తదితర అంశాల పట్ల వినియోగదారుల్లో అవగాహన కల్పించేందుకు వినియోగదారుల వ్యవహారాల శాఖ, టెక్నాలజీ శాఖలు ఉమ్మడిగా కృషి చేస్తున్నాయని చెప్పారు.

కార్ల కంపెనీల డిస్కౌంట్ డ్రైవ్!



- కస్టమర్లను ఆకర్షించేందుకు భారీగా తగ్గింపు ● అమ్మకాల పెంపే లక్ష్యం
- డిస్కౌంట్లతో పాటు ఆకర్షణీయ ఆఫర్లు కూడా ● డీలర్ల తాయిలాలూ అదనం
- ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో నిల్వలను తగ్గించుకునే వ్యూహం

కార్ల కంపెనీలు ఆఫర్లు, డిస్కౌంట్లతో ఊరిస్తున్నాయి. రూ.లక్షన్నర వరకూ డిస్కౌంట్‌నివ్వడమే కాకుండా పొడిగించిన వారంటీ, ఉచిత వాహన బీమా వంటి ఆకర్షణీయమైన స్కీమ్‌లతో అమ్మకాలు పెంచుకోవాలనుకుంటున్నాయి. సాధారణంగా పండుగల సీజన్‌లో, సంవత్సరాంతాన ఈ డిస్కౌంట్లను కంపెనీలు ఇస్తాయి. ఇప్పుడు ఈ డిస్కౌంట్లు ఇవ్వడానికి ప్రత్యేక కారణమే ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల వాహనాలు 8 శాతమే వృద్ధి చెందాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంట్లో కార్ల అమ్మకాలు 3.6 శాతం మాత్రమే పెరిగాయి. ఈ తాజా గణాంకాలను చూస్తే, వాహన విక్రయాలకు ముఖ్యంగా కార్ల విక్రయాలకు సంబంధించి మరోసారి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా నిరాశా జనకమైన వృద్ధే చోటు చేసుకునే అవకాశాలున్నాయని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. దీన్నించి గట్టెక్కడం కోసం వాహన కంపెనీలు భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. ముఖ్యంగా డిమాండ్ తక్కువగా ఉన్న కార్ల మోడళ్లపై అధిక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2017–18) ఈ నెల 31తో ముగుస్తుంది. ఈ నెలాఖరు కల్లా నిల్వలను వీలైనంతగా తగ్గించుకోవాలని డీలర్లు భావిస్తున్నారు. దీంతో కంపెనీలు ఇచ్చే డిస్కౌంట్లకు తోడు డీలర్లు కూడా ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నారు. డీలర్లు ఇచ్చే డిస్కౌంట్లు నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. సాధారణంగా డీలర్లు ఉచిత యాక్సెసరీలు, వెండి, బంగారు నాణేలు, వార్షిక మెయింటెనెన్స్ కాంట్రాక్టులపై డిస్కౌంట్‌ను, ఉచిత రిజిస్ట్రేషన్ వంటి ఆఫర్లనిస్తున్నారు.

టాటా డిస్కౌంట్.. .రూ. లక్ష వరకూ !

టాటా మోటార్స్ వివిధ ప్రయాణికుల వాహనాలపై భారీ డిస్కౌంట్లనిస్తోంది. ఈ నెలాఖరు వరకూ దేశవ్యాప్తంగా ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయి. ప్రీమియమ్ ఎస్‌యూవీ హెక్సాపై రూ. లక్ష వరకూ ప్రయోజనాలను, జెస్ట్ సెడాన్‌పై రూ.65,000 వరకూ, సఫారీ స్ట్రోమ్‌పై రూ.80,000 వరకూ డిస్కౌంట్లను ఇస్తోంది. ఒక్క నెక్సాన్ మోడల్‌పై మినహా అన్ని టాటా మోటార్స్‌మోడళ్లపై రూ. 1 కే బీమా స్కీమ్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

రూ. లక్ష తగ్గిన డస్టర్ ధర...

డస్టర్ మోడల్ ధరలను ఫ్రాన్స్ కంపెనీ రెనో రూ. లక్ష తగ్గించింది. ఈ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో అధికంగా అమ్ముడయ్యే మోడల్ ఇదే. ఈ ఎస్‌యూవీ తయారీలో స్థానికంగా తయారయ్యే విడిభాగాలను ఉపయోగించడం పెరగడంతో ఈ కంపెనీ డస్టర్ ధరను రూ. లక్ష తగ్గించింది. ఇక ఇప్పుడు తాజాగా రూ.40,000 డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. రూ.1కే వాహన బీమాను అందిస్తోంది. ఇక క్విడ్ మోడల్‌కు నాలుగేళ్ల వారంటీని ఇస్తోంది. అంతే కాకుండా 7.99 శాతం వడ్డీరేటుకే క్విడ్ వాహన కొనుగోలుకు రుణాలనిస్తోంది.

ఇక జర్మనీ కార్ల దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ తన వెంటో మోడల్‌పై రూ.1.2 లక్షల వరకూ ప్రయోజనాలను అందిస్తోంది. దీంట్లో నేరుగా రూ.25,000 నగదు డిస్కౌంట్ కూడా ఉంది. ఇక అమియో సెడాన్‌పై రూ.70,000 వరకూ ప్రయోజనాలనందిస్తోంది. దీంట్లో కూడా నేరుగా రూ.25,000 నగదు డిస్కౌంట్‌నిస్తోంది. పోలో కారు కొంటే రూ.25,000 క్యాష్ డిస్కౌంట్‌తో పాటు రూ.45,000 ఇతర ప్రయోజనాలు కూడా పొందవచ్చు.

మారుతీ డిస్కౌంట్స్ తక్కువే..

దేశంలో అత్యధికంగా కార్లు విక్రయించే మారుతీ సుజుకీ కంపెనీ తక్కువ డిస్కౌంట్లనిస్తోంది. ఈ కంపెనీ మార్కెట్లోకి తెచ్చిన మోడళ్లు... బాలెనో, స్విఫ్ట్, డిజైర్, బ్రెజా, ఎస్–క్రాస్‌లకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తుండటంతో ఈ కార్లపై ఈ కంపెనీ ఎలాంటి డిస్కౌంట్లనివ్వడం లేదు. కొన్ని పాత మోడళ్లపై మాత్రం డిస్కౌంట్లను ప్రకటిస్తోంది. వేగన్–ఆర్ మోడల్‌పై రూ.30,000 నగదు డిస్కౌంట్‌ను, రూ.35,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. అలాగే సియాజ్ సెడాన్ మోడల్‌పై రూ.30,000 డిస్కౌంట్‌ను, రూ.50,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను, ఎర్టిగపై రూ.20,000 డిస్కౌంట్‌ను, రూ45,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను ఆఫర్ చేస్తోంది. ఇక హ్యుందాయ్ కంపెనీ గ్రాండ్‌ఐ10పై రూ.35,000 క్యాష్ డిస్కౌంట్‌ను, అంతేమొత్తంలో ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. ఈయాన్ పై రూ.30,000 నగదు డిస్కౌంట్‌తో పాటు రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను ఆఫర్ చేస్తోంది. ఇలీట్ ఐ20, క్రెటా, వెర్నాలపై ఎలాంటి డిస్కౌంట్లను ఈ కంపెనీ ఆఫర్ చేయడం లేదు. హోండా కూడా భారీ డిస్కౌంట్‌లనే ఇస్తోంది. జాజ్ మోడల్‌పై రూ.30,000 డిస్కౌంట్‌తో పాటు ఒక ఏడాది ఉచిత బీమాను ఆఫర్ చేస్తోంది. ఇక సీఆర్–వీ మోడల్‌పై భారీగా రూ.లక్షన్నర వరకూ డిస్కౌంట్‌నిస్తోంది. వీటికి అదనంగా డీలర్లు కూడా భారీగానే డిస్కౌంట్లను ఇస్తున్నారు.

వృద్ధి 7.3 శాతమే

- 2018–19 ఆర్థిక సంవత్సరంపై ఫిచ్
- 2019–20లో 7.5 శాతం ఉంటుందని అంచనా



న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ రానున్న ఆర్థిక సంవత్సరం (2018–19)లో 7.3 శాతం మేర వృద్ధి చెందుతుందని రేటింగ్ సంస్థ ఫిచ్ పేర్కొంది. తదుపరి ఆర్థిక సంవత్సరం (2019–20)లో ఇది 7.5 శాతానికి పుంజుకుంటుందని అంచనా వెల్లడించింది. మౌలిక రంగంలో పెట్టుబడులు పెరగడం, జీఎస్టీ అమలు వల్ల ఏర్పడిన ఇబ్బందులు తొలగిపోవడం వల్ల ఇది సాధ్యమవుతుందని వివరించింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.5% వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ నివేదికలో ఫిచ్ పేర్కొంది. కేంద్ర గణాంకాల శాఖ అంచనా 6.6% కంటే ఇది తక్కువే. విధానాల కారణంగా వృద్ధి రేటు మందగమనం ముగిసిపోయినందునే ఈ అంచనా వేస్తున్నట్టు తెలిపింది.

నివేదికలోని వివరాలు

- 2017 మధ్య నాటికి నగదు సరఫరా అన్నది డీమోనిటైజేషన్ ముందు నాటికి చేరింది. ఇది క్రమంగా పెరుగుతోంది.
- జీఎస్‌టీ అమలు వల్ల ఏర్పడిన సమస్యలు క్రమంగా సమసిపోతున్నాయి.
- 2018–19 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య స్థిరీకరణ నిదానంగా ఉంటుంది. ఇది సమీప కాలంలో వృద్ధికి మద్దతుగా నిలుస్తుంది.
- కనీస మద్దతు ధరలు, ఉచిత ఆరోగ్య బీమా, గ్రామీణంగా డిమాండ్‌ను పెంచుతాయి.
- ప్రభుత్వరంగ సంస్థల ద్వారా మౌలిక సదుపాయాలపై ప్రభుత్వవ్యయాలు పెరగనున్నాయి.
- రోడ్ల నిర్మాణం, బ్యాంకుల రీక్యాపిటలైజేషన్ సైతం మధ్య కాలంలో వృద్ధికి మద్దతిస్తాయి.
- ఆహార ధరలు పెరుగుతుండటం ద్రవ్యోల్బణంపై ఒత్తిడిని పెంచుతుంది. అయితే, చమురు ధరల ప్రభావాన్ని ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం ద్వారా కళ్లెం వేయనుంది.
- 2018, 2019 సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం 5 శాతం కంటే కొంచెం తక్కువగా ఉండొచ్చు.
- వృద్ధి రేటు పుంజుకుంటే వచ్చే ఏడాది ఆర్‌బీఐ రేట్లు పెంచే అవకాశం ఉంది.

అంతర్జాతీయంగా 3 శాతంపైనే

ఇక అంతర్జాతీయంగాను వృద్ధి రేటు ఈ ఏడాది మెరుగ్గా ఉంటుందన్న ఫిచ్, అమెరికా, యూరోజోన్, చైనాల ఆర్థిక వ్యవస్థలు చక్కని వృద్ధిని నమోదు చేస్తాయని పేర్కొంది. 2019 వరకు మూడు శాతానికి పైనే వృద్ధి రేటు ఉంటుందని అంచనా వేసింది.

అవామోలో విప్రో పెట్టుబడులు

న్యూఢిల్లీ: దిగ్గజ ఐటీ కంపెనీ విప్రో అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కన్వర్జేషనల్ కంప్యూటింగ్ సంస్థ అవామో ఇన్కార్పొలో 20.2 లక్షల డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. గతంలో ఇన్వెస్ట్ చేసిన నిధులను కూడా కలుపుకుంటే ఈ సంస్థలో తమ పెట్టుబడుల మొత్తం 30.2 లక్షల డాలర్లకు పెరిగాయని విప్రో తెలిపింది. ఈ పెట్టుబడులతో ఈ సంస్థలో తమకు 20 శాతం లోపు వాటా దక్కిందని పేర్కొంది. 2014లో ఆరంభమైన అవామో అమెరికాలోనిలాస్ ఆల్టోస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

లావా ప్రెసిడెంట్‌గా సునీల్ రైనా



మొబైల్స్ తయారీలో ఉన్న లావా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, బిజినెస్ హెడ్‌గా సునీల్ రైనా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆయన చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఎనిమిదేళ్లుగా కంపెనీలో వివిధ హోదాల్లో పనిచేశారు.

అప్పీ ఫిజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా సల్మాన్ ఖాన్



న్యూఢిల్లీ: బేవరేజ్ దిగ్గజం పార్లే ఆగ్రో తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా సల్మాన్ ఖాన్.. పార్లే ఆగ్రోకు చెందిన అప్పీ ఫిజ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారు. దేశవ్యాప్తంగా మరింత మంది వినియోగదారులకు అప్పీ ఫిజ్‌ను చేరువ చేయాలనే లక్ష్యంతోనే సల్మాన్ ఖాన్‌తో జత కట్టామని పార్లే ఆగ్రో పేర్కొంది. 'దేశీ మార్కెట్‌లో అప్పీ ఫిజ్ ఇప్పటికే తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ భాగస్వామ్యం నేపథ్యంలో సరికొత్త మార్కెటింగ్ వ్యూహాలతో, ప్రచార కార్యక్రమాలతో ప్రజల్లోకి మరింతగా దూసుకెళ్తాం' అని పార్లే ఆగ్రో జాయింట్ ఎండీ, సీఎంవో నదియా చౌహాన్ తెలిపారు. కాగా సల్మాన్ ఖాన్ ఇకముందు అప్పీ ఫిజ్ బ్రాండ్ ప్రచార చిత్రాల్లో కనిపిస్తారు. ఇక పార్లే ఆగ్రోకు ఫ్రూటీ, అప్పీ, ఫ్రూటీ ఫిజ్, అప్పీ ఫిజ్ వంటి పలు బ్రాండ్స్ ఉన్నాయి.

10,400 దిగువకు నిఫ్టీ

బ్యాంక్ షేర్ల పతనం

- బలహీనంగా అంతర్జాతీయ సంకేతాలు
- 150 పాయింట్లు పతనమై 33,686కు సెన్సెక్స్
- 51 పాయింట్ల నష్టంతో 10,360కు నిఫ్టీ



బ్యాంక్ రుణాలకు సంబంధించి మరో రూ.9 కోట్ల కుంభకోణం వెలుగులోకి రావడంతో బ్యాంక్ షేర్లు పతనమయ్యాయి. వాణిజ్య యుద్ధాల భయాలతో ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా ఉండటం కూడా తోడవడంతో గురువారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన 10,400 పాయింట్ల దిగువకు పడిపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 150 పాయింట్లు నష్టపోయి 33,686 పాయింట్ల వద్ద, నిఫ్టీ 51 పాయింట్లు నష్టపోయి 10,360 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, ఎఫ్ఎమ్‌సీజీ, ఐటీ షేర్లు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు లాభాల్లో ఆరంభం కావడంతో నష్టాలు ఒకింత తగ్గినప్పటికీ, చివర్లో అమ్మకాలు మరింతగా పెరగడంతో నష్టాలు కూడా పెరిగాయి.

పీఎన్‌బీలో తాజా రూ.9 కోట్ల స్కామ్..

పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాడీ హౌస్ బ్రాంచ్.. చంద్రి పేపర్స్ అండ్ అల్లైడ్ ప్రోడక్ట్స్‌కు రూ.9 కోట్ల మేర అక్రమంగా రుణాలిచ్చిందంటూ తాజాగా సీబీఐ కేసును నమోదు చేయడంతో బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. భారత్ ఎగుమతి సబ్సిడీ స్కీమ్‌లపై డబ్ల్యూటీఓలో అమెరికా ఫిర్యాదు చేయడం, చైనా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు చర్యలు తీసుకుంటారన్న వార్తలు (ఈ వార్తలను ఆ తర్వాత అమెరికా ఖండించినప్పటికీ)వాణిజ్య యుద్ధ భయాలను మరింతగా రేకెత్తించాయి. వచ్చే వారమే ఫెడరల్ రిజర్వ్ రేట్లను పెంచే అవకాశాలున్నాయన్న వార్తల కారణంగా ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.

అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటంతో మార్కెట్ పతనం కొనసాగుతోందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. భారత్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వృద్ధిని సాధించగలదన్న ప్రపంచ బ్యాంక్ అంచనాలు కొంత సానుకూలతను చూపాయని, అయితే వాణిజ్య యుద్ధ భయాలు, రానున్న రాష్ట్రాల ఎన్నికలు ఫలితాలు ఎలా ఉంటాయోనన్న సంశయాలు ప్రతికూల ప్రభావం చూపించాయని వివరించారు. అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉండటం, దేశీయంగా ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో మార్కెట్ ఒడిదుడుకులమయంగా సాగిందని బీఎన్‌పీ పారిబా మ్యూచువల్ ఫండ్ సీనియర్ ఫండ్ మేనేజర్ కార్తీక్‌రాజ్ లక్ష్మణన్ చెప్పారు.

229 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్..

సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. కొనుగోళ్ల జోరుతో 31 పాయింట్ల లాభంతో 33,866 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. బ్యాంక్ షేర్ల పతనం కారణంగా ఈ లాభాలన్నింటినీ కోల్పోయింది. ఒక దశలో 198 పాయింట్ల నష్టంతో 33,637 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మొత్తం మీద రోజంతా 229 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 9 పాయింట్లు లాభపడగా, మరో దశలో 65 పాయింట్లు నష్టపోయింది.

ఎమ్ఎమ్‌టీసీ 20 శాతం అప్...

ఈ నెల 19న జరిగే డైరెక్టర్ల బోర్డ్ సమావేశంలో బోనస్ షేర్ల జారీ విషయాన్ని పరిశీలించడం జరుగుతుందన్న ఎమ్ఎమ్‌టీసీ వెల్లడించడంతో ఎమ్ఎమ్‌టీసీ 20 శాతం ఎగసింది. యస్ బ్యాంక్ 2 శాతం నష్టపోయి రూ. వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.7 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్1.6 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.2 శాతం, ఎస్‌బీఐ 1.1 శాతం, ఫెడరల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు 1.3 శాతం వరకూ నష్టపోయాయి.

స్టాక్ మార్కెట్ డేటా

	టర్నోవర్ (రూ. కోట్లలో)
బీఎస్ఈ	5,282
ఎన్ఎస్ఈ (ఈక్విటీ)	28,327
ఎన్ఎస్ఈ (డెరివేటివ్స్)	13,35,192
ఎఫ్ఐఐ	-705
డీఐఐ	256

ఫెర్టిలైజర్స్ షేర్ల పరుగు

యూరియా సబ్సిడీని 2020 వరకూ కేంద్రం పొడిగించడంతో ఎరువుల షేర్లు కళకళలాడాయి. ఎరువుల సబ్సిడీకి నేరుగా నగదు బదిలీ విధానాన్ని ఆచరించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ 10 శాతం, నేషనల్ ఫెర్టిలైజర్స్ 5 శాతం, ఆర్‌సీఎఫ్ 4 శాతం, కోరమాండల్ ఇంటర్నేషనల్ 5.3 శాతం, చంబల్ ఫెర్టిలైజర్స్ 2 శాతం చొప్పున లాభపడ్డాయి.

1.30 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయిన భారత్ డైనమిక్స్ ఐపీఓ

న్యూఢిల్లీ: రక్షణ రంగ కంపెనీ భారత్ డైనమిక్స్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 1.30 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. గురువారంతో ముగిసిన ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.960 కోట్లు సమీకరించింది. ఈ ఐపీఓలో భాగంగా కంపెనీ 2.24 కోట్ల షేర్లను జారీ చేయనున్నది. మొత్తం 2.92 కోట్ల షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్లకు కేటాయించిన వాటా 1.5 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 1.41 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయ్యాయి. ఈ ఐపీఓ ధరల శ్రేణి రూ.413–428గా ఉంది. ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్, ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ సెక్యూరిటీస్, యస్ సెక్యూరిటీస్ వ్యవహరించాయి.

జమ్మూ నుంచి తొలి ఎస్ఎమ్ఈ లిస్టింగ్

ముంబై: ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫార్మ్‌పై జమ్మూ, కశ్మీర్‌కు చెందిన కంపెనీ సర్వేశ్వర్ ఫుడ్స్ లిస్టయింది. ఈ ప్లాట్‌ఫార్మ్‌పై లిస్టైన తొలి జమ్మూ కశ్మీర్ చిన్న, మధ్య తరహా వాణిజ్య సంస్థ (ఎస్ఎమ్ఈ–స్మాల్ అండ్ మీడియమ్ ఎంటర్‌ప్రైజ్) ఇదే. ఎన్ఎస్ఈ ఎమర్జ్‌పై లిస్టైన 128వ కంపెనీ ఇది. ఈ కంపెనీ బ్రాండెడ్, అన్ బ్రాండెడ్ బాస్మతి, ఇతర బియ్యం రకాలను ప్రాసెసింగ్, మార్కెటింగ్ చేసే వ్యాపారాన్ని నిర్వహిస్తోంది.

సర్వేశ్వర్ ఫుడ్స్ షేర్ ధర ఇష్యూ ధర, రూ.85తో పోల్చితే 18 శాతం నష్టంతో రూ.70 వద్ద ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫార్మ్‌పై లిస్టయింది. ఈ నెల 5–8 మధ్య వచ్చిన ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ద్వారా ఈ కంపెనీ రూ.55 కోట్లు సమీకరించింది. ఈ ఐపీఓ 1.56 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది.

జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఈ కంపెనీ ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫార్మ్‌పై లిస్ట్ కావడం మంచి పరిణామమని ఎన్ఎస్ఈ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ రవి వారణాశి చెప్పారు. ఎస్ఎమ్ఈలు ఎక్కడ ఉన్నా, మూలధనాన్ని సమీకరించేలా తాము తీసుకున్న మార్కెట్ అభివృద్ధి ప్రయత్నాలకు ఇది మంచి నిదర్శనమని వివరించారు. రానున్న రోజుల్లో రాంచీ, గువాహటి, పట్నాల నుంచి కూడా పలు ఎస్ఎమ్ఈలు లిస్ట్ కానున్నాయని పేర్కొన్నారు. ఇప్పటిదాకా ఎన్ఎస్ఈ ఎమర్జ్‌పై లిస్టైన ఎస్ఎమ్ఈలు రూ.1,800 కోట్ల మేర నిధులు సమీకరించాయని వివరించారు.

ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌పీసీ డివిడెండ్ రూ. 849 కోట్లు



న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జల విద్యుదుత్పత్తి సంస్థ, ఎన్‌హెచ్‌పీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వానికి మధ్యంతర డివిడెండ్‌గా రూ.850 కోట్లు చెల్లించింది. ఈ మొత్తానికి సమానమైన పే అవుట్ బ్యాంక్ అడ్వైస్‌ను విద్యుత్ శాఖ సహాయమంత్రి ఆర్.కె. సింగ్‌కు ఎన్‌హెచ్‌పీసీ సీఎమ్‌డీ బలరాజ్ జోషి అందజేశారని కంపెనీ తెలిపింది. ఒక్కో షేర్‌కు రూ.1.12 డివిడెండ్‌ను ఇవ్వాలని గత నెలలోనే డైరెక్టర్ల బోర్డ్ నిర్ణయించిందని పేర్కొంది. మొత్తం ఏడు లక్షల మంది వాటాదారులున్నారని, మొత్తం డివిడెండ్ చెల్లింపులు రూ.1,149 కోట్లని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల కాలానికి రూ.2,569 కోట్ల నికర లాభం సాధించామని ఎన్‌హెచ్‌పీసీ తెలిపింది.

ఆన్‌లైన్ నియామకాలు పుంజుకుంటున్నాయ్..

ఫిబ్రవరిలో 6 శాతం వృద్ధి: నౌకరీ.కామ్



న్యూఢిల్లీ: ఆన్‌లైన్ నియామకాలు పెరిగాయి. ఫిబ్రవరి నెలలో 6 శాతం వృద్ధి నమోదయ్యింది. నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ ఫిబ్రవరిలో 2,087 వద్ద నిలిచింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఇండెక్స్‌లో 6 శాతం వృద్ధి కనిపించింది. 'జాబ్ స్పీక్ ఇండెక్స్‌లో వార్షిక ప్రాతిపదికన 6 శాతం వృద్ధి నమోదయ్యింది. దీనికి నాన్–ఐటీ రంగాలైన అయిల్ అండ్ గ్యాస్, బీఎఫ్ఎస్ఐ, ఇన్సూరెన్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్, కన్‌స్ట్రక్షన్, ఆటోమొబైల్స్ ప్రధాన కారణం' అని నౌకరీ.కామ్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ వి.సురేశ్ తెలిపారు. జాబ్ మార్కెట్‌లో మరికొన్ని నెలలపాటు ఒడిదుడుకులు ఉంటాయని, ఐటీ రంగం ఇంకా ఒత్తిడిలోనే ఉందని పేర్కొన్నారు. నౌకరీ.కామ్ ప్రకారం.. ఆన్‌లైన్ నియామకాలు వార్షిక ప్రాతిపదికన ముంబైలో 12 శాతం, చెన్నైలో 5 శాతం, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 1 శాతం పెరిగాయి.

భారత్‌లోకి ట్రెక్ బైస్కిల్



న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ సైకిళ్ల తయారీ కంపెనీ 'ట్రెక్ బైస్కిల్' తాజాగా భారత్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. రోడ్, మౌంటెన్, హైబ్రిడ్ విభాగాల్లో పలు రకాల సైకిళ్లను ఆవిష్కరించింది. ఇండియాలో 23 రకాల మోడళ్లను అందుబాటులో ఉంచుతామని, వీటిని ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఇండోర్‌లలో డీలర్ల వద్ద కొనుగోలు చేయవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ట్రెక్ బైస్కిల్ ఇండియా హెడ్ నవ్‌నీత్ బంక, జర్మన్‌కు చెందిన మాజీ రోడ్ బైస్కిల్ రేసర్, ట్రెక్ బైస్కిల్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ జెన్స్ వోగ్గెట్ ఈ సైకిళ్లను మార్కెట్‌లోకి విడుదల చేశారు.

ఐపీఓకి క్యాప్‌స్టన్

హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ సెక్యూరిటీ సేవల సంస్థ క్యాప్‌స్టన్ త్వరలోనే ఎన్ఎస్ఈ స్మాల్ మీడియం ఎంటర్‌ప్రైజ్ ద్వారా ఐపీఓకి రానుంది. రూ.21.19 కోట్లు సమీకరించనుంది.

బిగ్'సి'లో శాంసంగ్ గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్



ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ శాంసంగ్ ఇటీవల ఆవిష్కరించిన గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్ స్మార్ట్‌ఫోన్లు తాజాగా మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ బిగ్ 'సి' షోరూమ్‌ల ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కస్టమర్లకు అందుబాటులోకి వచ్చాయి. వీటి ప్రారంభ ధర రూ.57,900. ఈ స్మార్ట్‌ఫోన్స్‌లో ప్రధానంగా డ్యూయెల్ ఎపర్చర్, సూపర్ స్లో–ఎంట, డ్యూయెల్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ సౌండ్, ఏఆర్ ఇమోజీలు వంటి ఫీచర్లున్నాయి. కాగా కూకట్‌పల్లిలోని షోరూమ్‌లో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో బిగ్ 'సి' సీఎండీ ఎం.బాలు చౌదరి, నటి సమంత అక్కినేని, శాంసంగ్ వైస్ ప్రెసిడెంట్ ఉదయ్ భట్, బిగ్ 'సి' డైరెక్టర్లు స్వప్న కుమార్, బాలాజీ రెడ్డి, గౌతమ్ రెడ్డి ఈ కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి విడుదల చేశారు.

బులియన్ రూ.లలో

ముంబై (బుధవారం ధరలు)			
బంగారం (99.9, 10గ్రా)	30,525		
బంగారం (99.5, 10గ్రా)	30,375		
వెండి (కిలో)	38,445		
చెన్నై			
బంగారం (24 క్యారెట్లు)	– –		
బంగారం (22 క్యారెట్లు)	29,000	▼	80
వెండి (కిలో)	--		
హైదరాబాద్			
బంగారం (24 క్యారెట్లు)	30,450	▼	80
బంగారం (22 క్యారెట్లు)	29,000	▼	80
వెండి (కిలో)	41,400	▼	200
ప్రొద్దుటూరు			
బంగారం (24 క్యారెట్లు)	31,400		0
బంగారం (22 క్యారెట్లు)	29,120		0
వెండి (కిలో)	39,800		0
విశాఖపట్నం			
బంగారం (24 క్యారెట్లు)	31,020		
బంగారం (22 క్యారెట్లు)	29,000		
వెండి (కిలో)	41,500		
విజయవాడ			
బంగారం (24 క్యారెట్లు)	31,400		
బంగారం (22 క్యారెట్లు)	29,150		
వెండి(కిలో)	39,400		
ఏపీ బులియన్ అసోసియేషన్			
బంగారం (24 క్యారెట్లు)	31,360	▼	80
బంగారం (22 క్యారెట్లు)	29,000	▼	80
వెండి (కిలో)	39,400	▼	200

గమనిక: గిట్టుబాటు, నిల్వ, పోటీ వంటి పలు అంశాల ప్రాతిపదికన షాపుల మధ్య పసిడి ధరల్లో కొంత వ్యత్యాసం ఉండవచ్చు.

ముడిచమురు... (బ్యారెల్)

నైమెక్స్ లైట్ స్వీట్	61.14 (రాత్రి 11.00కు)	$60.96 (బుధవారం ముగింపు)
బ్రెంట్	64.99 (రాత్రి 11.00కు)	$64.89 (బుధవారం ముగింపు)

కోడిగుడ్లు (హోల్‌సేల్ -నెక్/100కు రూ.లలో) 16-3-2018

విశాఖ	325–00
చిత్తూరు	363–00
వరంగల్	332–00
ముంబై	370–00
చెన్నై	370–00
విజయవాడ	317–00
గోదావరి	317–00
నమక్కల్	360–00
15–3–2018 ఫామ్ ధర...	
హైదరాబాద్	330–00
రిటైల్ (ఒక గుడ్డుకు)	3.90
బెంగళూరు	365–00
కోల్‌కతా	355–00
ఢిల్లీ	310–00

ఎన్ఎస్ఈ నగదు విభాగంలో ట్రేడైన షేర్లు

కంపెనీ పేరు	ముగింపు ధర	క్రితం ముగింపు
ADANI PORT	382.15	382.1
AMBUJA CEME	242.3	243.9
ASIAN PAINT	1160.8	1137
AXIS BANK L	529.65	536.15
BAJAJ AUTO	2948.75	2950.55
BAJAJ FINAN	1726.25	1710.1
TITAN COMPA	872.5	865
TORRENT PHA	1279.8	1296.55
A B C D		
3M INDIA LI	20069.85	20116.15
63 MOONS TE	100.65	85.15
8K MILES SO	705.9	704.95
A AND M JUM	65.5	65.55
AARTI DRUGS	565.35	541.5
AARTI INDUS	1166.5	1189.9
AARVI ENCON	76.6	78
BANSAL MULT	102.4	106
BANSWARA SY	104.35	102.65
BASF INDIA	2042.85	2065.8
BATA INDIA	710.95	707.35
BAYER CROPS	4201.3	4137.25
BEARDSELL L	53.9	52.4
BEML LIMITE	1100.3	1103.7
BERGER PAIN	250.05	247.9
BETA DRUGS	148	148.5
BF INVESTME	311.65	306.35
BF UTILITIE	418.7	416.7
BGR ENERGY	110.4	108.5
DHUNSERI IN	383.75	396.4
DHUNSERI PE	145.7	143.35
DHUNSERI TE	301.9	296.3
DIC INDIA L	488.15	483
DILIP BUILD	957.65	960.35
DISH TV IND	69.35	71.45
DISHMAN CAR	321.7	316.2
DIXON TECHN	3469.8	3514.65
DOLLAR INDU	429.55	430.05
DOLPHIN OFF	85.95	84.75
DONEAR IND.	54.4	52
DR. LAL PAT	903.95	900.05
GSS INFOTEC	52.65	52.15
GTPL HATHWA	144.15	143.65
GUFIC BIOSC	115.25	108.45
GUJ IND POW	105.15	106.2
GUJ NAR VAL	435.9	426.05
GUJ STATE F	126.3	124.15
GUJ. APOLLO	211.9	213.05
GUJARAT ALK	709.4	703.1
GUJARAT AMB	269.75	253.8
GUJARAT FLU	779.3	778.85
GUJARAT GAS	850.7	838.2
GUJARAT MIN	128.1	128.2
JAIN DVR EQ	67.4	67.05
JAIN IRRIGA	112.3	110.95
JAMNA AUTO	79.6	76.85
JASH ENGINE	153.9	153
JAY BHARAT	444.65	445.4
JAYANT AGRO	332.85	333.35
JAYSHREE TE	96.25	96.35
JBF INDUSTR	145.65	145.3
JBM AUTO LI	436.55	431.4
JET AIRWAYS	721.9	714
JET KNITWEA	100	100
JHS SVEND.	63.15	60.35
MAHARASHTRA	2259.45	2288.5
MAHESHWARI	178.05	180
MAHINDRA CI	221.95	222.2
MAHINDRA HO	290.1	293
MAHINDRA LI	445.65	438
MAHINDRA LO	518.25	496.45
MAITHAN ALL	859.75	841.75
MAJESCO LIM	478	454.2
MAN INDUSTR	131.3	128
MAN INFRA L	56.1	55.85
MANAKSIA LT	51.75	50.95
MANAPPURAM	107.8	105.35
PARAG MILK	277.65	276.55
PASHUPATI C	74.9	72.9
PATEL ENGIN	70.65	67.5
PATEL INT.	63.3	61.5
PC JEWELLER	366.1	366.85
PDS MULTINA	296	298.1
PEARL GLOBA	114.9	118.3
PENNAR ENG	84	84
PENNAR INDU	55.5	55.75
PERSISTENT	844.35	840.1
PETRON ENGG	96.3	95.5
PFIZER LTD	2176.75	2197.15
SASTASUNDAR	102.05	102.7
SATIN CREDI	393.2	397.65
SAVITA OIL	1403.15	1389.45
SBI LIFE IN	675	674.15
SCHAEFFLER	5399.4	5470.45
SCHNEIDER E	117.3	117.1
SEAMEC LIMI	186.1	185.5
SECUR CREDE	182	175.9
SECURITY IN	1055.05	1064.35
SELAN EXPLO	193.55	191.55
SEQUENT SCI	89.55	83.95
SESHASAYEE	889.55	862.1
TCI EXPRESS	468.05	469.35
TCPL PACKAG	603.6	605.15
TD POWER SY	210	209.3
TEAMLEASE S	2085.8	2051.25
TECHNO ELT	340.8	343.85
TECHNOCRAFT	535.95	537.55
TECHNOFAB E	218	216.45
TEJAS NETWO	354.5	344.75
TEXMACO INF	61.5	59
TEXMACO RAI	89.15	90.05
THANGAMAYIL	524.05	519.1
THE BYKE HO	160	160.35
THE GE SHPG	357.4	359.75
[illegible]	[illegible]	[illegible]

బీఎస్ఈలో ఎస్ఎమ్ఈ షేర్లు

కంపెనీ పేరు	ముగింపు ధర	క్రితం ముగింపు
[illegible]	[illegible]	[illegible]

నిరుద్యోగ భృతి ఇస్తున్న దేశాల్లో ఇబ్బందులు

దీనిపై ఇంకా అధ్యయనం చేస్తున్నాం: మంత్రి కొల్లు రవీంద్ర

సాక్షి, అమరావతి: నిరుద్యోగ భృతి అమలు చేస్తున్న పలు దేశాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయని, అందుకే దీనిపై సమగ్రంగా అధ్యయనం చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రభుత్వం ఏర్పాటుచేసి నాలుగేళ్లు అవుతోందని, టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతిపైకానీ, ఉద్యోగాల కల్పన విషయంలో కానీ ఏమైనా చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. మంత్రి సమాధానమిస్తూ ఇప్పటికే దీనిపై మంత్రి వర్గ ఉపసంఘం వేశామని, అ సంఘం నివేదిక ఇస్తుందని చెప్పారు. దీనిపై ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించామని, సాధికార సర్వే ఆధారంగా అర్హత, ఆదాయం వంటి విషయాలు లెక్కలోకి తీసుకుని అమలు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో బుడగ జంగాలు ఏ విభాగానికి చెందిన వారో అర్థం కావడం లేదని, తక్షణమే వారిని ఏదో ఒక విభాగంలో చేర్చాలని పలువురు సభ్యులు కోరారు. వారు సంచార జీవులుగా భిక్షాటన చేస్తూ తీవ్ర దుర్భర జీవితం గడుపుతున్నారని, వీరిపై ఏకసభ్య కమిషన్ వేసి రెండేళ్లయినా ఇప్పటికీ తేల్చలేదన్నారు. కర్నూలు, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఈజాతులు ఉన్నాయని అన్నారు.

1. బిడ్ డాక్యుమెంట్ మరియు ఇతర వివరాల కోసం వెబ్‌సైట్ **http://ireps.gov.in**కు లాగిన్ కావలెను.
2. టెండరు డాక్యుమెంట్ ధర మరియు బయానా మొత్తం చెల్లింపులను IREPSలో లభించే ఆన్‌లైన్ చెల్లింపు విధానాలు నెట్ బ్యాంకింగ్/ పేమెంట్ గేట్‌వే సదుపాయాల ద్వారా మాత్రమే చెల్లించాలి.
3. టెండరుదార్లు తమ ఆఫర్లను ఆన్‌లైన్ ద్వారా టెండరు దాఖలు/బిడ్డింగ్ కాలంలో దాఖలు చేయవచ్చును. అది టెండరు ముగింపునకు పదిహేను రోజుల ముందు ఉంటుంది మరియు అది టెండరు డాక్యుమెంట్‌లో తెలియజేయబడింది.
4. టెండరుదార్లు టెండరు దాఖలు/బిడ్డింగ్ ప్రారంభ తేదీ వరకు ఏవేని సవరణలు (ఆన్‌లైన్ ద్వారా జారీ చేసినవి) కోసం చూడవలెను.

డిప్యూటీ చీఫ్ సిగ్నల్ & టెలికాం ఇంజినీర్ (ప్రాజెక్ట్స్), విజయవాడ

హోదాను తాకట్టుపెట్టి ఇప్పుడు డ్రామాలు

సీఎంపై ముద్రగడ ధ్వజం

రౌతులపూడి: ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న సీఎం చంద్రబాబు కేసుల నుంచి తప్పించుకోవటానికి ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టుపెట్టి ఇప్పుడు మొసలి కన్నీరెందుకు కారుస్తూ, డ్రామాలు ఆడుతున్నారని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడిలో గురువారం ముద్రగడ మీడియాతో మాట్లాడారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ బుధవారం సీఎం చంద్రబాబు అవినీతిపాలనను ఎండగడుతూ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. పవన్ చేసిన వ్యాఖ్యలు నూటికినూరు శాతం నిజమన్నారు.

ఏప్రిల్ 9 నుంచి

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పరీక్షలు

- ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్టు షెడ్యూల్ ప్రకటించిన ఏపీపీఎస్సీ
- 13 వర్సిటీల్లోని 1,110 పోస్టుల భర్తీకి ఏర్పాట్లు

సాక్షి, అమరావతి



రాష్ట్రంలోని 13 విశ్వవిద్యాలయాల్లోని 1,110 అసిస్టెంటు ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 9 నుంచి 13 వరకు రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గురువారం ప్రకటించింది. ఏప్రిల్ 9 నుంచి 13 వరకు దీనికి సంబంధించి ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్టును నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఈ పోస్టుల భర్తీ కోసం ఆయా వర్సిటీలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీచేసి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు అర్హుల జాబితాను ఎంపిక చేసేందుకుగాను ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్టు నిర్వహించేందుకు ఆయా వర్సిటీలు ఇప్పటికే ఏపీపీఎస్సీతో ఒప్పందం చేసుకున్నాయి. ఇప్పటివరకు న్యాయస్థానాలు విధించిన స్టే ఉత్తర్వులు తొలగిపోవడంతో ఉన్నత విద్యామండలి ఈ పోస్టుల భర్తీకి వీలుగా ఏపీపీఎస్సీకి నివేదించడంతో కమిషన్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొత్తం 64 సబ్జెక్టులకు 2 పేపర్ల కింద ఈ ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్టు జరగనుంది. పేపర్- 1 అభ్యర్థులందరికీ పేపర్ సమానంగా ఉంటుంది. పేపర్- 2 సంబంధిత సబ్జెక్టులపై వేర్వేరుగా ఉంటుంది. ఈ పరీక్షల్లో నెగిటివ్ మార్కుల విధానాన్ని పెడుతున్నారు. తప్పుడు సమాధానం ఒక్కో దానికి 1/3 మార్కును కోతపెట్టనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.

ఇంటర్వ్యూలకు క్వాలిఫై మార్కులు రావలసిందే

ఆయా పోస్టులకు అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్టులో అర్హతకు మార్కులను ఏపీపీఎస్సీ నిర్దేశించింది. అర్హత మార్కులు సాధించిన వారు మాత్రమే ఆయా వర్సిటీలు నిర్వహించే తదుపరి ఇంటర్వ్యూలకు ఎంపికవుతారు. ఓసీలు 40 శాతం, బీసీలు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30 శాతం మార్కులు రావాలి. స్క్రీనింగ్ టెస్టు అనంతరం ఆయా వర్సిటీల వారీగా వారి నిబంధనలను అనుసరించి ఇంటర్వ్యూలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

రెండు విడతల పోస్టులకు ఒకే పరీక్ష..

మొత్తం 13 వర్సిటీలకు సంబంధించిన 1,110 పోస్టులను ఆయా వర్సిటీలు రెండు విడతలుగా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు ఇచ్చాయి. రెండింటికీ కలిపి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులందరికీ కలిపి ఏపీపీఎస్సీ పేపర్-1, పేపర్-2 పేపర్లను కంప్యూటరాధారితంగా నిర్వహించనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసిన వారి జాబితాను ఏపీపీఎస్సీకి వర్సిటీలు అందిస్తున్నాయి. వీరికి పరీక్ష నిర్వహించి అర్హత మార్కులు సాధించిన వారి జాబితాను వర్సిటీలకు అందించనుంది. రెండు విడతల పోస్టులకు ఆయా వర్సిటీలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి.

వర్సిటీల వారీగా పోస్టుల వివరాలు

వర్సిటీ	1వ విడత	2వ విడత
ఏయూ	233	104
శ్రీవేంకటేశ్వర	127	48
నాగార్జున	72	8
శ్రీకృష్ణదేవరాయ	89	23
పద్మావతి	16	11
ద్రవిడ	11	2
వేమన	39	8
జేఎన్‌టీయూఏ	95	36
జేఎన్‌టీయూకే	11	23
నన్నయ్య	24	0
అంబేద్కర్	33	0
కృష్ణ	24	0
రాయలసీమ	39	1
విక్రమసింహపురి	33	0
మొత్తం	846	264

రాష్ట్రంలో నేడు వర్షాలు కురిసే అవకాశం

భారత వాతావరణ విభాగం వెల్లడి

విశాఖ సిటీ: భానుని భగభగలతో విలవిల్లాడుతున్న రాష్ట్రానికి చల్లని కబురు మోసుకొచ్చింది భారత వాతావరణ విభాగం(ఐఎండీ). శుక్రవారం కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వానలు కురిసే అవకాశముందని ఐఎండీ గురువారం రాత్రి విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. రానున్న మూడు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా చిరు జల్లులు పడే సూచనలున్నాయని వెల్లడించింది. మరోవైపు రాష్ట్రంలో మండు వేసవి మాదిరిగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం తుని, కర్నూలులో అత్యధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రైతు సంక్షేమంపై ప్రభుత్వాలది మొసలి కన్నీరు

స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు యోగేంద్రయాదవ్

ఆదోని: రైతు సంక్షేమం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ ధ్వజమెత్తారు. గురువారం ఆయన కర్నూలు జిల్లా ఆదోనిలో విలేకరులతో మాట్లాడారు. ఏపీలో రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందని, రైతులను రుణ విముక్తులు చేస్తామని హామీ ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదని విమర్శించారు. గడిచిన నాలుగేళ్లలో ఏపీలో 1,600 మంది రైతులు రుణ బాధలు తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడం దారుణస్థితికి అద్దం పడుతోందన్నారు. ఈ-నామ్ యాప్‌లో సాంకేతిక మార్పులు చేయకపోవడం వల్లే తాము పత్తి కొనుగోలు చేయలేదని సీసీఐ అధికారులు చెప్పడం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు.

క్రైస్తవులపై దాడులను తిప్పికొడదాం

తిరుపతిలో సమావేశమైన క్రైస్తవ పీఠాధిపతులు

తిరుపతి సిటీ: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చర్చిలు, క్రైస్తవ ఆస్తులపై దాడులు పెరిగిపోతున్నాయని రాయలసీమ ఇండిపెండెంట్ బిషప్ డయాసిస్ కౌన్సిల్ కన్వీనర్ మార్టిన్ కాట్రగడ్డ ఆరోపించారు. వీటన్నింటినీ చట్టపరంగా ఎదుర్కొని తిప్పికొడదామని పిలుపునిచ్చారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్‌లో గురువారం క్రైస్తవ సంఘాల పీఠాధిపతులు, బిషప్‌లు సమావేశమైయ్యారు. గత నాలుగేళ్లుగా క్రైస్తవుల ఆస్తులు, చర్చిలు, స్కూళ్లపై దాడులు మితిమీరిపోతున్నాయని, ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదని మార్టిన్ తెలిపారు. బీజేపీ సర్కారు చేయిస్తున్న ఈ దాడుల్ని ఎదుర్కొనేందుకు ఓ ఐక్య వేదికను ఏర్పాటు చేశామన్నారు. క్రైస్తవులు కూడా ఈ దేశంలో భాగస్వాములనే విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించుకోవాలని హితవు పలికారు. ఆర్‌ఎస్‌ఎస్, మరికొన్ని హిందుత్వ సంస్థలు చేసే దాడులను తిప్పికొట్టేందుకు సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

టెట్ ఫలితాలు

విడుదల 19కి వాయిదా

సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను పాఠశాల విద్యాశాఖ ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు టెట్ కన్వీనర్ ఎ.సుబ్బారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 2వ తేదీ వరకు నిర్వహించిన టెట్‌పై ప్రాథమిక కీని విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన సంగతి తెలిసిందే. వీటిపై ఈనెల 13న ఫైనల్ కీని విడుదల చేశారు. గురువారం తుది ఫలితాలను ప్రకటించాల్సి ఉండగా సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేశారు.

ఏలూరు కోర్టు ఉత్తర్వులను కొట్టేయండి

హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై దాడి కేసులో దోషిగా తేలిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హైకోర్టును ఆశ్రయించారు. భీమడోలు ఫస్ట్‌క్లాస్ జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పు అమలును నిలిపేయడానికి నిరాకరిస్తూ ఏలూరు, మొదటి అదనపు సెషన్స్ జడ్జి ఈ నెల 7న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేశారు. భీమడోలు కోర్టు తనకు విధించిన రెండేళ్ల జైలుశిక్ష (సెన్టెన్స్) అమలును నిలిపేసేందుకు మాత్రమే ఏలూరు కోర్టు అంగీకరిస్తూ, దోషిగా నిర్ధారించిన వ్యవహారంలో జోక్యానికి నిరాకరిస్తూ ఉత్తర్వులిచ్చిందని, అందువల్ల ఆ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ విచారణ జరిపారు. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. చింతమనేని తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. భీమడోలు కోర్టు తనను దోషిగా నిర్ధారిస్తూ ఇచ్చిన తీర్పు అమలును ఏలూరు కోర్టు నిలిపేయకపోవడం వల్ల తాను ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత కోల్పోతానన్నారు. కోర్టు తనకు ఐపీసీ సెక్షన్ 506 పార్ట్ 2 కింద శిక్ష విధించిందని, వాస్తవానికి తనకు ఇది ఎంతమాత్రం వర్తించదన్నారు.

18న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం



ఉగాది సందర్భంగా శ్రీవారి ఆలయంలో పుష్పాలంకరణ (ఫైల్)

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 18వ తేది ఆదివారం శ్రీవిళంబినామ ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. ఆ రోజు వేకువ జామున సుప్రభాతం, తోమాల, అర్చన సేవలు వైదికంగా పూర్తి చేసి, ఉదయం 7 నుంచి 9 గంటల వరకు బంగారు వాకిలిలో ఆస్థానం నిర్వహిస్తారు. సర్వభూపాల వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని, మరో పీఠంపై విష్వక్సేనులవారిని వేంచేపు చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉత్సవ మూర్తులకు నూతన పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం శాస్త్రోక్తంగా ఆస్థాన కైంకర్యాలు నిర్వహిస్తారు.



అథ్లెట్ సంజీవని జాదవ్‌కు కాంస్యం

ఆసియా క్రాస్ కంట్రీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు కాంస్య పతకాలు లభించాయి. చైనాలో జరుగుతున్న ఈ పోటీల్లో మహిళల 8 కిలోమీటర్ల రేసులో భారత అథ్లెట్ సంజీవని జాదవ్ మూడో స్థానంలో నిలిచింది. మహారాష్ట్రకు చెందిన 20 ఏళ్ల సంజీవని 28 నిమిషాల 19 సెకన్లలో గమ్యానికి చేరి కాంస్య పతకం దక్కించుకుంది. టీమ్ విభాగంలో సంజీవని, స్వాతి, జుమా ఖాతున్, లలితా బబర్‌లతో కూడిన భారత బృందం కాంస్యం సాధించింది.



- రెండో రౌండ్‌లోనూ కష్టపడి నెగ్గిన భారత స్టార్
- క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశం
- ఆల్ ఇంగ్లండ్ టోర్నీ

సింధు... మళ్లీ శ్రమించి

బర్మింగ్‌హామ్: ఎంతోకాలంగా భారత మహిళా క్రీడాకారిణులకు అందని ద్రాక్షగా ఉన్న ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్‌ను సాధించే దిశగా తెలుగు తేజం పీవీ సింధు మరో అడుగు వేసింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో వరుసగా రెండో ఏడాది ఈ హైదరాబాద్ అమ్మాయి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 21–13, 13–21, 21–18తో ప్రపంచ 11వ ర్యాంకర్ నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్)పై కష్టపడి గెలిచింది. 67 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు ఆటతీరులో నిలకడ లోపించింది. అయితే కీలక దశలో తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి విజయాన్ని దక్కించుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌లో ఒకదశలో సింధు 12–16తో నాలుగు పాయింట్లు వెనుకబడింది. కానీ కళ్లు చెదిరే స్మాష్‌లతో విరుచుకుపడి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 17–16తో ఆధిక్యంలోకి వచ్చింది. ఈ దశలో జిందాపోల్ రెండు పాయింట్లు నెగ్గి 18–17తో ముందంజ వేసింది. కానీ సంయమనం కోల్పోకుండా ఆడిన సింధు ఈసారి వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 21–18తో మూడో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను దక్కించుకుంది. పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)తో బుధవారం జరిగిన తొలి రౌండ్‌లోనూ సింధు మూడు గేముల్లో గెలిచింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో సింధు తలపడుతుంది.

ప్రణయ్ ముందంజ

పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ (భారత్) క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 21–10, 21–19తో టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై గెలుపొందాడు.

పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 16–21, 21–16, 21–23తో మథియాస్ బో–మోగెన్సన్ (డెన్మార్క్) జంట చేతిలో ఓడిపోయింది.

రెండో స్థానానికి శ్రీకాంత్

గురువారం విడుదలైన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య తాజా ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ శ్రీకాంత్ రెండోసారి కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్ రెండో స్థానానికి చేరుకున్నాడు. గతవారం మూడో స్థానంలో నిలిచిన శ్రీకాంత్ ఈసారి ఒక స్థానం మెరుగుపర్చుకున్నాడు. గత నవంబర్‌లో తొలిసారి రెండో ర్యాంక్ చేరిన శ్రీకాంత్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో విజేతగా నిలిస్తే ప్రపంచ నంబర్‌వన్ అవుతాడు. భారత్‌కే చెందిన సాయిప్రణీత్ రెండు స్థానాలు పురోగతి సాధించి 12వ ర్యాంక్‌కు చేరాడు. మహిళల సింగిల్స్‌లో సింధు మూడో ర్యాంక్‌లో, సైనా 12వ ర్యాంక్‌లో ఉన్నారు.



పాక్‌తో భారత్ తొలి పోరు

హాకీ చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల

న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ తరహాలోనే ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలోనూ భారత పురుషుల హాకీ జట్టు తమ తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడనుంది. జూన్ 23 నుంచి జూలై 1 వరకు నెదర్లాండ్స్‌లోని బ్రెడా నగరంలో ఈ టోర్నమెంట్ జరగనుంది. భారత్, పాకిస్తాన్‌లతోపాటు నెదర్లాండ్స్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బెల్జియం జట్లు టోర్నీలో పోటీపడుతున్నాయి. జూన్ 23న పాకిస్తాన్‌తో తొలి లీగ్ మ్యాచ్ ఆడనున్న భారత్... ఆ తర్వాత 24న అర్జెంటీనాతో... 27న ఆస్ట్రేలియాతో... 28న బెల్జియంతో... 30న నెదర్లాండ్స్‌తో తలపడుతుంది.

కోహ్లిపై వ్యాసం వ్రాయుము

పదో తరగతి పరీక్షల్లో ప్రశ్న



కోల్‌కతా: విరాట్ కోహ్లి గురించి క్రికెట్ వీరాభిమానులకే కాదు మామూలు కుర్రాళ్లకు కూడా కొత్తగా చెప్పాల్సిన పని లేదు. క్రికెట్‌ను విపరీతంగా అభిమానించే మన దేశంలో పాఠశాల విద్యార్థులకు కూడా అతని స్కోర్లు, రికార్డులు చర్విత చర్వణం. అలాంటిది కోహ్లి గురించి వ్యాసం రాయమంటూ పరీక్షలో అడిగితే వారు ఊరుకుంటారా! పేపర్‌పై పరుగులకంటే వేగంగా పెన్ను కదిలించి తమ అభిమానాన్నంతా ప్రదర్శిస్తూ అలవోకగా అక్షరాలు అచ్చు వేసేశారు. బెంగాల్ రాష్ట్ర పదో తరగతి వార్షిక పరీక్షల ఇంగ్లిష్ పేపర్లో ఈ ప్రశ్నను అడిగారు. తప్పనిసరిగా సమాధానం ఇవ్వాల్సిన పది మార్కుల ప్రశ్నగా ఇది వచ్చింది. కోహ్లిపై వ్యాసం రాయమంటూ ప్రశ్న రావడం తమను ఆశ్చర్యపరిచిందని... అయితే తమకు అంతా తెలుసు కాబట్టి దీనికి సమాధానం చాలా బాగా రాశామంటూ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులంతా తమ సంతోషాన్ని వ్యక్తం చేయడం విశేషం.

విండీస్‌కు అఫ్గానిస్తాన్ షాక్

ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ



రెహ్మత్ షా

హరారే: ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ సూపర్ సిక్స్ తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన పోటీలో అఫ్గానిస్తాన్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. లీగ్ దశలో కేవలం ఒక్క విజయంతో సూపర్ సిక్స్‌కు అర్హత సాధించిన అఫ్గాన్ ఈ మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శనతో విజయం సాధించింది. తొలుత విండీస్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. హోప్ (43), శామ్యూల్స్ (36; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించగా... గేల్ (1) సహా మిగతావారు విఫలమయ్యారు. ప్రత్యర్థి బౌలర్లలో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' ముజీబుర్ రహమాన్ 3, నబీ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బరిలో దిగిన అఫ్గాన్ 47.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసి గెలిచింది. రెహ్మత్ షా (68; 5 ఫోర్లు, 1 సిక్స్), నబీ (31; 2 ఫోర్లు) రాణించారు. విండీస్ బౌలర్లలో హోల్డర్ 3, పాల్ 2 వికెట్లు పడగొట్టారు. మరో మ్యాచ్‌లో స్కాట్లాండ్ 73 పరుగుల తేడాతో యూఏఈపై గెలుపొందింది. నేడు జింబాబ్వే, ఐర్లాండ్‌ల మధ్య సూపర్ సిక్స్ మ్యాచ్ జరుగనుంది.

తొలిసారి నేపాల్‌కు వన్డే హోదా...

మరోవైపు ఇదే టోర్నీ ప్లే ఆఫ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో నేపాల్ 6 వికెట్ల తేడాతో పపువా న్యూ గినియాపై గెలుపొందింది. ఈ విజయం ద్వారా నేపాల్ తొలిసారి వన్డే హోదా సాధించింది. అంతకుముందు పపువా న్యూ గినియాకు ఉన్న వన్డే హోదా ఈ ఓటమితో నేపాల్‌కు దక్కింది.



నాలుగు పదుల కుర్రాడు!

ఇరానీ కప్ మ్యాచ్‌లో వసీం జాఫర్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకోగానే అందరికంటే ముందుగా 18 ఏళ్ల ముంబైకర్ పృథ్వీ షా చప్పట్లతో తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. జాఫర్ 18 ఏళ్ల వయసులో ముంబై తరఫున తన రెండో మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకట్టుకున్నప్పుడు పృథ్వీ ఇంకా పుట్టనే లేదు... అతను తొలి టెస్టు ఆడే సమయానికి పృథ్వీకి 3 నెలలు మాత్రమే! భారత క్రికెట్ అడ్డాలాంటి ముంబై నుంచి వచ్చిన ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఒక తరంలాంటి అంతరం ఉంది. దేశవాళీ క్రికెట్‌లో వసీం జాఫర్ ఇప్పుడు ఆడుతున్న తీరు చూస్తుంటే 22 ఏళ్ల క్రితం అతను తొలి మ్యాచ్ ఆడాడని, ప్రస్తుతం అతని వయసు 40 ఏళ్లంటే నమ్మడం కష్టం.

దేశవాళీ క్రికెట్ దిగ్గజం అసాధారణ ప్రదర్శన

రికార్డులతో చెలరేగుతున్న వసీం జాఫర్

సాక్షి క్రీడావిభాగం

భారత్ తరఫున ఎనిమిదేళ్ల వ్యవధిలో వసీం జాఫర్ 31 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 34.10 సగటుతో 1,944 పరుగులు చేశాడు. వాటిలో 5 సెంచరీలు (2 డబుల్ సెంచరీలు), 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇదేమీ పేలవమైన రికార్డు కాదు. కానీ 2008 తర్వాత అతనికి మళ్లీ టీమిండియా అవకాశమే దక్కలేదు. ఆ తర్వాత కూడా రంజీ ట్రోఫీలో టన్నుల కొద్దీ పరుగులు సాధించినా... అప్పటికే సెహ్వాగ్, గంభీర్ జోడీ నిలదొక్కుకోవడంతో జాఫర్‌కు నిరాశ తప్పలేదు. కానీ అతను మాత్రం దేశవాళీలో భారీగా పరుగులు చేస్తూ పోయాడు. స్కూల్ క్రికెట్‌లో 400 పరుగుల స్కోరు సాధించినప్పటి నుంచి సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడటం అలవాటుగా మార్చుకున్న జాఫర్... ఇప్పటికీ అదే జోరు కొనసాగిస్తున్నాడు. రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు (10,665) చేసిన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత కూడా అతని పరుగుల దాహం తగ్గలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 50కు పైగా సెంచరీలు సాధించిన ఎనిమిది మంది భారత బ్యాట్స్‌మెన్‌లో జాఫర్ కూడా ఒకడు. ఎనిమిది సార్లు రంజీ చాంపియన్‌గా నిలిచిన జట్టులో భాగమై, వాటిలో రెండు సార్లు కెప్టెన్‌గా కూడా ఉన్న జాఫర్ కెరీర్ మూడేళ్ల క్రితం మరో మలుపు తిరిగింది. వేర్వేరు కారణాలతో అతను సొంత టీమ్ ముంబై నుంచి విదర్భకు మారాడు. తొలి రెండు సీజన్లు విదర్భ అంతంత మాత్రం ప్రదర్శనే కనబర్చింది. అయితే ఈసారి జాఫర్ సీనియర్ ఆటగాడిగా, మెంటార్‌గా తన బాధ్యతను మరింత సమర్థంగా నిర్వర్తించాడు. తను అనుభవాన్నంతా రంగరించి కుర్రాళ్లకు మార్గనిర్దేశనం చేశాడు. తాను కూడా 54.09 సగటుతో 595 పరుగులు చేసి విదర్భ తొలిసారి చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా రెస్టాఫ్ ఇండియాతో అతని ఇన్నింగ్స్‌పై మాజీ సహచరులు గంగూలీ, లక్ష్మణ్‌లతో సహా అనేక మంది ఆటగాళ్లు అతనిపై ప్రశంసలు కురిపించారు. దాదాపు 200 ఏళ్ల చరిత్ర ఉన్న ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఐదుగురు మాత్రమే 40 ఏళ్లు దాటిన తర్వాత ట్రిపుల్ సెంచరీ నమోదు చేయగలిగారు. జాఫర్ దానికి మరో 15 పరుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్న అతనికి దీనిని అందుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు.

జాఫర్ 285 బ్యాటింగ్

విదర్భ 598/3 • రెస్టాఫ్ ఇండియాతో ఇరానీ కప్ మ్యాచ్



గణేశ్ సతీశ్

నాగ్‌పూర్: ఇరానీ కప్ మ్యాచ్‌లో రెండో రోజు కూడా వెటరన్ బ్యాట్స్‌మన్ వసీం జాఫర్ జోరు కొనసాగింది. జాఫర్ (425 బంతుల్లో 285 బ్యాటింగ్; 34 ఫోర్లు, 1 సిక్స్) అద్భుత డబుల్ సెంచరీతో రెస్టాఫ్ ఇండియాతో జరుగుతున్న ఇరానీ కప్ మ్యాచ్‌లో గురువారం ఆట ముగిసేసరికి విదర్భ 3 వికెట్ల నష్టానికి 588 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ గణేశ్ సతీశ్ (280 బంతుల్లో 120; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా శతకం పూర్తి చేసుకున్నాడు. బ్యాటింగ్‌కు స్వర్గధామం లాంటి పిచ్‌పై తొలి రోజు 2 వికెట్లు తీసిన రెస్టాఫ్ ఇండియా రెండో రోజు కూడా 90 ఓవర్ల పాటు శ్రమించినా ఒక వికెట్ మాత్రమే పడగొట్టగలిగింది. ప్రస్తుతం జాఫర్‌తో పాటు అపూర్వ్ వాంఖడే (44 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు.

ఓవర్‌నైట్ స్కోరు 289/2తో విదర్భ రెండో రోజు ఆట ప్రారంభించింది. ఆరంభంలో రెస్టాఫ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో తొలి తొమ్మిది ఓవర్లలో ఎనిమిది పరుగులు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత బౌలర్లు పూర్తిగా చేతులెత్తేయడంతో జాఫర్, సతీశ్ అలవోకగా పరుగులు సాధించారు. అశ్విన్ కొన్ని సార్లు వీరిద్దరిపై ఒత్తిడి పెంచగలిగినా వికెట్ మాత్రం దక్కలేదు. లంచ్ సమయానికి విదర్భ స్కోరు 407/2 కాగా...టీ విరామానికి అది 504కు చేరింది. ఈ క్రమంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో జాఫర్ ఎనిమిదో డబుల్ సెంచరీని పూర్తి చేసుకోగా... సతీశ్ 12వ శతకం సాధించాడు. ఎట్టకేలకు మూడో సెషన్‌లో ఎక్కువ ఎత్తులో దూసుకొచ్చిన బంతిని ఆడబోయి సతీశ్ వికెట్ కీపర్ భరత్‌కు క్యాచ్ ఇవ్వడంతో 289 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. అనంతరం 250 పరుగుల మైలురాయిని కూడా దాటిన జాఫర్ ఇరానీ కప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన మురళీ విజయ్ (266) రికార్డును కూడా అధిగమించాడు.

1 — ***ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 40 ఏళ్ల వయసులో ఒకే ఇన్నింగ్స్‌లో 250 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి భారతీయ, ఆసియా క్రికెటర్ జాఫర్.***

6 — ***ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో వసీం జాఫర్ 18 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, విజయ్ హజారే తర్వాత ఈ ఘనత సాధించిన ఆరో భారత ఆటగాడిగా నిలిచాడు.***

భారత్ ఫైనల్ ప్రత్యర్థి ఎవరో?

నేడు లంక, బంగ్లా చివరి లీగ్ మ్యాచ్

కొలంబో: ముక్కోణపు టి20 టోర్నమెంట్‌లో చివరి లీగ్ మ్యాచ్‌కు ఎప్పుడో కాని ప్రాధాన్యం ఉండదు. 'నిదహస్ ట్రోఫీ'లో శుక్రవారం శ్రీలంక, బంగ్లాదేశ్ ఆఖరి లీగ్ మ్యాచ్ మాత్రం ఆసక్తికరంగా మారింది. మూడు విజయాలతో భారత్ ఫైనల్‌కు చేరిపోవడం, మిగతా రెండు జట్ల ఖాతాలో ఒక్కొక్క గెలుపే ఉండటంతో ఈ పోరు 'సెమీ ఫైనల్' తరహాగా మారింది. దీంతో ఈసారి పైచేయి ఆతిథ్య శ్రీలంకదా? ఇప్పటికే ఒకసారి ఆ జట్టును ఓడించిన బంగ్లాదేశ్‌దా..? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ విజేత ఆదివారం జరిగే తుది సమరంలో టీమిండియాను ఎదుర్కోనుంది. ఆడుతున్నది స్వదేశంలో, పైగా స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న టోర్నీ. ఈ కారణాల రీత్యా బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో లంకపైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది.

రాత్రి గం.7 నుంచి డి స్పోర్ట్‌లో ప్రత్యక్ష ప్రసారం

ఫెడరర్ ఫటాఫట్!

- సీజన్‌లో వరుసగా 15వ విజయం
- ఇండియన్ వెల్స్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశం



కాలిఫోర్నియా: కొత్త సీజన్‌లో తన విజయపరంపర కొనసాగిస్తూ స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ఫెడరర్ 7–5, 6–4తో జెరెమీ చార్డీ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. 36 ఏళ్ల ఫెడరర్‌కు ఈ ఏడాది వరుసగా 15వ విజయం కావడం విశేషం. 2006 తర్వాత ఓ సీజన్‌లో ఫెడరర్ వరుసగా 15 విజయాలు సాధించడం ఇదే తొలిసారి. 2006లో ఫెడరర్ వరుసగా 16 మ్యాచ్‌ల్లో గెలుపొందాడు. క్వార్టర్ ఫైనల్లో 30వ సీడ్ హ్యోన్ చుంగ్ (దక్షిణ కొరియా)తో ఫెడరర్ ఆడనున్నాడు. ప్రపంచ 100వ ర్యాంకర్ జెరెమీ చార్డీతో 82 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ఫెడరర్ వరుస సెట్‌లలో ఒక్కోసారి సర్వీస్ బ్రేక్ చేశాడు. కేవలం రెండు ఏస్‌లు సంధించిన అతను ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. ఫెడరర్ చేసిన 25 తొలి సర్వీస్‌లలో పాయింట్లు పొందడం విశేషం. 'సీజన్ గొప్పగా సాగుతోంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో, రోటర్‌డామ్ ఓపెన్‌లో టైటిల్స్ గెలిచాను. ఈ టోర్నీలో ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో నెగ్గాను. అంతా సాఫీగా సాగిపోతున్నందుకు ఆనందంగా ఉన్నాను' అని రికార్డుస్థాయిలో ఆరోసారి ఈ టైటిల్‌పై గురి పెట్టిన ఫెడరర్ వ్యాఖ్యానించాడు.

సిరీస్ చేజారింది

రెండో వన్డేలోనూ భారత మహిళల ఓటమి



వడోదర: తొలుత బౌలింగ్‌లో... ఆ తర్వాత బ్యాటింగ్‌లో వైఫల్యం కారణంగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 0–2తో కోల్పోయింది. తొలుత ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేయగా... మిథాలీ బృందం 49.2 ఓవర్లలో 227 పరుగులకే ఆలౌటై ఓటమి మూటగట్టుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పర్యాటక జట్టు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' బోల్టన్ (84; 12 ఫోర్లు), పెర్రీ (70 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), మూనీ (56; 9 ఫోర్లు) చెలరేగడంతో భారీ స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో శిఖా 3, పూనమ్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు పూనమ్ (27; 2 ఫోర్లు), స్మృతి మంధాన (67; 12 ఫోర్లు, 1 సిక్స్) శుభారంభం అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 88 పరుగులు జోడించారు. అనంతరం దీప్తి శర్మ (45 బంతుల్లో 26; 1 ఫోర్) నెమ్మదిగా ఆడటంతో... సాధించాల్సిన రన్‌రేట్ పెరిగిపోయింది. వచ్చి రాగానే మూడు బౌండరీలు బాదిన కెప్టెన్ మిథాలీ (15) కూడా త్వరగానే పెవిలియన్ చేరింది. ఆ తర్వాత నాలుగు పరుగుల వ్యవధిలో హిట్టర్లు హర్మన్‌ప్రీత్ (17; 2 ఫోర్లు), వేద కృష్ణమూర్తి (2) వెనుదిరగడంతో భారత్ ఓటమి ఖరారైంది. ఆఖర్లో పూజ వస్త్రకర్ (30; 2 ఫోర్లు, 1సిక్స్) పోరాడటంతో భారత్ 200 మార్కు దాటగలిగింది.

పార్ట్‌నర్ ప్రశ్నలకు బదులేది బాబూ?

- పవన్ ప్రస్తావించిన అంశాలు గతంలో మేం చెప్పినవే: అంబటి
- ప్రతిపక్ష నేత జగన్ సాహసోపేత నిర్ణయంతో రాష్ట్ర రాజకీయాలు మారుతున్నాయ్

విజయవాడ సిటీ: జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ సంధించిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. అంబటి గురువారం విజయవాడలోని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొట్టమొదటి సారిగా పవన్‌కల్యాణ్ ఘాటుగా విమర్శించారని అయితే ఆ విమర్శలు, మాటలు కొత్తవేమీ కాదన్నారు. ఇవి 2014 నుంచి నేటివరకు వైఎస్సార్ సీపీ చేస్తున్న విమర్శలేనన్నారు.



ఇసుక మాఫియా, వనజాక్షిపై దాడి, లోకేష్ అవినీతి ఇవన్నీ తాము ప్రస్తావించిన అంశాలేనని గుర్తు చేశారు. పవన్‌కు ఈ వాస్తవాలు ఇంతకు ముందే తెలిసీ ఇప్పుడు వ్యూహాత్మకంగా మాట్లాడారా? అనే అంశానికి ఆయన సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. పవన్‌కు ఈ వాస్తవాలు గతంలోనే తెలిసి కూడా మాట్లాడకుంటే ఆయన మౌనం ఈ రాష్ట్రానికి చాలా నష్టం చేసినట్లేనని వ్యాఖ్యానించారు. తహసీల్దార్ వనజాక్షిపై దాడి జరిగినప్పుడే ఇది తప్పు అని, ఇసుక మాఫియా దోపిడీ జరిగినప్పుడే ఇది దోపిడీ అని ప్రశ్నించకపోవడంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు. ఇందుకు పవన్‌కల్యాణ్ కూడా మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.

రాక్షస పాలన అంతం చేద్దాం

టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు పవన్‌కల్యాణ్ చంద్రబాబును భుజాన వేసుకొని మోశారని అంబటి గుర్తు చేశారు. టీడీపీలో పవన్‌కల్యాణ్ కూడా భాగస్వామి అనే విషయం గమనార్హమన్నారు. 'మా ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పకపోవచ్చు. కానీ పార్ట్‌నర్ (పవన్) ఇంత ఘాటుగా విమర్శలు చేశారంటే సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. పవన్‌కల్యాణ్ చంద్రబాబుపై విమర్శలు చేయటానికి, టీడీపీ కేంద్ర మంత్రులు రాజీనామా చేయటం, మిత్రపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకోవటం లాంటి పరిణామాలకు కారణం నెల్లూరు జిల్లా కలిగిరిలో ఫిబ్రవరి 13న వైఎస్ జగన్ చేసిన ప్రకటనే. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ ఎంపీలు ఏప్రిల్ 6న రాజీనామా చేస్తారని జగన్ సాహసోపేత నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి'' అని అంబటి పేర్కొన్నారు.

వైఎస్సార్‌సీపీ అదనపు కార్యదర్శిగా మిట్టపల్లి రమేష్‌బాబు

సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మిట్టపల్లి రమేష్ బాబు.. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

రూ.10 కోట్లతో జైళ్లలో సీసీ కెమెరాలు!

ఆరిలోవ (విశాఖ తూర్పు): రాష్ట్రంలోని నాలుగు కేంద్ర కారాగారాల్లో, 110 సబ్‌జైళ్లలో రూ.10 కోట్లతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు జైళ్ల శాఖ ఐజీ జయవర్ధన్ తెలిపారు. విశాఖపట్నం కేంద్ర కారాగారంలో గురువారం ప్రారంభమైన జైళ్ల రిట్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం జయవర్ధన్ విలేకర్లతో మాట్లాడుతూ.. సిబ్బంది హాజరు కోసం అన్ని జైళ్లలో బయోమెట్రిక్ యంత్రాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.

పురుగుల పప్పు.. కుళ్లిన గుడ్లు

- అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు: బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు
- నాసిరకం కందిపప్పు సరఫరా నిజమే: మంత్రి

సాక్షి, అమరావతి: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్న పిల్లలకు వడ్డిస్తున్న పప్పులో పురుగులు తేలాడుతున్నాయని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. గురువారం శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ పురుగులున్న నాసిరకం కందిపప్పును అంగన్ వాడీ కేంద్రాలకు సరఫరా చేయడం వల్ల అంతిమంగా పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా కుళ్లిపోయిన కోడి గుడ్లు సరఫరా చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. అందుకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత సమాధానం ఇస్తూ అంగన్ వాడీ కేంద్రాలకు నాసిరకం కందిపప్పు సరఫరా అయిన మాట వాస్తవమేనన్నారు. కందిపప్పును పౌరసరఫరాల శాఖ సరఫరా చేస్తున్నందున నిలిపివేసి నాణ్యమైన కందిపప్పు సరఫరా చేయాలని ఆ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును కోరినట్లు మంత్రి తెలిపారు.

Published and Printed by K.Ramachandra Murthy, Editorial Director, on behalf of Jagati Publications Limited, Published at Phase – 2, Plot No. 06, 100 Feet Road, Auto Nagar, Vijayawada, Krishna District – 520 007 (AP) and Printed at Jagati Publications Limited, Phase – 2, Plot No. 06, 100 Feet Road, Auto Nagar, Vijayawada, Krishna District – 520 007 (AP), and D. No. 5- 625, Vadlamudi Road, Atmakur Village, Mangalagiri Mandal, Guntur Dist-522 503. Editor: V. Murali, Phone No : 0863-2512581 Fax No: 0863-2512584, RNI Regn No. APTEL/2008/23794.

సాక్షి
ఫ్యామిలీ
విజయవాడ
శుక్రవారం, 16-3-2018



స్లిట్ స్టైల్‌తో చింపెయ్!
- ఫ్యాషన్ పేజీలో



సెల్ఫ్‌చెక్ చేసుకో అన్నారు
- సినిమా పేజీలో



మా మమ్మీ బండి మమ్మీ

పిల్లల్ని బడిబాట పట్టించినట్లుగా మహిళల్ని 'బండిబాట' పట్టించడానికి 'ఆత్మనిర్భర్' అనే డ్రైవింగ్ స్కూల్‌ను నడిపిస్తోంది పావని. 'సాధికారత'కు ఆమె చెబుతున్న అర్థం.. 'బండి నడపడం'. ఆమె చొరవతో మధురై, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇప్పుడు ప్రతి అమ్మా సాధికారతను 'డ్రైవ్' చేస్తోంది

ప్రతీకాత్మక చిత్రం

"ఫేస్‌బుక్‌లో బాగానే రెస్పాన్స్ వచ్చింది. ఈ మాత్రం స్పందన చాలు ఇప్పటికిప్పుడు మొదలుపెట్టడానికి".. ఫేస్‌బుక్‌లోంచి లాగవుట్ అవుతూ అనుకుంది పావని ఖండేల్‌వాల్. ఆ తర్వాత ఎవరికో ఫోన్ చేసింది. కావల్సిన సమాధానమే వచ్చినట్టుంది. ఊరు వెళ్లడానికి టికెట్ బుక్ చేసుకుంది. పుణె నుంచి ఆమె తన సొంతూరు మధుర (యుపి) వెళ్తోంది. పుణెలోని సింబయోసిస్ యూనివర్సిటీలో బీబీఎమ్ చదివింది పావని. అక్కడే ఉద్యోగం కూడా చేస్తోంది. ఆంట్రప్రెన్యూర్ అవ్వాలనే ఆశయం. అయితే పావని అమ్మగారు ఆమె ఆలోచనకు వేరే రూపునిచ్చారు!

అమ్మ నసే.. ఐడియా!

''పావనీ.. నన్ను బజార్‌కు తీసుకెళ్లు, పావనీ.. అత్తవాళ్లింటి దగ్గర వదిలిపెట్టు.. పావనీ.. కాస్త కూరలు తెచ్చిపెట్టవా? పావనీ.. నన్ను అక్కడ డ్రాప్ చేయవా? పావనీ.. ఇక్కడున్నాను.. వచ్చి తీసుకెళ్లవా?'' అంటూ అమ్మ రేఖ.. సెలవులకు వెళ్లినప్పుడల్లా తనకు పనులు పురమాయించేది. తను ఉన్న వారం రోజుల్లో పనులన్నీ చేసేసుకోవాలని అమ్మ ఆరాటం. అలా మూడు నెలల కిందట మధుర వెళ్లినప్పుడు అమ్మ తనను చాలానే విసిగించింది. ''నువ్వు నేర్చుకోవచ్చు కదా బండి నడపడం? ఇలా నా మీదో.. నాన్న మీదో ఆధారపడేకంటే?'' అంది అదే విసుగుతో పావని. ఆ మాటను మనసుకు తీసుకుంది పావని తల్లి. లేడీ ట్రైనర్ కోసం చాలా వెదికింది. ఎవరూ దొరకలేదు. ఆమె పట్టుదల చూసి చివరకు తనే వారం రోజులు సెలవు పొడిగించుకుని, మధురలో ఉండి మరీ అమ్మకు బండి నేర్పించింది. అప్పుడు తట్టింది పావనికి ఐడియా! ఆ ఐడియా ఇప్పుడు ఓ ఆకారం దిద్దుకోబోతోంది. ట్రైన్ ఆగింది. స్టేషన్లో దిగింది పావని.

మహిళలా! మధురలోనా?!

అమ్మకు తను డ్రైవింగ్ నేర్పడానికి ముందు, స్కూటీ నేర్పే లేడీ ట్రైనర్ కోసం వెదకుతుంటే అర్థమైంది పావనికి.. లేడీ ట్రైనర్స్ అవసరం ఎంతుందో. అప్పుడే అలాంటి ప్రాజెక్ట్‌కు అంకురం పడింది ఆమె మైండ్‌లో. అమ్మకు డ్రైవింగ్ నేర్పించి, మధుర నుంచి పుణె వెళ్లగానే దానికి సంబంధించి ఫేస్‌బుక్ పేజ్ క్రియేట్ చేసింది. చాలా మంది తమకూ డ్రైవింగ్ నేర్చుకోవాలని ఉందనీ పుణె నుంచి పోస్టులు పంపారు. మధుర సంప్రదాయబద్ధుల నిలయం. ఆ పట్టణంలో ఓ గృహిణి తన కట్టును చీర నుంచి సెల్వార్‌కమీజ్‌కు మార్చుకోవడమే పెద్ద విప్లవం. అలాంటి ఊళ్లో బండి నేర్చుకోవడానికి అంత మంది స్త్రీలు ఉత్సాహం చూపడం ఆమెకు ప్రోత్సాహాన్నిచ్చింది. మధుర వచ్చిన వెంటనే 'ఆత్మనిర్భర్' పేరుతో తను మొదలుపెట్టబోయే 'ఆల్ విమెన్ టూ వీలర్ డ్రైవింగ్ స్కూల్'ను రిజిస్టర్ చేయించింది. వెంటనే పనిలోకి దిగింది.

> మధుర సంప్రదాయబద్ధుల నిలయం. ఆ పట్టణంలో ఓ గృహిణి తన కట్టును చీర నుంచి సెల్వార్‌కమీజ్‌కు మార్చుకోవడమే పెద్ద విప్లవం. అలాంటి ఊళ్లో బండి నేర్చుకోవడానికి అంత మంది స్త్రీలు ఉత్సాహం చూపడం పావనికి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్నీ ఇచ్చింది.

డ్రైవ్ చెయ్యాలా.. వద్దా?!

వారం గడిచేసరికి డ్రైవింగ్ నేర్చుకోడానికి ముందుకు వచ్చిన వాళ్లలో సగం మంది 'ఎందుకులేబ్బా' అని వెనక్కి తగ్గారు. పావని వాళ్ల అమ్మ నిరుత్సాహపడింది. అప్పటికే ఆమె స్కూటీ నడపడంలో పర్‌ఫెక్ట్ అయిపోయింది. డ్రైవింగ్‌ని ఆస్వాదిస్తోంది. ''రెక్కలు కట్టుకుని విహరిస్తున్నట్టుంది'' అంటుంది ఆమె. ఇంకొకరి మీద ఆధారపడకుండా బయట పనులన్నీ స్వయంగా చేసుకుంటే ఉండే సౌకర్యాన్ని, సాధికారతను, దర్పాన్నీ ఆమె అనుభవిస్తోంది. అదే మాట చెప్పింది.. తన కూతురు పెట్టిన డ్రైవింగ్ స్కూల్‌కి వచ్చిన మహిళలకు. కొంతమందికి ఆ మాటలు స్ఫూర్తినిచ్చాయి. డ్రైవింగ్ నేర్చుకోడానికి చేరారు. వాళ్ల సంఖ్య పెరిగేసరికి, నేర్పుతామని బయటి ఊళ్ల నుంచి వచ్చే మహిళా ట్రైనర్‌లూ పెరిగారు. ఇలా పద్దెనిమిది మందితో మొదలైన ఆ స్కూల్ నెల గడిచే సరికి 25 మందికి పెరిగింది.

ఒకర్ని చూసి ఒకరికి ధైర్యం

నలభై ఐదేళ్ల పావని వాళ్ల అమ్మ తన స్కూటీపై మధుర అంతా తిరుగుతుంటే ఆ వయసు వాళ్లకు కూడా డ్రైవింగ్ నేర్చుకోవాలన్న ఆశ కలిగింది. డ్రైవింగ్ స్కూల్లో ట్రైనర్స్ అంతా ఆడవాళ్లే అయ్యేసరికి ధైర్యమొచ్చింది. క్యూ కట్టారు స్కూల్‌కి. ఇప్పుడు దాదాపు యాభై మంది అయ్యారు నేర్చుకునేవారు. అంతా పదహారు నుంచి 48 ఏళ్ల మధ్య వయసున్న ఆడవాళ్లే. చుట్టుపక్కల ఊళ్ల నుంచీ అప్లికేషన్లు పెరుగుతుండటంతో పక్కనే ఉన్న భరత్‌పూర్, జైపూర్లో కూడా బ్రాంచ్‌లను తెరిచింది పావని. ఆత్మనిర్భర్‌లోనే డ్రైవింగ్ నేర్చుకున్న కొంతమంది అల్పాదాయ మహిళలకు అందులోనే ట్రైనర్స్‌గా అవకాశం ఇస్తోంది పావని. అలా వాళ్లు తమ కుటుంబానికి చేదోడువాదోడు అవుతున్నారు. ఆత్మనిర్భర్ ఆలోచన రావడానికి, అది కార్యాచరణ దాల్చడానికి వాళ్లమ్మే కారణం కాబట్టి దానికి వాళ్లమ్మనే సీఈఓగా నియమించింది పావని.

సింపుల్ అండ్ స్పీడ్ కోర్స్

పావని డ్రైవింగ్ కోర్సులో థియరీ, ప్రాక్టికల్స్ రెండూ ఉంటాయి. కోర్సు వ్యవధి పది రోజులు. కోర్సు అయ్యాక బండి మెయిన్‌టెనెన్స్ గురించీ వివరిస్తారు.



తల్లి రేఖతో పావని

అంతేకాదు, లైసెన్స్‌ను ఇప్పించే బాధ్యతనూ ఆత్మనిర్భరే తీసుకుంటోంది.

ఇలా.. పాతికవేల రూపాయల పెట్టుబడితో, రెండు స్కూటీలతో మొదలైన ఈ స్కూల్ యేడాది గడవకముందే ఏడాదికి ఆరు లక్షల ఆదాయానికి చేరుకుంది. ఇలా.. ఆంట్రప్రెన్యూర్ అవ్వాలన్న పావని కల కూడా నెరవేరింది. బ్రేక్స్ లేకుండా డ్రైవింగ్ స్కూల్‌ను ముందుకు పరిగెత్తించడమే నా ధ్యేయం అంటోంది పావని.

- శరాది



పావని

మహిళా (డ్రైవింగ్) దినోత్సవం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు తమ ఆత్మనిర్భర్‌లో విమెన్ ఆంట్రప్రెన్యూర్స్ కోసం ఓ వర్క్‌షాప్‌నూ నిర్వహించింది పావని. దీనికి మధుర చుట్టుపక్కల పట్టణాల నుంచే కాక రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచీ ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. ఇదికాకుండా ఏప్రిల్ నెలలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లోని చిన్న చిన్న పట్టణాల్లోని మహిళల కోసం డ్రైవింగ్ క్యాంప్స్‌ను నిర్వహించనున్నట్లు చెప్పింది పావని ఖండేల్‌వాల్. అన్నట్టు పావని రాయల్ ఎన్‌ఫీల్డ్ 'బైకర్ని' కూడా! బైకర్ని అంటే ఫిమేల్ బైకర్ అని.

లేడీస్ స్పెషల్

సౌత్‌లో ఫస్ట్



ఉద్యోగినులకు ఆపరేటింగ్‌పై సూచనలను ఇస్తున్న స్టేషన్‌మాస్టర్ పూర్ణిమ

> అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చిత్తూరులోని చంద్రగిరి రైల్వే స్టేషన్‌ను దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా రైల్వేస్టేషన్‌గా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

తిరుపతి నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రగిరి రైల్వేస్టేషన్ మీదుగా పదుల సంఖ్యలో రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. నిత్యం భక్తులు, విద్యార్థులు, ఉద్యోగులతో స్టేషన్ రద్దీగా కనిపిస్తుంటుంది. దీనికి తోడు ప్రతిరోజు సుమారు 10 ప్యాసింజర్ల ద్వారా 700 మంది ప్రయాణికులు చంద్రగిరి మీదుగా కాలినడకన తిరుమలకు వెళ్తుంటారు. ఇంత ప్రాముఖ్యం ఉన్న చంద్రగిరి రైల్వేస్టేషన్‌లో ముగ్గురు స్టేషన్‌మాస్టర్లు, ముగ్గురు పాయింట్ ఉమెన్‌లతో పాటు ఒక టిక్కెట్ బుకింగ్ క్లార్క్ అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు మరింత నాణ్యమైన సేవలను అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఈ స్టేషన్‌ను పూర్తిగా మహిళా రైల్వేస్టేషన్‌గా మార్చింది. దాంతో దక్షిణ భారతంలోనే మొట్టమొదటి మహిళా స్టేషన్‌గా చంద్రగిరి స్టేషన్ చరిత్రలో స్థానం సంపాదించుకుంది. విధులకు హాజరయ్యేందుకు ఉద్యోగినులకు ప్రత్యేక వాహనాలతో పాటు, అదనపు సహాయక సిబ్బందిని కూడా ఏర్పాటు చేసే దిశగా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రానున్న రోజుల్లో తిరుపతి రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల రద్దీని తగ్గించడంలో భాగంగా కూడా చంద్రగిరి మహిళా రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయబోతున్నారు. పురుషులకంటె తామేమీ తక్కువ కాదని, ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించి, నూతన ఒరవడిని సృష్టిస్తామని ఈ స్టేషన్‌లోని మహిళా ఉద్యోగినులంతా ధీమా వ్యక్తం చెయ్యడం అభినందనీయం.

- భూమిరెడ్డి నరేష్‌కుమార్‌రెడ్డి, సాక్షి, చంద్రగిరి

సంతోషంగా ఉంది



చంద్రగిరి రైల్వేస్టేషన్లో మొట్టమొదటి మహిళా స్టేషన్‌మాస్టర్‌గా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉంది. టికెట్ బుకింగ్ స్టాఫ్ దగ్గర్నుంచి స్టేషన్ మాస్టర్ వరకు అంతా మహిళలమే విధులు నిర్వహిస్తున్నాం. గత పది సంవత్సరాలుగా నేను రైల్వేలో విధులు నిర్వహిస్తున్నాను. అయితే ఇలా మహిళలందరితో కలసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది.

- పూర్ణిమ, స్టేషన్‌మాస్టర్, చంద్రగిరి

ప్రతిభకు ప్రత్యేక గుర్తింపు



నేటి సమాజంలో పురుషుల కంటే మహిళలే అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇటువంటి తరుణంలో స్త్రీలకు మరింత ప్రోత్సాహం అందించి మా ఉన్నతికి మార్గం సుగమం చేసిన అధికారులకు ధన్యవాదాలు. పదేళ్లకు పైగా రైల్వే పాయింట్ ఉమన్‌గా విధులు నిర్వహిస్తున్నాను. జిల్లాలో ఎన్నో స్టేషన్లలో విధులు నిర్వహించాను. ఎక్కడ చూసినా మహిళలంటే కొంత చిన్నచూపు కనిపించేది. మాలోని ప్రతిభను గుర్తించి, మాకంటూ ఓ రైల్వేస్టేషన్‌ను ప్రకటించడం చెప్పలేనంత ఆనందంగా ఉంది.

- శ్యామల, పాయింట్ ఉమన్, చంద్రగిరి

అవునా?

లక్కుండాలట!

'బోలెడన్ని తెలివితేటలు, విపరీతమైన టాలెంటు ఉన్నంత మాత్రాన సరిపోదు. కొంచెం లక్కుండాలి' అనే మాట ఎవరో ఒకరు అనగా వినే ఉంటారు. లేకపోతే మీలో మీరే అనుకునే ఉంటారు. ఏదో జనాంతికంగా అనుకునే మాటలకు లేదా జనాభిప్రాయంగా వినిపించే మాటలకు శాస్త్రీయ ప్రామాణికత ఏముంటుందని ప్రశ్నించే మేధావులు కూడా మనలో ఉంటారు. అయితే, తెలివితేటలు, టాలెంటుతో పాటు కొంచెం లక్కుంటేనే బతుకు పోటీలో గెలుపు దక్కుతుందనే విషయం ఇటీవల వార్‌విక్ బిజినెస్ స్కూల్ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో శాస్త్రీయంగా తేలింది. బిల్ గేట్స్ సహా గడచిన నాలుగు దశాబ్దాల కెరీర్‌లో ఘన విజయాలను సాధించిన వెయ్యిమంది వ్యక్తులపై శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం నిర్వహించారు. సుదీర్ఘమైన కెరీర్‌లో విజయవంతంగా నిలదొక్కుకున్న వారికి తెలివితేటలు, ప్రతిభా పాటవాలతో పాటు అదృష్టం కూడా కలిసొచ్చిందని, వారి ఘన విజయాల వెనుక అదృష్టమే ప్రధాన కారణమని తమ అధ్యయనంలో తేలినట్లు వార్‌విక్ బిజినెస్ స్కూల్ పరిశోధకులు చెబుతున్నారు.

> ఇదిలా ఉంటే, ఇటలీలోని సిసిలీ నగరంలో ఉన్న కటానియా వర్సిటీ పరిశోధకులు వెయ్యిమంది 'వర్చువల్' వ్యక్తులపై నిర్వహించిన ప్రయోగంలో కూడా అదృష్టం ముఖ్య భూమిక పోషిస్తుందని తేలడం విశేషం.

అంతా ఇంతేనా?!

సేవా సంస్థల్లోనూ వేధింపుల జాడ్యం



అంతర్జాతీయ సేవా సంస్థల్లోనూ ఉన్నతస్థాయిలో జరుగుతున్న లైంగిక వేధింపులు ఒకటొకటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఐరాస, ఆక్స్‌ఫామ్‌లో కూడా ఈ జాడ్యం బట్టబయలైంది!

అమెరికా, తదితర అభివృద్ధి చెందిన దేశాల్లో 'మీ టూ' ఉద్యమం రూపంలో కొన్ని నెలల క్రితం ఈ అంశం తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది. మహిళలపై.. పనిచేసే ప్రదేశాల్లో ఉన్నత స్థానాల్లోని వ్యక్తులు వివిధ రూపాల్లో వేధింపులకు పాల్పడుతున్న విషయం ఈ ఉద్యమం ద్వారా ఒక్కసారిగా పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చింది. అయితే అంతర్జాతీయంగా పేరొందిన స్వచ్ఛంద సేవాసంస్థల ఉన్నత స్థానాల్లోని వ్యక్తులు కూడా ఈ జాడ్యానికి, అనైతిక కార్యకలాపాలకు అతీతులు కాదన్నది తాజాగా బయటపడింది.

ఐరాసకూ తప్పని మరక

రాజకీయ, మతపరమైన హింస పెచ్చరిల్లి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వివిధ దేశాల్లో బాధిత ప్రజలకు సహాయాన్ని అందిస్తున్న ఐరాస సైతం లైంగిక ఆరోపణల పర్వంలో చిక్కుకుంది! అనుచిత వ్యవహారశైలి కారణంగా ఐరాస పిల్లల సంస్థ.. యూనిసెఫ్ డిప్యూటీ డైరెక్టర్ జస్టిన్ ఫోర్సిత్ ఇటీవలే రాజీనామా చేశారు. 2011–15 మధ్యకాలంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసినపుడు ఫోర్సిత్ ప్రవర్తనపై యూకే 'సేవ్ ది చిల్డ్రన్' అభ్యంతరాల నేపథ్యంలో ఇది జరిగింది. ఐరాస నిర్వహించే విస్తృత కార్యాకలాపాల్లో గతేడాది చివరి మూడు నెలల్లోనే 40 లైంగిక దోపిడి, వేధింపుల ఆరోపణలపై ఫిర్యాదులు నమోదయ్యాయి. ఐరాస శాంతి పరిరక్షక దళాలపై 15, ఏజెన్సీలు, నిధులు, కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన వాటిపై 17, భాగస్వామ్య సంస్థలపై 8 ఆరోపణలు వచ్చాయి. మొత్తం 54 మంది బాధితుల్లో 30 మంది మహిళలు, 16 మంది యువతులు ఉన్నారని, మిగతా 8 మంది వయసెంతో వెల్లడి కాలేదని యూఎన్ అధికార ప్రతినిధి స్టీఫెన్ దుజారిక్ వెల్లడించారు. ఇక బురుండికు చెందిన 25 మంది, గబన్‌కు 16 మంది శాంతి పరిరక్షక సైనికులు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు గతంలోనే ఐరాస అంతర్గత విచారణలో బయటపడింది.

ఆక్స్‌ఫామ్ ఉక్కిరి బిక్కిరి

హైతీలో 2010లో సంభవించిన భూకంపం కారణంగా తీవ్ర నష్టం వాటిల్లడంతో అక్కడ బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ కమిటీ ఫర్ ఫెమైన్ రిలీఫ్ (ఆక్స్‌ఫామ్ సంస్థ) పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టింది.ఈ సంస్థ సిబ్బంది తమ విధుల నిర్వహణ సందర్భంగా అక్కడి వేశ్యల సేవలను ఉపయోగించుకున్నట్టు గత నెల 9న టైమ్స్ పతాక శీర్షిక కథనాన్ని ప్రచురించింది. వీరిలో తక్కువ వయసు ఉన్న అమ్మాయిలు కూడా ఉన్నారని, దీనిని ఈ సంస్థ సీనియర్ అధికారులు కప్పిపుచ్చే ప్రయత్నాలు చేశారంటూ పేర్కొంది. హైతీలో డైరెక్టర్ ఆక్స్‌ఫామ్ కార్యకలాపాలు నిర్వహించిన రోలాండ్ వాన్ హ్యావర్‌మిరిన్ కూడా ఈ సిబ్బందిలో ఉన్నట్టు తేలింది. 2011లో దీనిపై ఆరోపణలు రాగానే అంతర్గత విచారణ చేపట్టి రోలాండ్ స్వచ్ఛందంగా వైదొలిగే అవకాశంతో పాటు, మరో నలుగురిని తొలగించినట్టు ఆ సంస్థ తెలిపింది. ఈ ఉదంతం తీవ్ర అలజడికి దారితీయడంతో ఆస్ట్రేలియా, తదితర దేశాల నుంచి కొందరు వ్యక్తులు, సంస్థలు ఆక్స్‌ఫామ్‌కు విరాళాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి.

- కె.రాహుల్, సాక్షి నాలెడ్జ్ సెంటర్

చెట్టు నీడ

తిరిగితే తిరిగావు కానీ...

ఊరికి దూరంగా వున్న గురుకులం అది. చాలామంది పిల్లలు అందులో ఉండేవారు. వారికి ఒక గురువు పాఠాలు బోధించేవారు. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు.

అయితే, ఒక పిల్లాడు రోజూ రాత్రి లేచి, గోడ దూకి, పట్టణంలోకి తిరగడానికి వెళ్లేవాడు.

గదుల్ని పర్యవేక్షించడానికి వచ్చిన గురువు ఒక పిల్లాడు గోడ దూకి వెళ్లినట్టు గుర్తించాడు. అలాగే తాను వాడే ఒక ఎత్తైన స్టూలు కూడా లేకపోవడం గమనించాడు. లాంతరు వెలుగులో తిరిగి ఆ స్టూలు ఎక్కడుందో కనిపెట్టాడు గురువు. దాన్ని తీసేయించి, ఆ రాత్రి ఆ గోడ దగ్గరే నిల్చున్నాడు.

బయటికి పోయిన కుర్రాడు అర్ధరాత్రి దాటాక తిరిగివచ్చాడు. అక్కడ స్టూలు ఉందో లేదో గుర్తించకుండా, నిల్చున్న గురువు తల మీద కాలు మోపాడు. కిందికి దిగాక తను చేసింది చూసి ఒక్కసారి భయాశ్చర్యాలకు లోనయ్యాడు.

కాలు మోపిందానికి గురువు ఏ స్పందనా కనబరచకుండా, 'నాన్నా, నువ్వు రాత్రిళ్లు తిరిగితే తిరిగావు. కానీ బయట బాగా చలిగావుంది. నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెబుదామనే ఇంతసేపూ ఇక్కడ నిల్చున్నాను' అన్నాడు.

పిల్లాడి ముఖంలో మార్పు కనబడింది. ఇంకంతే, అప్పట్నించీ ఆ గోడ దూకే పని మళ్లీ చేయలేదు.

> లాంతరు వెలుగులో తిరిగి ఆ స్టూలు ఎక్కడుందో కనిపెట్టాడు గురువు. దాన్ని తీసేయించి, ఆ రాత్రి ఆ గోడ దగ్గరే నిల్చున్నాడు.

సినిమా
విజయవాడ
శుక్రవారం
16-3-2018
సాక్షి ఫ్యామిలీ



స్క్రీన్ టెస్ట్



1 భూమిక చావ్లాతో నటించిన మొదటి తెలుగు హీరో ఎవరో తెలుసా?
ఎ) యన్టీఆర్ బి) మహేశ్ బాబు
సి) సుమంత్
డి) వెంకటేశ్



9 శ్రీదేవి, కమల్‌హాసన్ కలిసి ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా?
ఎ) 15 బి) 19 సి) 23 డి) 27

5 వెంకటేశ్ నటించిన 'నువ్వు నాకు నచ్చావు' చిత్రానికి దర్శకుడెవరు?
ఎ) త్రివిక్రమ్ శ్రీనివాస్ బి) కె. విజయభాస్కర్
సి) పి.వాసు డి) సురేశ్‌కృష్ణ



7 'మామ మంచు అల్లుడు కంచు' అనే సినిమా 2015 డిసెంబర్‌లో రిలీజైంది. మోహన్‌బాబు 23 సంవత్సరాల క్రితం నటించిన ఓ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. ఏ చిత్రానికి ఈ సినిమా సీక్వెలో చెప్పగలరా ?
ఎ) అల్లుడుగారు బి) అసెంబ్లీ రౌడి
సి) అల్లరి మొగుడు డి) రౌడీగారి పెళ్లాం



13 అంతకుముందు చాలా సినిమాల్లో క్యారెక్టర్స్ చేసినప్పటికీ రామ్‌గోపాల్ వర్మ 'ఐస్‌క్రీమ్' సినిమా ద్వారా పేరు తెచ్చుకున్న నటి ఎవరు?
ఎ) అవికా గోర్ బి) తేజస్విని మడివాడ
సి) శ్రీముఖి డి) ఈషా రెబ్బా



15 నాగార్జున ట్విట్టర్ ఐడీ ఏంటో కనుక్కోండి ?
ఎ) ఐయామ్ నాగార్జున బి) నాగార్జున
సి) దిస్ ఈజ్ నాగార్జున డి) ఐయామ్ నాగ్

17 తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించినంత వరకు 'నంది' అనేది చాలా ప్రతిష్ఠాత్మకమైన అవార్డు. ఈ అవార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరం నుండి ప్రారంభించిందో తెలుసా?
ఎ) 1975 బి) 1964
సి) 1979 డి) 1993

16 ఈ నటి అసలు పేరు సుజాత. అప్పటికే ఆ పేరుతో ఓ నటి ఉండటం వల్ల ఆమె స్క్రీన్ నేమ్ మారిపోయింది . ఆ నటి ఎవరో తెలుసా?
ఎ) జయసుధ బి) జయప్రద
సి) దివ్యవాణి డి) రంభ

14 అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'దసరాబుల్లోడు' చిత్రానికి దర్శకత్వం వహించిందెవరు?
ఎ) వి.మధుసూదనరావు బి) కె.వి.రెడ్డి
సి) వి.బి.రాజేంద్రప్రసాద్ డి) కె.విశ్వనాథ్



10 ప్రభాస్-అనుష్కల కాంబినేషన్లో ఇప్పటివరకు ఎన్ని సినిమాలు వచ్చాయో తెలుసా?
ఎ) 7 బి) 3 సి) 5 డి) 4



18 చిరంజీవి నటించిన 'పసివాడి ప్రాణం' చిత్రంలో 'పదహారేళ్ల వయసు పడి పడిలేచె మనసు' అనే పాట ఉంటుంది. ఇప్పుడు 'పడిపడి లేచె మనసు' అనే టైటిల్‌తో ఓ సినిమా రాబోతోంది. ఆ సినిమా హీరో ఎవరు?
ఎ) నాని బి) నిఖిల్
సి) నాగచైతన్య డి) శర్వానంద్

3 నాగార్జున నటించిన 'శివ' సినిమాకు మాటల రచయిత ఎవరో తెలుసా?
ఎ) యం.వీ.యస్.హరనాథరావు బి) శివనాగేశ్వరరావు
సి) తనికెళ్ల భరణి డి) సుద్దాల అశోక్‌తేజ

12 హీరోలు రానా, శర్వానంద్‌లకు ఈ ప్రముఖ హీరో స్కూల్‌మేట్. ఎవరా హీరో? కనుక్కోండి చూద్దాం?
ఎ) యన్టీఆర్ బి) రామ్‌చరణ్ సి) విజయ్ దేవరకొండ డి) అల్లరి నరేశ్

11 హృదయం ఎక్కడున్నది.. హృదయం ఎక్కడున్నది నీ చుట్టునే తిరుగుతున్నది... అనే పాటను కంపోజ్ చేసిన సంగీత దర్శకుడెవరో తెలుసా?
ఎ) దేవా బి) హారిస్ జయరాజ్
సి) యువన్ శంకర్ రాజా డి) విశాల్ శేఖర్

20 అక్కినేని, సావిత్రి నటించిన ఈ ఫోటో ఏ సినిమాలోనిదో కనుక్కోండి?
ఎ) మనుషులు మమతలు బి) మిస్సమ్మ
సి) గుండమ్మకథ డి) డాక్టర్ చక్రవర్తి



2 'మిస్టర్' సినిమా హీరో వరుణ్ తేజ్. ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్‌లు నటించారు. ఒక హీరోయిన్ లావణ్య త్రిపాఠి, మరో హీరోయిన్ ఎవరు?
ఎ) హెబ్బా పటేల్ బి) ప్రణీత సి) అమలాపాల్ డి) ఆండ్రియా



19 ఈ ఫోటోలోని ఇప్పటి హీరో ఎవరో కనుక్కోండి?
ఎ) శర్వానంద్
బి) కల్యాణ్‌రామ్
సి) అజిత్
డి) మాధవన్





8 ప్రముఖ యాంకర్ సుమ గతంలో ఓ ప్రముఖ దర్శకుని చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఎవరా దర్శకుడు?
ఎ) కె.రాఘవేంద్రరావు
బి) దాసరి నారాయణరావు
సి) కోడి రామకృష్ణ
డి) ఎ. కోదండరామిరెడ్డి

6 నటి చార్మి ప్రస్తుతం హీరోయిన్‌గా కాకుండా ఓ ప్రముఖ దర్శకునితో కలిసి సినిమా ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించారు. ఆ కంపెనీ పేరేంటి?
ఎ) పూరిచార్మి క్రియేటివ్స్
బి) పూరి కనెక్ట్స్ సి) పీసీ కనెక్ట్స్
డి) పీసీ క్రియేట్స్

4 బాలీవుడ్ నటి విద్యాబాలన్‌కి ఈ సౌత్ హీరోయిన్ దగ్గరి బంధువు. ఎవరామె?
ఎ) ప్రియమణి బి) లక్ష్మీరాయ్ సి) అంజలి డి) గౌతమి



సమాధానాలు
1) సి 2) ఎ 3) సి 4) ఎ
5) బి 6) సి 7) సి 8) బి 9) డి
10) డి 11) బి 12) బి 13) బి
14) సి 15) ఎ 16) ఎ)
17) బి 18) డి) 19) ఎ
20) ఎ

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి!

నిర్వహణ
శివ మల్లాల

సెల్ఫ్ చెక్

కలవరమా?

కలలు మీ గురించి చాలా విషయాలు చెబుతాయి తెలుసా? కలలు మనలో నిక్షిప్తమైన భావోద్వేగాల ఫలితం. మానసిక స్థితినే కాదు, చాలా సమస్యలకు పరిష్కారాలు చెబుతాయంటారు డ్రీమ్ ఎక్స్‌పర్ట్‌లు. కావాలంటే సెల్ఫ్ చెక్ చేసుకోండి.



1. నాలో నిగూఢమైన భావోద్వేగాలను కలలు ప్రతిఫలిస్తాయని నేననుకుంటాను.
ఎ. అవును ☐ బి. కాదు ☐
2. నాకొచ్చే కలలు సాధారణంగా మంచిగా, హాయిగా ఉంటాయి
ఎ. అవును ☐ బి. కాదు ☐
3. నా కలల్లో ఎక్కువ వివరాలుంటాయి. ఎన్నో రంగులు కనిపిస్తాయి
ఎ. అవును ☐ బి. కాదు ☐
4. ఒకే కల కొద్ది నెలల వ్యవధిలో మళ్లీమళ్లీ వస్తుంటుంది.
ఎ. అవును ☐ బి. కాదు ☐
5. సాధారణంగా నాకు పీడకలలు వస్తుంటాయి. భయపెడుతుంటాయి. (ఏడాదిలో కనీసం నాలుగైదు సార్లు..)
ఎ. అవును ☐ బి. కాదు ☐
6. ఉదయం లేవగానే రాత్రి నాకొచ్చిన కలల గురించి ఆలోచిస్తుంటాను.
ఎ. అవును ☐ బి. కాదు ☐
7. నా కలలు ఎక్కువగా చీకటిగా, అస్పష్టంగా ఉంటాయి.
ఎ. అవును ☐ బి. కాదు ☐
8. ఒక్కోసారి నాకు సెక్స్ గురించి కలలు వస్తుంటాయి.
ఎ. అవును ☐ బి. కాదు ☐
9. దేవుళ్ళు, ఏవో తెలియని దివ్యలోకాల గురించి కలలు వస్తుంటాయి.
ఎ. అవును ☐ బి. కాదు ☐
10. నాకొచ్చే కలలు తర్వాత పెద్దగా గుర్తుండవు.
ఎ. అవును ☐ బి. కాదు ☐

మీ సమాధానాల్లో ఎ కి 8 పాయింట్లు వస్తే మీరు మీ కలలు ఇచ్చే సందేశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. స్థిరంగా, సంతృప్తిగా జీవనం సాగిస్తుంటారు. క్రియేటివ్‌గా ఉంటారు. మీకు సంబంధించిన అంశం గురించి మీ కలలు ఏవైనా సందేశాలు ఇస్తుండచ్చు. డ్రీమ్ డైరీలో వాటిని సమీక్షించుకోండి.

బి కి 8 పాయింట్లు వస్తే, కలల్ని మీరు పట్టించుకోరని అర్థం. మీరు ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారని, ఆందోళన చెందుతున్నారనడానికి సూచన. తీరని కోరికలేవో ఉన్నాయని అర్థం.

ఈ పాటకు ట్యూన్ తెలుసా?

కట్ చేయ్...దాచేయ్...

ఆఅఅఅఆఆ....
ఆ...ఆఆఆఆ
భ్రమ అని తెలుసు భ్రమ అని తెలుసు
బతుకంటె బొమ్మల ఆట అని తెలుసు
ఆ..ఆఆఆ...
కత అని తెలుసు కత అని తెలుసు
కతలన్నీ కంచికె చేరుననీ తెలుసు
తెలుసు తెర తొలుగుతుందని
తెలుసు తెల్లారుతుందని
తెలుసు ఈ కట్టె పుట్టుక్కుమంటదని
తెలుసు ఈ మట్టి మట్టిలో కలిసిపోతదని
ఇన్నీ తెలిసి ఇరాకాటంలో పడిపోతావు
ఎందుకని
మాయ... మాయ... మా...యా...
తేలిపోయింది తెలిసిపోయింది
తెలియనిదేదో ఉందని మనసా
ఓ......ఓ....
తెలుసని ఎందరు చెబుతున్నా
అది ఉందో లేదో తేలని హంస
కళ్లు రెండు మూసెయ్యాలంట
మూడో కంటిని తెరవాలంట
మిన్ను మన్ను మిట్ట పల్లం ఒక్కటిగా
కనిపించాలంట
ఆడేవాడు ఆడించేవాడు ఏకపాత్రలని
ఎరగాలంట
ఆ.... ఎరుక వచ్చి రాగానే .... ఆ ఎరుక
వచ్చి రాగానే



ఆ.... ఎరుక వచ్చి రాగానే....
మాయం అయిపోతుందట మాయ...
ఆ... మాయా...
మాయా... మాయా.... మాయా...
ఓ... ఓ... ఓఒఒఓ...
ఆ... ఆ...
వేదం తెలుసు తైలమున్నదాకే దీపమను
వేదాంతం తెలుసు
శాస్త్రం తెలుసు శాశ్వతంగ ఉండేదెవ్వడీడ
లేడని తెలుసు
తెలుసు ఇది నీటి మూటని
తెలుసులే గాలిమేడని
తెలుసు ఈ బుడగ తప్పని పగిలిపోతదని
తెలుసు ఉట్టిపై ఉన్నదంత హుష్
కాకియని
అన్నీ తెలుసు అడుసులో పడి
దొర్లుతుంటావు దేనికని
మాయా... మాయా... మా...యా...

చిత్రం: జగద్గురు ఆదిశంకర, రచన: జె. కె. భారవి, సంగీతం: నాగ్ శ్రీవత్స
గానం: మైనంపాటి శ్రీరామచంద్ర

హెల్త్ టిప్స్



● డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడానికి సోయాబీన్ బాగా పని చేస్తుంది. పోషకాలు మెండుగా ఉండి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారంగా సోయాబీన్‌ను ప్రపంచవ్యాప్తంగా న్యూట్రిషనిస్టులు గుర్తించారు. ● పెరిగే పిల్లలకు సోయాబీన్ మంచిపోషణనిస్తుంది. దేహదారుఢ్యానికి, పెరుగుదలకు దోహదం చేస్తుంది ● శరీరం పెరుగుదలతోపాటు మెదడును వికసింప చేస్తుంది ● క్రమం తప్పకుండా సోయాబీన్ తింటే శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వలు చేరవు. ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్‌ను కరిగించి వేస్తుంది. ● ఆర్థరైటిస్, గుండె, మెదడు, కిడ్నీలు, కళ్ల సమస్యలను దూరం చేస్తుంది. ● సోయాబీన్ కొవ్వుకణాల సైజును తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా తింటే స్థూలకాయం రాకుండా శరీరాన్ని అదుపులో ఉంచుతుంది. ● సోయా బీన్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలబద్ధకంతో బాధపడేవారికి ఇది మంచి మందులా పని చేస్తుంది.

పరి పరిశోధన

విటమిన్ - డి తో కేన్సర్ ముప్పు తక్కువ...

శరీరంలో విటమిన్ – డి ఎక్కువగా ఉండేలా చూసుకుంటే కాలేయ కేన్సర్‌తోపాటు పలు ఇతర కేన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయని జపాన్ శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. సూర్యరశ్మి ఆసరాతో శరీరంలో తయారయ్యే విటమిన్ – డి... క్యాల్షియం మోతాదులను నియంత్రించడం ద్వారా ఎముకలు, పళ్లను దృఢంగా ఉంచుతుందని ఇప్పటికే పలు పరిశోధనలు రుజువు చేశాయి. కేన్సర్ల విషయంలోనూ ఇది మేలు చేస్తుందని గతంలోనే కొన్ని వాదనలు ఉన్నప్పటికీ కచ్చితమైన రుజువులు లేకపోవడం వల్ల విస్తృత ప్రచారంలోకి రాలేదు. ఈ నేపథ్యంలో జపాన్‌కు చెందిన పబ్లిక్ హెల్త్ సెంటర్ శాస్త్రవేత్తలు దాదాపు 33 వేల మందిపై అధ్యయనం చేశారు. ఆహారపు అలవాట్లు, జీవనశైలి, రక్తంలో విటమిన్ – డి మోతాదులను నమోదు చేసుకున్న తరువాత వీరిపై దీర్ఘకాల పరిశోధనలు మొదలుపెట్టారు. ఋతువులకు అనుగుణంగా విటమిన్ – డి మోతాదులో వచ్చే మార్పులనూ పరిగణలోకి తీసుకున్న శాస్త్రవేత్తలు దాదాపు 16 ఏళ్లపాటు పరిశీలనలు కొనసాగించారు. ఈ కాలంలో వీరిలో దాదాపు 3301 మందికి కేన్సర్ సోకింది. వయసు, వ్యాయామం చేసే అలవాటు, ధూమపానం, మద్యపానం వంటి అన్ని ఇతర కారణాలను పరిగణనలోకి తీసుకుని విశ్లేషించినప్పుడు సాధారణ స్థాయి కంటే ఎక్కువ విటమిన్ – డి ఉన్న వారికి కేన్సర్ సోకే అవకాశాలు 20 శాతం తక్కువగా ఉన్నట్లు తెలిసింది. కాలేయ కేన్సర్ విషయంలో ఇది 30 – 50 శాతం వరకూ ఉన్నట్లు తెలిసింది. ఊపిరితిత్తులు, ప్రోస్టేట్ కేన్సర్ల విషయంలో ప్రభావం పెద్దగా లేదు. మరిన్ని పరిశోధనల ద్వారా ఈ అంశాన్ని రూఢి చేసుకుంటే విటమిన్ –డి ని కేన్సర్ నిరోధక కార్యక్రమాల్లో వాడుకోవచ్చునని భావిస్తున్నారు.



ప్రోటాన్ బ్యాటరీలు వస్తున్నాయి...

అతితక్కువ స్థలంలో ఎక్కువ విద్యుత్తును నిల్వ చేసుకోగల బ్యాటరీలు అందుబాటులోకి వస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న లిథియం అయాన్ బ్యాటరీల సామర్థ్యం తక్కువైనా, ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల వీటినే వాడుతున్నారు. అయితే ఇకపై ఈ పరిస్థితి మారిపోనుంది. ఆస్ట్రేలియాలోని ఆర్ఎంఐటీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ప్రోటాన్లతో పనిచేసే సరికొత్త బ్యాటరీని అభివృద్ధి చేయడం దీనికి కారణం. సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి చేసే విద్యుత్తును అక్కడికక్కడే సమర్థంగా నిల్వ చేసుకుని వాడుకోవడంతోపాటు విద్యుత్తు వాహనాలు మరింత ఎక్కువ దూరం ప్రయాణించేందుకూ ఈ కొత్త బ్యాటరీలు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అన్నిటికీ మించి ప్రోటాన్ బ్యాటరీలు చాలా చౌకగా తయారుచేయవచ్చు. పర్యావరణానికి జరిగే నష్టం కూడా చాలా తక్కువ. బ్యాటరీలోకి విద్యుత్తు ప్రవహించినప్పుడు నీరు కాస్తా హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడిపోతుంది. కొన్ని ప్రోటాన్లూ విడుదలవుతాయి. ఇవి కాస్తా కార్బన్‌తో తయారైన ఎలక్ట్రోడ్‌కు అతుక్కుంటాయి. అవసరమైనప్పుడు ఇవే ప్రోటాన్లు విడిపోయి గాల్లోంచి ఆక్సిజన్‌ను తీసుకుని నీటిని తీసుకోవడం ద్వారా మళ్లీ ఎలక్ట్రాన్లను (విద్యుత్తు) విడుదల చేస్తాయి. ప్రస్తుతం తాము తయారు చేసిన నమూనా ప్రోటాన్ బ్యాటరీ లిథియం అయాన్ బ్యాటరీ స్థాయిలో విద్యుత్తును నిల్వ చేసుకోగలదని.. కొన్ని మార్పులు, చేర్పులతో సామర్థ్యాన్ని పెంచవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ప్రొఫెసర్ జాన్ ఆండ్రూస్ తెలిపారు.



రక్తపోటు పరీక్షలకు మెరుగైన స్మార్ట్‌ఫోన్ పద్ధతి!



స్మార్ట్‌ఫోన్లతో చేయగలిగిన పనుల్లో రక్తపోటు పరీక్షలు ఇప్పటికే చేరినప్పటికీ ఇదే పనిని మరింత కచ్చితత్వంతో చేసేందుకు మిషిగన్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన ముక్కామల రామకృష్ణ ఓ వినూత్నమైన పద్ధతిని ఆవిష్కరించారు. ఆధునిక త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో, కొన్ని ఆప్టికల్ సెన్సర్లను ఉపయోగించి ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్ కేస్‌ను తయారు చేశారు ఈయన. దీంతోపాటు ప్రత్యేకమైన ప్రదేశంలో ఉండే ఇంకో సెన్సర్‌ను వేలితో నొక్కితే చాలు.. రక్తపోటు వివరాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. వేలి ఒత్తిడికి ఆప్టికల్ సెన్సర్లు పనిచేయడం మొదలుపెడతాయని.. రక్తనాళాల్లో రక్తపోటు కారణంగా వచ్చే మార్పులను పరిశీలించడం ద్వారా రక్తపోటు ఎంత ఉందో నిర్ణయించి ఆ సమాచారాన్ని వైర్‌లెస్ పద్ధతిలో స్క్రీన్ పైకి పంపుతాయని రామకృష్ణ వివరించారు. ఇప్పటికే తాము ఈ స్మార్ట్ కేస్‌ను కొంతమందిపై పరీక్షించి మంచి ఫలితాలు సాధించామని చెప్పారు. అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ సహకారంతో తయారైన ఈ కొత్త గాడ్జెట్ వైద్య రంగంలో మేలి మార్పులకు కారణమవుతుందని వైద్య నిపుణుల అంచనా.

సాక్షి ఫ్యామిలీ
విజయవాడ
శుక్రవారం
16-3-2018

ఫ్యాషన్

స్లిట్ స్టైల్‌తో చింపెయ్!

ఏదైనా పని గొప్పగా చేస్తే చింపేశారు అంటారు. వేసుకునే దుస్తులు కూడా అంతే గొప్పగా ఉంటే చింపేశారు.. అనరా! ఈ స్లిట్ ఫ్యాషన్ వేసెయ్.. చింపెయ్!

















'డ్రెస్ చాలా ట్రెడిషనల్‌గా ఉంది... కాస్త స్టైలిష్ లుక్ ఇస్తే బాగుండు ఎలా..' అనుకుంటున్నారా! చాలా సింపుల్. ఇలా ఒక స్లిట్ ఇచ్చి చూడండి. నేటి తరానికి బాగా నప్పే ఈ డిజైన్ సమ్మర్‌లో సౌకర్యంగానూ ఉంటుంది.

సంప్రదాయ టాప్‌కి స్టైలిష్ స్లిట్

పెళ్లికి వెళ్లాలంటే సంప్రదాయ దుస్తులు ముఖ్యంగా లెహంగా ధరించాల్సిందే అని పెద్దవాళ్లు పట్టు బడితే మీ స్టైల్‌కి ఒక అదనపు హంగును ఎలా చేర్చాలా అని పెద్దగా ప్రయాసపడనక్కర్లేదు. టాప్‌గా ధరించే ట్రెడిషనల్ కుర్తీ, ట్యునిక్ వంటి వాటికి ఇలా స్లిట్స్ ఇస్తే చాలు. మీ వార్డ్రోబ్‌లో ట్రెడిషనల్ స్లిట్ టాప్ ఒకటి చేర్చండి. అది బెనారస్ లేదా జరీ వర్క్‌తో ఉన్నది ఏదైనా ఎంచుకోండి. అయితే, టాప్–బాటమ్ ఎప్పుడూ కాంట్రాస్ట్ ఉండేలా జాగ్రత్తపడండి.

దేశీయ పట్టుకు వెస్ట్రన్ స్లిట్

బెనారస్, కంజీవరం వంటి పట్టు ఫ్యాబ్రిక్‌ను కూడా ఆధునికపు హంగులతో కొత్త లుక్ తీసుకురావచ్చు. లాంగ్ స్లిట్ కుర్తీకి బాటమ్ పార్ట్ జత చేయడంతో ట్రెడిషనల్ లుక్ వచ్చింది. ఓవరాల్‌గా చూస్తే పూర్తి వెస్ట్రన్ లాంగ్ గౌన్‌లా, దేశీయ పట్టు ఫ్యాబ్రిక్ అవడంతో సంప్రదాయపు సొబగులతో ఆకట్టుకుంటుంది.

సమ్మర్‌కి సరికొత్త స్లిట్

వేసవి కాలం సౌకర్యంగా లేని దుస్తులు ధరిస్తే చికాకు మరీ ఎక్కువ అవుతుంది. గెట్ టు గెదర్ వంటి పార్టీలకు స్టైలిష్‌గా అదే టైమ్‌లో కంఫర్ట్ అనిపించే డ్రెస్‌లో వెళ్లాలంటే ఇలాంటి స్పెషల్ స్లిట్ డ్రెస్ ఎంచుకుంటే చాలు. బాటమ్‌గా జీన్స్.. టాప్‌గా స్లిట్ లాంగ్ కుర్తీ ధరించండి.

వేదికల మీద వెలిగిపోయే స్లిట్

పెద్ద పెద్ద ఈవెంట్స్‌కి ఇలాంటి ఇండో వెస్ట్రన్ డ్రెస్‌లు బాగా నప్పుతాయి. స్కర్ట్ మోడల్‌ని తలపించే ఫ్రిల్స్ బాటమ్ టాప్‌కి జత చేశారు. లాంగ్ స్లీవ్స్ ట్యూనిక్‌కి ముందు భాగంలో స్లిట్ ఇవ్వడంతో కుచ్చుల భాగం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పూర్తి డ్రెస్ ఆధునికపు హంగులతో ఆకట్టుకుంటుంది.

సౌకర్యవంతమైన స్లిట్

క్యాజువల్ లుక్‌తో సౌకర్యంగా అనిపించే ఇలాంటి డ్రెస్సులు వేసవికి ప్రత్యేకతను తీసుకువస్తాయి. టు పీస్ ఫ్రాక్‌ను ఎంచుకోవాలి. టాప్ పీస్‌కి కుచ్చులున్న ముందు భాగంలో స్లిట్ ఇవ్వాలి. రెండు ఫ్లోరల్ ప్రింట్స్ అయినా కాంట్రాస్ట్ కాంబినేషన్స్ అవడంతో లుక్ స్టైలిష్‌గా మారిపోతుంది.

ఇలా మీరూ ప్రయత్నించవచ్చు. అది సంప్రదాయ దుస్తులైనా, వెస్ట్రన్ డ్రెస్ ఏదైనా స్లిట్ ఉంటే స్టైలిష్‌గా వెలిగిపోవచ్చు.

నిర్వహణ: **ఎన్.ఆర్.**

● సర్వహక్కులు

కన్యాదానం... కాదు సమంజసం

వస్తువును దానం చేస్తారు... కన్యను దానం చేయడం ఏమిటి? స్త్రీ ప్రాణం లేని వస్తువా దానం చేయడానికి? దానం పొందిన వస్తువు మీద సర్వహక్కులు దానగ్రహీతకు ఉంటాయి. స్త్రీ మీద సర్వహక్కులు ఆమెను పెళ్లాడిన పురుషుడు కలిగి ఉన్నాడని చెప్పడానికి సంకేతంగా ఈ తంతును వివాహంలో పెట్టారా? పెళ్లిలో స్త్రీ, పురుషులు ఇరువురు సమానమే. పరస్పర సహకారంతో వారు ముందుకు సాగాలి. కాని మగవాడిని అధికంగా స్త్రీని అల్పంగా చేసే కన్యాదానం పద్ధతి సరికాదని అంటున్నారు కలకత్తాకు చెందిన పురోహితురాలు నందిని భౌమిక్.



కలకత్తా నగరంలో నందిని భౌమిక్ పౌరోహిత్యం నిర్వహిస్తున్నారు. సాధారణంగా పౌరహిత్యం మగవారి చేతుల్లో ఉంటుంది. స్త్రీలు ఈ రంగంలో రాణించడం తక్కువ. కాని నందిని భౌమిక్ పట్టుదలగా ఈ రంగంలోకి వచ్చారు. వృత్తిరీత్యా జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో సంస్కృత శాఖ అధ్యాపకురాలుగా పని చేస్తున్న భౌమిక్ తనలాంటి భావాలు కలిగిన ఇద్దరు ముగ్గురు స్త్రీలతో కలిసి ఒక బృందంగా ఏర్పాటయ్యారు. రుమా రాయ్, సీమంతి బెనర్జీ, పైలమీ చక్రవర్తి... అనే ఈ ముగ్గురితో కలిసి నందిని నిర్వహించే పౌరహిత్య కార్యక్రమాలు ఫేమస్ అయ్యాయి. ఇటీవల ఈమె నిర్వహించిన ఒక వివాహం కూడా వార్తలకు ఎక్కింది.

కలకత్తాకు చెందిన అన్వితా జనార్దన్, అర్కా భట్టాచార్య ఫిబ్రవరి 24న వివాహం చేసుకున్నారు. నందిని పౌరోహిత్యం వహించారు. వరుడు భట్టాచార్యకు నందిని బృందమంటే అపారమైన గౌరవం. వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితుడయ్యాడు. తన పెళ్లి జరిపించమని కోరాడు. పెళ్లి జరిపిస్తున్న నందిని సంస్కృతంలో ఉన్న వివాహ మంత్రాలకు ఆంగ్ల, బెంగాలీ భాషలలో అర్థవివరణ ఇవ్వడం ఆహూతులను ఆకర్షించింది. అయితే ఈ పెళ్లిలో 'కన్యాదానం' తంతును తాను నిర్వహించబోవడం లేదని నందిని ప్రకటించి అందరినీ ఆలోచనలో పడేశారు. పురాతన హిందూ గ్రంథాలలో కన్యాదానం లేకుండానే వివాహ క్రతువు నడిచేదని ముఖ్యంగా ఋగ్వేదం ఈ విషయం రూఢీ పరిచిందని ఆమె తెలిపారు. స్త్రీ వస్తువు కాదని ఇంత ఆధునిక సమాజంలో ఆమెను దానంగా ఇవ్వడం, దానంగా తీసుకోవడం వెనుకబాటుతనానికి చిహ్నం అని చెప్పారు. వధువరులు నందిని మాటలకు సమ్మతించి కన్యాదానం తంతు లేకుండానే వివాహం చేసుకోవడం వార్తగా మారింది.

స్త్రీలు పౌరహిత్యం చేయడం ఏమిటని కలకత్తాలో కొంతమంది నొసలు చిట్లించినా ఆడవారు పౌరోహిత్యం వహించడం దోషం కాదని మరికొందరు పండితులు సమర్థన తెలిపారు.

మహిళల పౌరోహిత్యం గురించి వేదాలలో చాలా పెద్ద వేదాంత చర్చ జరిగిందని కూడా వారు తెలియచేశారు. మొత్తానికి నందిని బృందం స్త్రీల తరపున ఆలోచిస్తూ స్త్రీలకు అపసవ్యమైన తంతులను పరిహరిస్తూ శుభకార్యాలు నిర్వర్తించడం అందరినీ ఆకర్షిస్తోంది.

హోమియో కౌన్సెలింగ్స్

ఫ్యామిలీ డాక్టర్

ఫైబ్రాయిడ్స్ తగ్గుతాయా?

నా వయసు 40 ఏళ్లు. కొంతకాలంగా ఫైబ్రాయిడ్స్‌తో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే శస్త్రచికిత్స అవసరమనీ, అయితే భవిష్యత్తులో తిరగబెట్టవచ్చని అంటున్నారు. మళ్లీ రాకుండా హోమియో చికిత్సతో ఈ సమస్య పూర్తిగా తగ్గుతుందా?

– శ్రీదుర్గ, విజయవాడ

గర్భాశయంలో ఏర్పడే కణుతులను యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి గర్భాశయంలో ఒకటిగా లేదా



చిన్న చిన్న నీటితిత్తుల్లా కొన్ని సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది.

కారణాలు : ఫైబ్రాయిడ్స్ ఏ కారణం చేత ఏర్పడతాయనే విషయం పట్ల ఇంతవరకు స్పష్టత లేదు. కానీ కొన్ని హార్మోన్లు... ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల ప్రభావం వల్ల ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం ఎక్కువ. రుతుచక్ర సమయంలో, గర్భధారణ సమయంలో ఇవి ఎక్కువగా ఏర్పడతాయి. నెలసరి ఆగిపోయిన స్త్రీలలో ఈ హార్మోన్ల ఉత్పాదన చాలావరకు తగ్గడంతో పాటు ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. స్థూలకాయం, వంశపారంపర్యత వంటి అంశాల వల్ల కూడా గర్భాశయ కణుతులు ఏర్పడతాయి.

లక్షణాలు : గర్భాశయ కణుతులు ఏర్పడ్డ ప్రదేశం, పరిణామం, సంఖ్యను బట్టి అవి ఏర్పడతాయి. అధిక రుతుస్రావం, రెండు రుతుచక్రాల మధ్య వ్యవధి ఎక్కువ రోజులు కొనసాగడం, పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి, ఫైబ్రాయిడ్స్ వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడినట్లే తరచూ మూత్రానికి వెళ్లాలని అనిపిస్తూ ఉండటం, పేగులపై ఒత్తిడి పడితే మలబద్ధకం, కడుపుబ్బరం వంటి లక్షణాలను గమనించవచ్చు.

చికిత్స: మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. జెనెటిక్ కన్‌స్టిట్యూషన్ పద్ధతి ద్వారా హోమియో విధానంలో యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ చికిత్స ద్వారా గర్భాశయపు కణుతులను పూర్తిగా తొలగించడమే గాకుండా, శరీరంలోని హార్మోన్లను అసమతౌల్యతను సరిచేయడం వల్ల సమస్యను తేలిగ్గా పరిష్కరించవచ్చు.



డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ,
హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్

ఆపరేషన్ లేకుండా పైల్స్ నయం చేయవచ్చా?

నా వయసు 38 ఏళ్లు. మలవిసర్జన అవుతున్నప్పుడు రక్తం పడుతోంది. కొన్నిసార్లు నొప్పిగానూ ఉంటోంది. ఆపరేషన్ అవసరం అంటున్నారు. హోమియోలో చికిత్స ఏదైనా ఉందా?

– రమేష్‌బాబు, కందుకూరు

పైల్స్ చాలా సాధారణ సమస్య. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం కావడం వంటి సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం మొలలు (పైల్స్). మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల ఈ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. మలద్వారం వద్ద ఉన్న రక్తనాళాలపై ఒత్తిడి తీవ్రంగా ఉండటం వల్ల వాటిల్లో కొన్ని బొడిపెల్లా తయారవుతాయి. వాటినే పైల్స్ అంటారు. మల విసర్జన తర్వాత వీటి బాధ ఎక్కువగా ఉంటుంది.

లక్షణాలు : తీవ్రమైన నొప్పి, మంట, దురద ఉండి సూదులతో గుచ్చినట్లుగా



అనిపిస్తుంది. ఒకచోట కూర్చోలేరు. నిలబడలేరు.

రకాలు : ఇందులో ఇంటర్నల్ పైల్స్, ఎక్స్‌టర్నల్ పైల్స్ అని రెండు రకాలు ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్ మలవిసర్జన మార్గంలోనే ఉంటాయి. ఎక్స్‌టర్నల్ పైల్స్ అంటే బయటకు వచ్చేవి. ఇవి బఠాణీగింజ అంత పరిమాణంలో గులాబీరంగులో మూడు లేదా నాలుగు గుత్తులుగా ఉంటాయి.

కారణాలు : ● మలబద్ధకం, తగినంత నీళ్లు తాగకపోవడం ● పొత్తికడుపు ఎక్కువ కాలం ఒత్తిడికి గురికావడం ● గర్భం ధరించిన స్త్రీలు కొందరు పైల్స్ బారిన పడుతుంటారు ● మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం ● ఎక్కువ సమయం పాటు నిలబడి ఉండటం ●మద్యం, హెపటైటిస్ వల్ల కాలేయం దెబ్బతిన్నవాళ్లలో కూడా పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి.

చికిత్స : హోమియో వైద్యవిధానంలో ఆపరేషన్ అవసరం లేకుండానే కేవలం మందులతోనే సమస్య నయమయ్యేలా చేయవచ్చు. పైల్స్ చికిత్స కోసం బ్రయోనియా, నక్స్‌వామికా, అల్యూమినా వంటి చాలా మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే రోగి వ్యక్తిగత లక్షణాలను బట్టి అనుభవజ్ఞులైన హోమియో డాక్టర్ల పర్యవేక్షణలోనే వీటిని వాడాల్సి ఉంటుంది.



డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి,
ఎండీ (హోమియో),
స్టార్ హోమియోపతి, హైదరాబాద్

స్పాండిలోసిస్‌కు పరిష్కారం చెప్పండి

నా వయసు 39 ఏళ్లు. గత ఆర్నెల్ల నుంచి తీవ్రమైన మెడనొప్పి, నడుమునొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే స్పాండిలోసిస్ అంటున్నారు. మందులు వాడుతున్నా, నొప్పి తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. ఈ సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా?

– కె. రామారావు, నల్లగొండ

ఎముకల అరుగుదల వల్ల వచ్చే ఒక రకమైన ఆర్థరైటిస్‌ను స్పాండిలోసిస్ అంటారు. ఇది మెడ భాగంలో



వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అని, నడుము భాగంలో వస్తే లంబార్ స్పాండిలోసిస్ అని పేర్కొంటారు.

కారణాలు : ● కాళ్లు, చేతులతో ఉన్నట్లు వెన్నులో కూడా జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్స్ అరుగుదల వల్ల నొప్పి రావచ్చు. ● జాయింట్స్‌లోని ద్రవం తగ్గడం వల్ల ● స్పైన్ దెబ్బతినడం వల్ల ● వెన్నుపూసల మధ్య నుంచి నరాలు శరీరంలో వ్యాపించడానికి ఉండే దారి సన్నబడి, నరాలపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది.

లక్షణాలు : ● సర్వైకల్ స్పాండిలోసిస్ : మెడనొప్పి, తలనొప్పి తల అటు–ఇటు తిప్పడం కష్టమవుతుంది. మెడ బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. నొప్పి మెడ నుంచి భుజాలు, చేతుల వరకు ఉంటుంది. ● లంబార్ స్పాండిలోసిస్ : నడుమునొప్పి, కొన్నిసార్లు నడుము నొప్పితో పాటు మెడ నొప్పి కూడా ఉంటుంది. నొప్పి నడుము నుంచి మొదలై పాదం వరకు వ్యాపిస్తుంది. దీనినే సయాటికా నొప్పి అంటారు. నరాలు ఒత్తిడికి గురైనప్పుడు అవి సప్లై అయ్యే చోటు మొద్దుబారడం, నడవడానిక్కూడా ఇబ్బందిపడటం వంటి సమస్యలు వస్తాయి.

నివారణ : వెన్నెముకకు సంబంధించిన వ్యాయామాలు చేయడం, మంచి పోషకాహారం తీసుకోవడం, క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం, ఒక్కసారిగా కూర్చోవడం లేదా నిల్చోవడం వంటివి చేయకపోవడం, దూరప్రాంతాలకు వాహనం నడపడం వంటివి చేయకపోవడం.

చికిత్స : రోగి శారీరక, మానసిక సమస్యలను పరిగణనలోకి తీసుకొని ఇచ్చే కాన్‌స్టిట్యూషనల్ చికిత్సతో వారిలోని రోగనిరోధక శక్తి క్రమంగా పెరిగి, సమస్య పూర్తిగా తగ్గుతుంది.



డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ,
పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్

సాక్షి ఫ్యామిలీ
విజయవాడ
శుక్రవారం
16-3-2018




అల్లు అర్జున్

అసలు కహానీ ఏంటి?

స్కూల్‌కి వెళ్తున్న పిల్లలు, ఆఫీసులకు పరిగెడుతున్న పెద్దలు.. ఇలా ఎవరి పనుల్లో వాళ్లు హడావిడిగా ఉన్న జనాలతో ఆ ఏరియా అంతా సందడిగా ఉంది. కానీ కొద్ది నిమిషాల్లోనే ఆ ఏరియా అంతా గందరగోళంగా తయారైంది. జనాలందరూ భయంతో వణికిపోయారు. కర్ఫ్యూ విధించారు. దీనంతటికీ కారణం అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరగడమే. అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇచ్చాడు సూర్య. పరిస్థితులను చూసి రగిలిపోయాడు. అప్పుడు సూర్య ఏం చేశాడు? బాంబ్ బ్లాస్ట్ వెనక ఉన్న కహానీ ఏంటి? అన్న విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'. ఈ సినిమాలో ఉన్న హైలైట్ సీన్స్‌లో ఈ బాంబ్ బ్లాస్ట్ సీన్ ఒకటి అని సమాచారం. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. ఈ చిత్రంలో సోల్జర్ సూర్య పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నారు. కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్నారు. 'బన్నీ' వాసు సహ నిర్మాత. ఈ చిత్రాన్ని మేలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

అప్పుడు సిగ్గుగా అనిపించింది - సుకుమార్



రామ్‌చరణ్

''నేను దాదాపు 28ఏళ్లు పల్లెటూర్లోనే పెరగడంతో పల్లెతో మంచి అనుబంధం ఏర్పడింది. 'రంగస్థలం' సినిమా చేయడం వల్ల నా అనుబంధాన్ని మళ్లీ వెతుక్కున్నట్లు అయ్యింది'' అని దర్శకుడు సుకుమార్ అన్నారు. రామ్‌చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం (మోహన్) నిర్మించిన 'రంగస్థలం' ఈ నెల 30న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ– ''ఇప్పటికే కొన్ని పాటలు రిలీజ్ చేయగా, మిగిలిన పాటలను నేరుగా మార్కెట్లోకి విడుదల చేశాం. 1980 నేపథ్యంలో సాగే ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ, మోనికగారు 1980 బ్యాక్‌డ్రాప్‌లో సెట్‌ను చక్కగా వేయడంతో నేను పెద్దగా కష్టపడలేదు. చంద్రబోస్‌గారు ప్రతి సాంగ్‌ను 10–15 నిమిషాల్లో రాసిచ్చేశారు. పాట రాసిన వెంటనే దేవిశ్రీప్రసాద్ ట్యూన్స్ కంపోజ్ చేశారు. '1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో' చేస్తున్న టైమ్‌లో నేను అమెరికా వెళ్లినప్పుడు ఒకాయన వచ్చి 'మీరు అర్బన్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు చక్కగా చేశారు. మన సంస్కృతిలో సినిమాలు ఎప్పుడు చేస్తారు'? అని అడిగినప్పుడు నాకే సిగ్గుగా అనిపించింది. ఇలాంటి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటుంటే ఇప్పటికి కుదిరింది. ఈ చిత్రంలో 'రంగమ్మ మంగమ్మ' పాటలో వాడిన 'గొల్లభామ' అనే పదం ఓ కీటకానికి సంబంధించింది. ఎవర్నీ ఉద్దేశించింది కాదు'' అన్నారు. నవీన్ ఎర్నేని మాట్లాడుతూ– ''ఈ నెల 18న వైజాగ్ ఆర్.కె. బీచ్‌లో 'రంగస్థలం' ప్రీ-రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నాం. ముఖ్య అతిథిగా చిరంజీవిగారు వస్తున్నారు. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కంఫర్ట్‌బుల్‌గా జరుగుతోంది. యూఎస్‌కు కూడా ముందుగానే ప్రింట్ పంపిస్తున్నాం'' అన్నారు. ఆర్ట్ డైరెక్టర్స్ రామకృష్ణ, మోనిక, పాటల రచయిత చంద్రబోస్ పాల్గొన్నారు.



రవిశంకర్, నవీన్ ఎర్నేని, సుకుమార్, చెర్రీ

సెల్ఫ్‌చెక్ చేసుకో అన్నారు

మనలో చాలామందికి నిద్రపోయే ముందు ఆ రోజు చేసిన పనులన్నింటినీ నెమరేసుకునే అలవాటు ఉంటుంది. ఆ రోజు ఎవ్వరైనా తప్పు చేసినా, ఎవరినైనా బాధపెట్టినా లేదా మనకు నచ్చని పని ఏదైనా చేసినా ప్రశాంతంగా నిద్రపోలేం. హీరోయిన్ శ్రుతీహాసన్‌కి కూడా ఇదే అలవాటు ఉందట. నిద్రకు ఉపక్రమించే ముందు ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకూ తను చేసిన పనులను ఒక్కసారి గుర్తు చేసుకుంటారట. అలా గుర్తు చేసుకోవడమే కాదు ఆరోజు తను ఏదైనా పనిని అయిష్టంగా చేస్తే, అకారణంగా ఎవరినైనా బాధపెడితే జీవితంలో మళ్లీ అలా చేయరట. ఈ అలవాటు ఎక్కడ నుంచి వచ్చింది? అని అడిగితే.. ''ఇదంతా మా నాన్నగారే నేర్పారు. 'ఏ రోజైనా నువ్వు ప్రశాంతంగా నిద్రపోలేకపోతే ఆ రోజు నువ్వు ఏదో చేయకూడని పని చేసి ఉంటావ్. జీవితంలో ఆ పని మళ్లీ చేయొద్దు' అనే సూత్రాన్ని చెప్పి, 'ఎప్పుడూ ఈ విషయాన్ని మర్చిపోవద్దు' అన్నారు. అంతే.. నాన్నగారి మాటను ఆరోజు నుంచి ఇప్పటికీ ఓ జీవన సూత్రంలాగా పాటిస్తున్నా. ప్రతిరోజూ సెల్ఫ్‌చెక్ చేసుకుంటే వ్యక్తిగా మనం రోజు రోజుకీ బెటర్ అవుతామని నా నమ్మకం'' అన్నారు శ్రుతీహాసన్.



శ్రుతీహాసన్

వారితో నటించడం మంచి అనుభూతి - ప్రభుదేవా

''దర్శకుడు విజయ్‌తో 'అభినేత్రి' సినిమా చేయడం గొప్ప అనుభవం. 'అభినేత్రి 2' కూడా చేద్దామనుకున్నాం. ఆ సమయంలో 'లక్ష్మి' కథ విన్నా. బాగా నచ్చింది. ఇలాంటి సినిమాకు నేపథ్య సంగీతం చాలా ముఖ్యం. శ్యామ్ అద్భుతమైన సంగీతం అందించారు'' అని ప్రభుదేవా అన్నారు. ప్రభుదేవా, ఐశ్వర్యా రాజేష్ జంటగా ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో ప్రతీక్ చక్రవర్తి, శృతి నల్లప్ప, ఆర్.రవీంద్రన్ నిర్మిస్తోన్న 'లక్ష్మి' చిత్రం టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ప్రభుదేవా మాట్లాడుతూ– ''డ్యాన్స్ బేస్డ్ ఫిల్మ్ చేయాలని విజయ్ అంటే ఓ రేంజ్‌లో చేయాలనుకున్నా. నిర్మాతలు కూడా నా అభిప్రాయాన్ని అర్థం చేసుకుని మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఈ సినిమాలో నటించిన పిల్లలను ఇండియా మొత్తం నుంచి ఎంపిక చేశారు. వారు బాగా నటించారు. వారితో నటించడం మంచి అనుభూతినిచ్చింది'' అన్నారు. ''ప్రభుదేవా డ్యాన్సింగ్ లెజెండ్. ఆయనతో ఎప్పుడు సినిమా చేసినా ఓ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్'' అన్నారు దర్శకుడు విజయ్. ''భవిష్యత్‌లో తెలుగు, తమిళంలో మరిన్ని సినిమాలు చేస్తాం'' అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: నిరవ్ షా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: గణేశ్, ఓమార్.



ప్రభుదేవా

మరోసారి భయపెడతా

అవును.. తెలుగమ్మాయి అంజలి మరోసారి భయపెట్టనున్నారు. ఆమె టైటిల్ రోల్‌లో రాజ్ కిరణ్ దర్శకత్వంలో కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన చిత్రం 'గీతాంజలి'. మూడేళ్ల కిందట వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇందులో రెండు పాత్రల్లో అంజలి నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. అందులో దెయ్యం పాత్ర ఒకటి. ఈ పాత్రలో ప్రేక్షకులను భయపెట్టి, మంచి మార్కులు కొట్టేసిన అంజలి మళ్లీ భయపెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. 'గీతాంజలి' సినిమా నిర్మాతలు ఆ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేశారు. ఇందులోనూ టైటిల్ రోల్‌లో అంజలి నటించనున్నారు. అయితే.. ఈ చిత్రానికి రాజ్ కిరణ్ దర్శకత్వం వహించడం లేదు. ఎవరు దర్శకత్వం వహిస్తారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 'గీతాంజలి'లో హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి మెయిన్ క్యారెక్టర్ చేశారు. సీక్వెల్‌లో నటిస్తారా? లేదా? అనే విషయంపైనా స్పష్టత లేదు. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం స్క్రిప్ట్ రెడీ అయ్యిందట. ఏప్రిల్‌లో షూటింగ్ ప్రారంభం అవుతుందట.



అంజలి

పార్టీలో మేం ఉన్నందుకు హ్యాపీ

''కిరాక్ పార్టీ' చిత్రంలో నా పాత్ర పేరు మీరా. ఎంత మంది అబ్బాయిలు వెంటపడ్డా పట్టించుకోని పాత్ర. కన్నడలో ఈ పాత్రను రష్మికా చేశారు. నేను ఆమెను ఫాలో కాకుండా దర్శకుడు చెప్పినట్టు కొత్తగా చేశా. నిఖిల్ నన్నెప్పుడూ కొత్త హీరోయిన్ని చూసినట్టు చూడలేదు. చాలా సరదాగా, ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఈ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. టైటిల్‌కి తగ్గట్టుగానే మంచి పార్టీలా ఉంటుంది'' అని కథానాయిక సిమ్రన్ అన్నారు. నిఖిల్, సిమ్రన్, సంయుక్త హెగ్డే హీరో హీరోయిన్లుగా శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన 'కిరాక్ పార్టీ' ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సంయుక్త హెగ్డే మాట్లాడుతూ– ''కన్నడ 'కిరిక్ పార్టీ'లో నేను నటించా. నా పాత్ర నచ్చి దర్శక-నిర్మాతలు 'కిరాక్ పార్టీ'కి తీసుకున్నందుకు హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా విషయంలో నాకు నేనే పోటీ. నా పాత్ర పేరు సత్య. ఫన్ లవింగ్ బబ్లీ గర్ల్. నా రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉన్న పాత్ర ఇది. మంచి ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అందులోని ట్విస్ట్ ఏంటన్నది సినిమాలో చూడాలి. తెలుగులో డబ్బింగ్ చెప్పుకున్నా. తెలుగులో కొన్ని ఆఫర్లు వచ్చాయి. ఇంకా ఏదీ అంగీకరించలేదు. 'కిరాక్ పార్టీ' విడుదలయ్యాక చూడాలి'' అన్నారు.



సిమ్రాన్, సంయుక్త